మహాన్యాస పూర్వక ఏకాదశ

శ్రీరస్తు

శుభమస్తు

రుద్రాభిషేకమ్ - విధి

గణపతి పూజతో సహా (సంపూర్ణంగా)



అవిఘ్నమస్తు



సేకరణ: కిరణ్ టైప్ ఇనిస్టిట్యూట్, 41-1/8-13A.,
గౌతమీనగర్,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013.
https://madhirafamily.wordpress.com/



నివేదనలు: ॥పళ్ళు॥ అరటిపండు – కదలీఫలం, ఆపిల్ – కాశ్మీరఫలం, ఉసిరికాయ – అమలక, కిస్మిస్ – శుష్కద్రాక్ష, కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం, కొబ్బరికాయ చిప్పలు – నారికేళ ఖండద్వయం, ఖర్జూరం – ఖర్జూర, జామపండు – బీజాపూరం, దబ్బపండు – మాదీఫలం, దానిమ్మపండు – దాడిమీఫలం, ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం, నారింజ – నారంగ, నిమ్మపండు – జంభీరఫలం, నేరేడుపండు – జంబూఫలం, మామిడి పండు – చూతఫలం, మారేడుపండు – శ్రీఫలం, రేగు పండు – బదరీ ఫలం, వెలగపండు – కపిత్తఫలం, సీతాఫలం – సీతాఫలం

॥విశేష నివేదనలు॥ అటుకులు – పృథక్, అటుకుల పాయసం – పృథకాపాయస, అన్నము (నెయ్యితో) – స్నిగ్ధోదనం, అన్నం (నెయ్యి, కూర, పప్పు, పులుసు, పెరుగు) – మహానైవేద్యం,

ఉగాది పచ్చడి – నింబవ్యంజనం, కట్టుపొంగలి(మిరియాల పొంగలి) – మరీచ్యన్నం, కిచిడీ – శాకమిశ్రితాన్నం, గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం, చక్కెరపొంగలి – శర్కరాన్నం, చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం, నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం, నువ్వులపొడి అన్నం – తిలాన్నం, పరమాన్నం (పాలాన్నం) – క్షీరాన్నం, పానకం – గుడోదకం, మధురపానీయం, పాయసం – పాయసం, పిండివంటలు – భక్ష్యం, పులగం – కుశలాన్నం, పులిహోర – చిత్రాన్నం, పెరుగన్నం – దధ్యోదనం, పేలాలు – లాజ, బెల్లపు పరమాన్నం – గుడాన్నం, వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్, వడలు – మాసపూపం, శెనగలు(శుండలు) – చణకం, హల్వా – కేసరి,

॥వివిధ పదార్థాలు॥ – అప్పాలు – గుడపూపం, చెరుకుముక్క – ఇక్షుఖండం, చక్కెర – శర్కర, తేనె – మధు, పాలు – క్షీరం, పెరుగు – దధి, బెల్లం – గుడం, వెన్న – నవనీతం.

మహాన్యాసమ్

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, **రౌద్రీకరణము.**

ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించుటలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

"నారుద్రో రుద్రమర్చయేత్" - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని, మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.

01. **ప్రథమాంగన్యాసము** - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది.

02. ద్వితీయాంగన్యాసము - మూర్ధ్నాది పాదాంతము దశాంగన్యాసము కలది.

03. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది.

04. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది.

05. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది.

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

01. ప్రథమాంగన్యాసము: భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కాములు చేయవలెను. అటు తరువాత, పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్రపూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యాతే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు తన శిఖాదులను తాకవలెను.

02. ద్వితీయాంగన్యాసము: ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ధ్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, యం పాదాభ్యాం నమః; అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

03. తృతీయాంగన్యాసము: సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి ఘటించి "త్రాతార మింద్ర..." మొదలగు మంత్రములు పఠించుచు ఆయా దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే – "సంపుటం" – అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం – భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు, ఆయా దేహ స్థానాన్ని తాకి లలాటము నుండి పాదములు వరకు), ఆయా దేవతలకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ... శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము – "ఓం అం విభూరసి ప్రవాహణో ... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర "రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్ం సీః" అనే మంత్ర భాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని గా భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు "ఓం నమశ్శంభవేచ... శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును. సర్వ భూతములచే అపరాజితుడగును. ఉపఘాతములన్ని తొలగి రక్షణ పొందును.

04. చతుర్థాంగన్యాసము: "మనోజ్యోతి..." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగములను తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప స్పృశ్యము చేయవలెను. (రెండు చేతులను నీటితో శుద్ధి) – ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ స్వదసృజత" మొదలగు మంత్రములు చదివి "ఆత్మనే నమః" అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

05. పంచమాంగన్యాసము: ఇదులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. "యో వేదం భూతం భువనం భవిష్యతి..." మొదలుకొని ముప్పై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్ం హృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీని వలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్ం శిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞాన మోక్ష ప్రాప్తి.

తరువాత ఉత్తర నారాయణమును "లద్భ్య స్సంభూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్ం శిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ అశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.

తరువాత, "ప్రతి పూరుష మేకకపాలా న్నిర్వపతి..." అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయ వౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర..." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అను అనువాకమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ అస్త్రాయ ఫట్" అను న్యాసము చేయవలెను. తరువాత "భూర్భువస్సువ ఇతి దిగ్బంధః" అని దిగ్బంధమును చూపించవలెను.

తరువాత, అష్టాంగ ప్రణామములు చేయవలెను. (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవమునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను. (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు – ఇవి అష్టాంగములు)

వీటి తరువాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండలం వక్షసూత్రధర మభయవరదకరగ్ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్॥

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాంతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను.

(ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించవలెను)

(తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్హృదయే హృదయం మయి" "అంతస్థిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.)

(అభిషేక ప్రారంభములో చమకములోని "శంచమే" అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి" అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును).

– – – = = = – – –

మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకమ్

(ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను)

హరిః ఓం - దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి। సా నో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు॥ హరిః ఓమ్ శ్రీ మహాగణాధి పతయే నమః

(అని చెపుతూ నమస్కారము చేయవలెను)

01. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరాః।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥

02. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం।
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం॥

03. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥

04. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే॥

మార్జనమ్:

(ఈ క్రింది మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరముపై, తన చుట్టూ చల్లుకొనవలెను)

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతరః శుచిః॥
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!॥

01. యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా।
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్॥

02. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే
తేంఽఘ్రియుగం స్మరామి॥

03. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ॥

04. అనన్యాశ్చింత యన్తోమాం యే జనాః పర్యుపాసతే।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥

05. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే।
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్॥

06. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః॥

07. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః।
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః॥

08. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥

09. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుఽతే॥

కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్
Kiron Type Institute

10. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ స్సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోఽహం భావేన పూజయేత్॥

11. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥

12. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్ధనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥

13. శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయమ్
నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్॥

14. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి।
సర్వవిఘ్న హరస్తస్మై శ్రీగణాధిపతయే నమః॥

(ఈ క్రింది మంత్రములను చెపుతూ కుడి చేతితో అక్షతలు దేవునిపై చల్లవలెను)

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః(ఇక్కడ మీ గ్రామంలోని ముఖ్య దేవత లేక దేవుని పేరు చెప్పుకొనవచ్చు), ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః, ఓం శ్రీ ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యో నమః, ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమః, ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః, ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యో నమః, ఓం శ్రీ కులదేవతాభ్యో నమః, ఓం శ్రీ మాతాపితృభ్యో నమః, ఓం శ్రీ సమస్త సద్గురుదేవతాభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో

నమః, (ఓం శ్రీ సమస్త సద్గురు శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః) ఓం శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో, మహాజనేభ్యో నమః - అయం ముహూర్తః సుముహూర్తోఽ అస్తు॥ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణా మానుకూల్య ఫలసిద్ధిరస్తు॥

శ్లో॥ సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్।
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥

శ్లో॥ ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుధాయచ।
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః॥

ఆచమనము:

(ఒక పంచపాత్ర (గ్లాసు) లో మంచి నీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచా)తో కుడిచేతిలో పోసుకుని ఈ క్రింది మొదటి 3 మంత్రములను చెపుతూ ఆ నీటిని త్రాగవలెను)

ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను)
ఓం నారాయణాయ స్వాహా ”
ఓం మాధవాయ స్వాహా ”
ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని
ఓం విష్ణవే నమః కడుగు కొనవలెను)
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత
ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను)
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః ”
ఓం హృషీకేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను)

ఓం పద్మనాభాయ నమః ”

ఓం దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను)

ఓం సంకర్షణాయ నమః (అని చేతివ్రేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ మూలములతో గడ్డమును స్పృశించవలెను)

ఓం వాసుదేవాయ నమః (అని బొటన, ఉంగరపు వ్రేళ్లతో

ఓం ప్రద్యుమ్నాయ నమః నేత్రములను తాకవలెను)

ఓం అనిరుద్ధాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో

ఓం పురుషోత్తమాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను)

ఓం అధోక్షజాయ నమః (అని బొటన, చిటికిన వ్రేళ్లతో

ఓం నారసింహాయ నమః చెవులను తాకవలెను)

ఓం అచ్యుతాయ నమః (అని బొటన, మధ్య వ్రేళ్లతో నాభిని తాకవలెను)

ఓం జనార్ధనాయ నమః (అని వ్రేళ్ళకొనలతో వక్షఃస్థలమును తాకవలెను)

ఓం ఉపేంద్రాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను)

ఓం హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ

ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను)

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును)

దీపారాధన:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దీపమును వెలిగించవలెను. ఆ తరువాత దీపపు కుందు (సెమ్మె) నకు కుంకుమ, గంధము పెట్టి కుందువద్ద అక్షతలు వేసి నమస్కరించవలెను)

అదౌ దీపారాధనం కృత్వా॥

ఓం అగ్నినాగ్ని స్సమిధ్యతేతి దీపవర్తీరన్యవర్తినా ప్రజ్వాల్య॥

ఓమ్ అగ్నినాగ్ని స్సమిధ్యతే కవిర్గృహ పతిర్యువా
హవ్యవాడ్జుహ్వాస్యః
(అని దీపమును వెలిగించవలెను)

ఋక్: ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం, నిర్‌రుతిం మమ
పశూగ్‌శ్చ మహ్య మావహ జీవనం చ దిశో దిశ

శ్లో॥ భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్।
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ...॥

దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే॥

జ్యోతిషాంపతయే తుభ్యం నమో రామాయ వేధసే।
గృహాణ దీపకం చైవ త్రైలోక్య తిమిరాపహ॥

భో దీప! బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః।
అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞాన మపాకురు॥

దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు
దీపదేవ్యై నమః

(అని దీపంజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరింపవలెను)

(ఈ క్రింది మంత్రమును పఠించి ఆసనము క్రింద భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను)

ఆసన మన్త్రస్య: ఓం పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః- కూర్మోదేవతా-సుతలం ఛందః ఆసనే *వినియోగః-ఓం కూర్మాసనాయ నమః-ఓం అనన్తాసనాయ నమః।

(ఈ క్రింది మంత్రమును పఠించుచు భూతములను వెడలగొట్టుచున్నట్లు భావింపవలెను)

భూతోచ్ఛాటనమ్:

(అక్షితలు తీసికొని వాసనజూచి ఎడమచేతి ప్రక్కగా వెనుకకు విసరవలెను)

శ్లో॥ ఓం ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

శ్లో॥ పృథ్వి త్వయా ధృతా లోకా దేవి! త్వం విష్ణునా ధృతా।
త్వం చ ధారయ మాం దేవి! పవిత్రం కురు చాసనమ్॥

(కుడిచేతితో అక్షతలు తీసుకొని ఈ క్రింది మంత్రమును చెప్పి అక్షతలు పైకి చల్లవలెను)

శ్లో॥ 01.అపసర్పంతు యేభూతా యే భూతా భూమి సంస్థితాః।
యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా ...॥

02. అపక్రామంతు భూతాద్యాః పిశాచా స్సర్వతో దిశమ్।
సర్వేషా మవిరోధేన పూజా కర్మ సమారభే .. ॥

ప్రాణాయామం:

ఓం ప్రణవస్యపరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా
దేవీ గాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః*॥

(ఈ క్రింది మంత్రమును మనస్సులో చెపుతూ కుడిచేతి 5 వేళ్ళతోటి గృహస్థులు, బొటనవేలు, ఉంగరపువేలు, చిటికెన వేలుతోటి బ్రహ్మచారులు ఎడమ ముక్కు మూసి, కుడిముక్కుతో గాలి తగినంతగా పీల్చి నెమ్మదిగా ఈ క్రింది మంత్రం చదివి అది ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా విడవాలి)

*(వేదమంత్రముల వినియోగమునకు ముందు, ఆయా మంత్రములకు సంబంధించిన ఋషి, ఛందస్సు, దేవతల స్మరణము నిర్దిష్టముగా చేయవలయును. అది శాస్త్రీయము. ఋషిఋణ విమోచనము అనుమాట గమనార్హము. వినియోగమునందు జలమును విడువ వలసిన పనిలేదు.)

" ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసో ఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

దేశకాలౌ సంకీర్త్య ॥ (సంకల్పమ్)

శ్రీ గోవిన్ద! గోవిన్ద! గోవిన్ద! మమ (యజమానస్య) ఉపాత్త, సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర పీత్యర్థం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య, శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే

---

[1] **ప్రాణాయామ విధి**

మనస్సును నిర్మలముగా నుంచికొని, గాయత్రీ దేవియందు మనస్సును నిలిపియుంచవలెను. ముందుగా వెన్ను, కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా ఏకదండము వలె నిలిపి కూర్చుండవలెను. కుడిచేతి అంగుష్ఠము (బొటనవ్రేలి) తో కుడిముక్కును మూసి, ఎడమ ముక్కుద్వారా నెమ్మదిగా గాలి పీల్చుచూ ప్రాణాయామ మంత్రమును ధ్యానపూర్వకముగా మనస్సుతో చదువుతూ "పూరకము" చేయవలెను. తర్వాత అనామిక, కనిష్ఠిక వ్రేళ్లతో ఎడమ ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. ఇప్పుడు మానసికముగా ప్రాణాయామ మంత్రమును పఠించవలెను. రెండు ముక్కు రంధ్రములు మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను "కుంభకము" అందురు. అనంతరము కుడి ముక్కును మూసి ఉంచిన బొటనవ్రేలును తొలగించి, నెమ్మది-నెమ్మదిగా శ్వాసను వదలిపెట్టవలెను. శ్వాసను వదలిపెట్టు క్రియను "రేచకము" అని అందురు. పూరకము, కుంభకము, రేచకము అను మూడు కర్మలను ఒకసారి చేయుటను ఒక ప్రాణాయామమని అందురు.

(తాము ఉన్న ప్రదేశము "శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో - (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు) ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మి నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ.......... నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయనే ....ఋతౌ, ...మాసే శుక్ల పక్షే / కృష్ణ పక్షే .... (తిథౌ) .... వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్........... గోత్రః

ఋతువులు

చైత్రము, వైశాఖము - వసంత ఋతౌ
జేష్టము, ఆషాడము - గ్రీష్మ ఋతౌ
శ్రావణము, బాద్రపదము - వర్ష ఋతౌ
ఆశ్వయుజము, కార్తీకము - శరదృతౌ
మార్గశిరము, పుష్యము - హేమంత ఋతౌ
మాఘము, పాల్గుణము - శిశిర ఋతౌ

వారములు

ఆదివారము - భాను(రవి) వాసరే
సోమవారము - ఇందు వాసరే
మంగళవారము - భౌమ(కుజ) వాసరే
బుధవారము - సౌమ్య వాసరే
గురువారము - బృహస్పతి(గురు) వాసరే
శుక్రవారము - భృగు వాసరే
శనివారము - స్థిర(మంద) వాసరే

తిథులు: పాడ్యమి -ప్రతిపత్తిథౌ; విదయ-ద్వితీయాయాం; తదియ-తృతీయాయాం; చవితి-చతుర్థ్యాం; పంచమి-పంచమ్యాం; షష్ఠి-షష్ఠ్యాం; సప్తమి-సప్తమ్యాం; అష్టమి-అష్టమ్యాం; నవమి-నవమ్యాం; దశమి- దశమ్యాం ఏకాదశి-ఏకాదశమ్యాం; ద్వాదశి-ద్వాదశమ్యాం; త్రయోదశి-త్రయోదశమ్యాం; చతుర్దశి-చతుర్దశమ్యాం; పౌర్ణమి -పూర్ణిమాయాం; అమావాస్య అమావస్యాయాం

.... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః
...................గోత్రస్య .... శర్మాబిధేయస్య ధర్మపత్నీ
సమేతస్య)) ~~((ఆడవారైనచో) శ్రీమతీ .... గోత్రవతీ~~
~~........................ నామధేయవతీ శ్రీమత్యాః~~
~~..........గోత్రవత్యాః .... నామధేయవత్యాః~~
~~సభర్తృకాయాః))~~ ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త
సమస్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి
స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య
ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం,
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ధన
కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్త్యర్థం -
పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం -
మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోపశాంత్యర్థం -
సమస్త మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త
పాపక్షయద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్త్యర్థం
మమ (యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక,
ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోప శమనార్థం, సకల
కామనా సిద్ధ్యర్థం - ఇహ జన్మని జన్మజన్మాంతరేషుచ మనో
వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా (యజమాన)
కృత సర్వపాపక్షయార్థం మమ (యజమానస్య) శ్రీ భవానీ
శంకరస్వామి ముద్దిశ్య, శ్రీ భవానీ శంకర స్వామి ప్రీత్యర్థం -
ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యోనమః సంభవద్భిః ద్రవ్యైః

సంభవద్భిః పదార్థైః సంభవద్భిః రుపచారైః సంభవతా నియమేన కల్పోక్త ప్రకారేణ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను/ ఉదకము తాకవలెను)

అధౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం అథ శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే॥ (పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి పూజించవలెను).

కలశపూజ: (పంచపాత్రకు మూడుచోట్ల చందనము, కుంకుమబొట్లు, పెట్టవలెను)

శ్లో॥ బ్రహ్మాండోదర తీర్థాని కరైః స్పృష్టాని తే రవే।
తేన సత్యేన మే దేవ తీర్థం దేహి దివాకర॥

క్రోం ఇత్యంకుశ ముద్రయా సూర్యమండలాత్ తీర్థా న్యాకృష్య॥
వం ఇతి సంయోజ్య॥ (అని అంకుశముద్ర చేత సూర్యమండలము నుండి తీర్థము (జలము) నాకర్షించినట్లు భావించి - కలశమునందలి జలమును అభిమంత్రణము చేయవలెను)

శ్లో॥ యస్య కేశేషు జీమూతో నద్యః సర్వాఽఙ్గసంధిషు।
కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః॥
ఓం ఇమం మే వరుణ శృధీ హవమద్యా చ మృడయ।
త్వామవస్యురాచకే॥ కలశే వరుణ మావాహ్య।

(ఆవాహనం ముద్రాం పదర్శ్య)

ఓం వం వరుణాయ నమః పూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి॥
(ధేను శంఖ గారుడ ముద్రాః ప్రదర్శ్య) తతః కలశారాధనం కరిష్యే॥

కలశే గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య। కలశే ఉదకం పూరయిత్వా। కలశస్యోపరి హస్తం నిధాయ। (అని కలశమును పుష్పాక్షతలతో పూజించి పాత్రలో తమలపాకుగాని, తులసిదళముగాని, పుష్పముగాని ఉంచి చెంబుపై చేయి ఉంచి ఈ క్రింది శ్లోక, మంత్రములతో అభిమంత్రించ వలయును).

శ్లో॥ ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః।
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా।
ఋగ్వేదోऽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః॥
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః।

అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారికాః॥

కలశే దశకళాత్మనే వహ్ని మండల మావాహయామి।
మధ్యే ద్వాదశకళాత్మనే సూర్య మండల మావాహయామి।
ఆధారే షోడశకళాత్మనే చంద్ర మండల మావాహయామి॥

ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి
శుతుద్రి స్తోమం సచతా పరుష్ణ్యా।
అసిక్నియా మరుద్ వృధేవితస్తయాऽర్జీకీయే
శృణుహ్యా సుషోమయా॥

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే। ఓం ఆపో వా ఇదగ్ంం సర్వం విశ్వా భూతా న్యాపః ప్రాణా వా ఆపః పశవః ఆపోऽన్న మాపోऽమృత మాపః సమ్రా డాపో

విరాడాప స్స్వరాడాపశ్ఛందాగ్ంష్యాపో జ్యోతీగ్ం ష్యాపో యజూగ్ంష్యాపః స్సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓమ్॥

శ్లో॥ గంగే చ యమునేచైవ గోదావరి! సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు.
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః॥

(ప్రనవేన దశవారాన్ అభిమంత్ర్య। గాయత్రీం త్రివారం జపేత్)
(అనగా ప్రణవము (ఓంకారము)తో పదిసార్లు అభిమంత్రించి గాయత్రిని ముమ్మారు జపింపవలయును)

ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం।(10)
ఓం భూర్భువస్సువః। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి।
ధియో యో నః ప్రచోదయాత్॥ (ఏవం త్రిః (3)

శంఖ చక్ర యోని సురభి ముద్రాన్ ప్రదర్శ్య।అస్త్రయా దశదిగ్బంధః। కూర్మముద్రయా కలశోదకం ప్రచ్ఛాద్య॥(అనగా - శంఖ, చక్ర, యోని, సురభి ముద్రలను ప్రదర్శించి "అస్త్రాయఫట్" అని దశదిగ్బంధనము గావించి, కూర్మముద్రచే కలశోదకమును కప్పి ఈ క్రింది మంత్రముతో అభిమంత్రించ వలెను).

శ్లో॥ అత్ర గాయత్రి! సావిత్రి! శాన్తి పుష్టికరీశ్వరి।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారకాః॥

శ్రీ భవానీ శంకరస్వామినే నమః, శ్రీ మహా గణాధిపతయే నమః - ఆయాంతు శ్రీ భవానీ శంకరస్వామి పూజార్థం, శ్రీ మహాగణపతి పూజార్థం మమ దురితక్షయ కారకాః కలశోదకేనా

పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవానాం సంప్రోక్ష్య,ఆత్మానం చ సంప్రోక్ష్య। (కలశములో తమలపాకు ముంచి ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవుని/దేవి మీద చల్లి, తన శిరస్సు మీద చల్లుకోవాలి.) (ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కలశోదకమును ఘంటపై చల్లవలెను)

కలశోదకేన ఘంటాం ప్రక్షాళ్య।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటకు గంధము, అక్షతలు అద్దవలెను)

హే ఘంటే! సుస్వరే! రమ్యే! ఘంటా ధ్వని విభూషితే।
నాదయన్తం పరానందం ఘంటా దేవీం ప్రపూజయే॥

ఘంటాం గంధ పుష్ప అక్షతైః అభ్యర్చ్య॥

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటను పూజించవలెను)

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా। ఘంటదేవతాభ్యో నమః । సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి.

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంట వాయించవలెను)

ఋక్:అగమార్థం తు దేవానాం, గమనార్థం తు రాక్షసామ్
కురు ఘంటారవం తత్ర దేవతాఽఽహ్వాన లాంఛనమ్
-ఇతి ఘంటానాదం కృత్వా।

సంక్షిప్త గణపతి పూజ (సమయమున్నయెడల సంపూర్ణ పూజ చేసుకొనుట ఉత్తమము)

తతః మూర్త్యావాహనం కరిష్యే॥

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి॥ శ్లో॥ హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్। పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ। భక్తాఽభయ ప్రదాతారం వందే విఘ్నవినాశనమ్। ఓం హరిద్రా గణపతయే నమః

ప్రాణప్రతిష్ఠ:- ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయా నః స్వస్తి। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే॥ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకమ్। తావత్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః। స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, మమ (యజమానస్య) అభిముఖో భవ, స్థిరాసనం కురు॥ ప్రసీదః ప్రసీదః ప్రసీదః - (ధ్యానం) శ్లో॥ హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్। పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ। భక్తాఽభయప్రదాతారం వందే విఘ్నవినాశనమ్ ఓం హరిద్రా గణపతయే నమః॥ శ్లో॥ ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముప మశ్రవస్తమమ్। జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి - (ఆవాహనం) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర। అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ఆవాహయామి - (ఆసనం) మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితమ్। రత్నసింహాసనం

చారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి - (అర్ఘ్యం) గౌరీపుత్రనమస్తేస్తు శంకరం ప్రియనందనం। గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. - (పాద్యం) గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక। భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి - (ఆచమనీయం) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత। గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. (మధుపర్కం) దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సుసంయుతమ్। మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః మధుపర్కం సమర్పయామి. - (పంచామృతస్నానం) పయోదధిఘృతం చైవ శర్కరా మధుసంయుతమ్। పంచామృతేన స్నపనం ప్రీయతాం గణనాయక॥ ఓం శ్రీమహా గణాధి పతయేనమః పంచామృతస్నానం సమర్పయామి. - (ఔపచారికస్నానం) ఓం ఆపో హి ష్ఠా మయో భువః। తా న ఊర్జే దధాతన। మహేరణాయ చక్షసే। యో వః శివతమో రసః। తస్య భాజయతే హ నః। ఉశతీరివ మాతరః। తస్మా అరం గమామవః। యస్య క్షయాయ జిన్వథ। ఆపో జన యథా చ నః ॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక స్నానం

సమర్పయామి. - స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి - **(వస్త్రయుగ్మం)** రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్। శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి - **(యజ్ఞోపవీతం)** రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ।ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి - **(ఉపవీతం)** రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాన సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి. **(గంధం)** చందనాఽగరు కర్పూర కస్తూరీ కుంకుమాఽన్వితమ్। విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి- **(అక్షతాన్)** అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్। గృహాణ పరమానందా దీశపుత్ర నమోఽస్తు తే॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.

(పుష్పాలు) సుగంధాని చ పుష్పాణి జాతికుందముఖాని చ। ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే॥॥ ఓం శ్రీమహాగణాధి, పతయే నమః పుష్పైః పూజయామి.

(అష్టోత్తరము చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఈ క్రింది మంత్రములను అథాంగపూజగా మార్చుకోవచ్చు)

ఓం సుముఖాయ నమః (పాదౌ), ఓం ఏకదంతాయ నమః (గుల్ఫౌ), ఓం కపిలాయ నమః (జానునీ), ఓం గజకర్ణికాయ నమః (జంఘే), ఓం లంబోదరాయ నమః (ఊరూ), ఓం వికటాయ నమః (కటిం), ఓం విఘ్నరాజాయ నమః (ఉదరం), ఓం గణాధిపాయ నమః (నాభిం), ఓం ధూమకేతవే నమః (హృదయం), ఓం గణాధ్యక్షాయ నమః (కంఠం), ఓం ఫాలచంద్రాయ నమః (స్కంధౌ), ఓం గజాననాయ నమః (హస్తౌ), ఓం వక్రతుండాయ నమః (వక్త్రం), ఓం కపిలాయ నమః (నేత్రే), ఓం శూర్పకర్ణాయ నమః (కర్ణౌ), ఓం హేరంబాయ నమః (లలాటం), ఓం స్కందపూర్వజాయ నమః (శిరః), ఓం శ్రీమహాగణాధి పతయే నమః (సర్వాంగాని) – నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి.

అథః శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళి

ఓం వినాయకాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గౌరీపుత్రాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూతాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం అధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః 10
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః
ఓం వాణీప్రదాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం శర్వతనయాయ నమః

ఓం శర్వరీప్రియాయ నమః
ఓం సర్వాత్మకాయ నమః
ఓం సృష్టికర్త్రే నమః
ఓం దేవాయ నమః 20
ఓం అనేకార్చితాయ నమః
ఓం శివాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం బుద్ధిప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం గజాననాయ నమః
ఓం ద్వైమాత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః 29
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం చతురాయ నమః
ఓం శక్తిసంయుతాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హరయే నమః

ఓం బ్రహ్మవిదే నమః
ఓం ఉత్తమాయ నమః
ఓం కాలాయ నమః 40
ఓం గ్రహపతయే నమః
ఓం కామినే నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం పాశాంకుశధరాయ నమః
ఓం చండాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం అకల్మషాయ నమః
ఓం స్వయంసిద్ధాయ నమః 49
ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః
ఓం బీజపూరఫలాసక్తాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం కృతినే నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం వీతభయాయ నమః

ఓం గదినే నమః
ఓం చక్రిణే నమః
ఓం ఇక్షుచాపధృతే నమః
ఓం శ్రీదాయ నమః 60
ఓం అజాయ నమః
ఓం ఉత్పలకరాయ నమః
ఓం శ్రీపతయే నమః
ఓం స్తుతిహర్షితాయ నమః
ఓం కులాద్రిభేత్రే నమః
ఓం జటిలాయ నమః
ఓం కలికల్మషనాశనాయ నమః
ఓం చంద్రచూడామణయే నమః
ఓం కాంతాయ నమః
ఓం పాపహారిణే నమః 70
ఓం సమాహితాయ నమః
ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తవాంఛితదాయకాయ
ఓం శాంతాయ నమః
ఓం కైవల్యసుఖదాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

ఓం జ్ఞానినే నమః
ఓం దయాయుతాయ నమః
ఓం దాంతాయ నమః 80
ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం విబుధేశ్వరాయ నమః
ఓం రమార్చితాయ నమః
ఓం విధయే నమః
ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః
ఓం స్థూలకంఠాయ నమః
ఓం స్వయం కర్త్రే నమః
ఓం సామఘోషప్రియాయ నమః
ఓం పరస్మై నమః 91
ఓం స్థూలతుండాయ నమః
ఓం అగ్రణ్యే నమః
ఓం ధీరాయ నమః
ఓం వాగీశాయ నమః

ఓం సిద్ధిదాయకాయ నమః
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః
ఓం అవ్యక్తమూర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే నమః
ఓం శైలేంద్రతనుజోత్సంగ-ఖేలనోత్సుకమానసాయ నమః
ఓం స్వలావణ్యసుధాసారజిత-మన్మథవిగ్రహాయ నమః
ఓం సమస్తజగదాధారాయ నమః 102
ఓం మాయినే నమః
ఓం మూషకవాహనాయ నమః
ఓం హృష్టాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః

/ఇతి శ్రీవిఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళి సంపూర్ణం/

(ధూపమ్) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం। ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ।। ఓం శ్రీమహాగణాధిపతయే నమః ధూప మాఘ్రాపయామి - (దీపం) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్। దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్।। శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః -ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (నైవేద్యం)-సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్। నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్।। ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - నైవేద్యం సమర్పయామి. (ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద

నీరు ప్రోక్షిస్తూ) ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ (అనుచు నైవేద్య పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు చిలుకరించవలెను) సత్యంత్వర్తేన పరిషించామి(అనుచు నైవేద్య పదార్థముల పాత్రల చట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను). (రాత్రిపూట ఈ మంత్రము – ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను) అమృతమస్తు అమృతోపస్తరణమసి। ఓం శ్రీమహా గణాధిపతయే నమః–యథాభాగం గుడం నివేదయామి,(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి ఆయనకు చూపిస్తూ అ నీరు పళ్ళెములో వదలవలెను)ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా – ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయస్వాహా – ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా (కుడిచేతితో స్వామికి చూపాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు – నీళ్ళు విడిచి పెట్టాలి) అమృతాపిధానమసి। ఉత్తరాపోశనం సమర్పయామి. (నీరు స్వామికి చూపి పళ్ళెములో విడువ వలెను) హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట) – పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట) – శుద్ధాచమనీయం సమర్పయామి। (పళ్లెములో నీళ్ళు విడిచి పెట్టాలి) **(తాంబూలం)** పూగీఫలైః స కర్పూరం నాగవల్లీ దళైర్యుతమ్। ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్॥ శ్రీ మహాగణాధిపతియే నమః – తాంబూలం సమర్పయామి – **(సువర్ణపుష్పం)** హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః। అనంతపుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్ఛ మే॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – సువర్ణపుష్పం

సమర్పయామి. **(నీరంజనం)** ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం। నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥ సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే। లక్ష్మీ రాష్ట్రస్యయా ముఖేతయా మాసగ్ంం సృజామసి॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.- నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. - **(మంత్రపుష్పం)** ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః। తమేవం విద్వా నమృత ఇహ భవతి నాఽన్యః పన్థా అయనాయ విద్యతే॥ గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్। సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః॥ షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి। విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా। సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥ గణాధిపనమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన। వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక॥ ఏకదంతైకవదన తథా మూషక వాహన। కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి - **(ఆత్మప్రదక్షిణం)** యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. పాపోఽహం పాపకర్మాఽహం

పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి - (పునఃపూజ) ఓం మహాగణపతయే నమః చత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి. - (క్షమాప్రార్థన) యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప। యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే॥ ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా॥ అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు॥ ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు॥ మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు॥ - (తీర్థం) అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త పాప క్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం॥ - (ప్రసాద స్వీకరణ) సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశనీ. గణాధిపతిః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥ మమ ఇష్ట కామ్యార్థఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి॥

(ప్రసాదం-అక్షతలు/పువ్వు శిరస్సుపై ఉంచుకొనవలెను)) –

(ఉద్వాసన) ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః। తాని ధర్మాణి ప్రథమాన్యాసన్। తే హ నాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః॥ ఓం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి॥ శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ, ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్। కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి॥ ఇతి గణాధిపతి పూజాం కరిష్యే యంబ్రహ్మ వినాయకాయనమః॥

(అని చెప్పుకొనవలెను) (ఉదకము తాకవలెను/అక్షతలు నీళ్లు పళ్లెములో వదలవలెను)

– – – × – – –

==========

([2]భగవద్భక్తిభావము లేకుండా చేసెడి నిష్కామకర్మ శోభించదు. అట్లే భక్తివినా అపారమైన శాస్త్రజ్ఞానము సంపాదించినను అది రాణించదు. కావున కామ్యకర్మలు భక్తిసంభరితములైనప్పుడే అవి శుభప్రదములు, ముక్తి కారకములు అగును. ఒకవేళ కోరిక లేకుండా (నిష్కామ్య) కర్మలను ఆచరించినను అవి భగవదర్పితములుగా జరిగినప్పుడే లక్ష్యము సిద్ధించును. కనుకనే సంధ్యోపాసనము ఇత్యాది నిత్యకర్మలు చేయునప్పుడు ముందుగా సంకల్పంలో - పరమేశ్వర ముద్దిశ్య, పరమేశ్వర ప్రీత్యర్థం అనియు, ముగించునప్పుడు 'కాయేన వాచా మనసేంద్రియైర్వా ...', అను శ్లోకము విధిగా చెప్పవలయునని చేర్చబడినది. తద్వారా మనం చేసే కర్మలన్నీ మనకు తెలియకుండానే పవిత్రములై, శుభప్రదములగుచున్నవి. లోకకళ్యాణమునకు హేతువులు అగుచున్నవి. ఇదియే మన సనాతన ఋషి సంప్రదాయములో దాగియున్న గొప్పదనము).



- పునః సంకల్పం -

శ్లో॥ పంచవక్త్రం దశభుజం శుద్ధస్ఫటిక సన్నిభం।
సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకం॥

శ్లో॥ యో వేదా దౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠతః
తస్య ప్రకృతి లీనస్య యః పరస్సమహేశ్వరః॥

ఆచమనము:(ఒక పంచపాత్ర (గ్లాసు) లో మంచి నీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచా)తో కుడిచేతిలో పోసుకుని ఈ క్రింది మూడు మంత్రములను చెపుతూ ఆ నీటిని త్రాగవలెను)

ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను)
ఓం నారాయణాయ స్వాహా "
ఓం మాధవాయ స్వాహా "
ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను),
ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమఃఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.

ప్రాణాయామమ్: ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః। పరమాత్మా దేవతా। దైవీగాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః॥

" ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నఃప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసోఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

(ప్రాణాయామమును మూడుసార్లు చేయవలెను)

॥దేశకాలౌ సంకీర్త్య॥ (సంకల్పమ్)

శ్రీ గోవిన్ద! గోవిన్ద! గోవిన్ద! మమ (యజమానస్య) ఉపాత్త, సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర పీత్యర్థం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య, శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (తాము ఉన్న ప్రదేశము "శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో – (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు)ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు

చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ.......... నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయనే ....ఋతౌ, ...మాసే శుక్ల పక్షే / కృష్ణ పక్షే .... (తిథౌ) .... వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్............ గోత్రః .... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః ....గోత్రస్య .... శర్మాబిధేయస్య ధర్మపత్నీ సమేతస్య)) ~~((ఆడవారైనచో) శ్రీమతీ .... గోత్రవతీ .... నామధేయవతీ శ్రీమత్యాః .... గోత్రవత్యాః ....నామధేయవత్యాః సభర్తృకాయాః))~~ ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త సమస్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్తర్థయం - పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం - మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోపశాంత్యర్థం - సమస్త

Kiron Type Institute

మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్యర్థం మమ (యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోపశమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం - ఇహ జన్మని జన్మజన్మాంతరేషుచ మనో వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా (యజమాన) కృత సర్వపాపక్షయార్థం, మమ (యజమానస్య) సకల విఘ్ననివృత్తి ద్వారా సర్వకార్య సిద్ధ్యర్థం మమ (యజమానస్య) జ్వరాది సకల వ్యాధి నివారణార్థం మమ (యజమానస్య) అపమృత్యు నివృత్త్యర్థం సకల సన్మంగళాఽవాప్త్యర్థం మమ (యజమానస్య) శ్రీ భవానీ శంకరస్వామి ముద్దిశ్య, భవానీ శంకరస్వామి ప్రీత్యర్థం - ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యోనమః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భి రుపచారైః సంభవతా నియమేన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేచనం కరిష్యే|| (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను / ఉదకము తాకవలెను)

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః||

ప్ర ణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ।
ధీనామవిత్ర్యవతు॥(ఋ.6.61.4)
శ్రీ మహాసరస్వత్యై నమః॥

గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమః॥
శ్రీ గురుభ్యో నమః। హరిః ఓం॥

నమశ్శివాభ్యాం నవ యౌవనాభ్యాం।
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం॥
నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం।
నమో నమశ్శంకర పార్వతీభ్యామ్॥

మత్సమః పాతకీనాస్తి - పాపఘ్నీ త్వత్సమావహి
ఏవం జ్ఞాత్వా మహాదేవి! యథాయోగ్యం తథా కురు!
ఓం నమో భగవతే రుద్రాయ॥

మహాన్యాసమ్ - విధి

01. పఞ్చాఙ్గరుద్ర న్యాసః

అథ పఞ్చాఙ్గరుద్రాణాం న్యాసపూర్వకం
జపహోమార్చనాఽభిషేక విధిం వ్యాఖ్యాస్యామః

అథ పంచాంగరుద్రాణాం -

01. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః।
కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః॥

నమస్తే దేవ దేవేశ నమస్తే పరమేశ్వర।
నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః।
ఓం భూర్భువస్సువః।
ఓం నం - నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః॥
ఓం కం ఖం గం ఘం ఙం। ఓం నమో భగవతే రుద్రాయ।
నం ఓం - పూర్వాఙ్గరుద్రాయ నమః॥

---

01. నమస్తే రుద్రమన్యవ ఉతో త ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః॥
యా త ఇషు శ్శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ॥
కం ఖం గం ఘం ఙం। య ర ల వ శ ష స హోమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। పూర్వాఙ్గ రుద్రాయ నమః॥

---

02. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనమ్।
మహాపాపహరం వన్దే మకారాయ నమో నమః
ఓం భూర్భువస్సువః।
ఓం మం - నిధనపతయే నమః। నిధనపతాన్తికాయ నమః
ఊర్ధ్వాయ నమః। ఊర్ధ్వలిఙ్గాయ నమః।
హిరణ్యాయ నమః। హిరణ్యలిఙ్గాయ నమః।
సువర్ణాయ నమః। సువర్ణలిఙ్గాయ నమః।

దివ్యాయ నమః। దివ్యలిఙ్గాయ నమః।
భవాయ నమః। భవలిఙ్గాయ నమః।
శర్వాయ నమః। శర్వలిఙ్గాయ నమః।
శివాయ నమః। శివలిఙ్గాయ నమః।
జ్వలాయ నమః। జ్వలలిఙ్గాయ నమః।
ఆత్మాయ నమః। ఆత్మలిఙ్గాయ నమః।
పరమాయ నమః। పరమలిఙ్గాయ నమః।
ఏతథ్సోమస్య సూర్యస్య సర్వలిఙ్గగ్ స్థాపయతి
పాణిమన్త్రం పవిత్రమ్॥
ఓం చం ఛం జం ఝం ఞం। ఓం నమో భగవతే రుద్రాయ।
మం ఓం – దక్షిణాఙ్గ రుద్రాయ నమః॥

---

02. అప్పైతు మృత్యురమృతన్న ఆగన్
వైవస్వతో నో అభయం కృణోతు।
పర్ణం వనస్పతేరివాభి నశ్శీయతాగ్ం
రయిస్సచతాం నశ్శచీపతిః॥
చం ఛం జం ఝం ఞం। య ర ల వ శ ష స హోమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। దక్షిణాఙ్గ రుద్రాయ నమః॥

---

03. శివమ్ శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారణమ్।
శివమేకం పరం వన్దే శికారాయ నమో నమః॥
ఓం భూర్భువస్సువః।

ఓం శిం - అపైతు మృత్యురమృతం న ఆగన్వైవస్వతో నో
అభయం కృణోతు।
పర్ణం వనస్పతేరివాభినశ్శీయతాగ్ం
రయిస్సచతాం నశ్శచీపతిః।
ఓం టం ఠం డం ఢం ణం। ఓం నమో భగవతే రుద్రాయ।
శిం ఓం - పశ్చిమాజ్ఞ రుద్రాయ నమః॥

---

03. నిధనపతయే నమః। నిధనపతాన్తికాయ నమః॥
ఊర్ధ్వాయ నమః। ఊర్ధ్వలిఙ్గాయ నమః॥
హిరణ్యాయ నమః। హిరణ్యలిఙ్గాయ నమః॥
దివ్యాయ నమః। దివ్యలిఙ్గాయ నమః॥
భవాయ నమః। భవలిఙ్గాయ నమః॥
శర్వాయ నమః। శర్వలిఙ్గాయ నమః॥
శివాయ నమః। శివలిఙ్గాయ నమః॥
జ్వలాయ నమః। జ్వలలిఙ్గాయ నమః॥
ఆత్మాయ నమః। ఆత్మలిఙ్గాయ నమః॥
ఏతత్సోమస్య సూర్యస్య సర్వలిఙ్గ్ం
స్థాపయతి పాణిమన్త్రం పవిత్రమ్॥
టం ఠం డం ఢం ణం। య ర ల వ శ ష స హోమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। పశ్చిమాజ్ఞ రుద్రాయ నమః॥

---

04. వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్।
వామే శక్తిధరం వన్దే వకారాయ నమో నమః॥
ఓం భూర్భువస్సువః।
ఓం వాం - ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః।
తేనాన్నేనాప్యాయస్వ॥ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥
ఓం తం థం దం ధం నం। ఓం నమో భగవతే రుద్రాయ।
వాం ఓం - ఉత్తరాఙ్గ రుద్రాయ నమః॥

---

04. యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో
రుద్రో విశ్వా భువనాఽఽవివేశ తస్మై రుద్రాయ నమో అస్తు॥
తం థం దం ధం నం। య ర ల వ శ ష స హోమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। ఉత్తరాఙ్గ రుద్రాయ నమః॥

---

05. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరమ్।
యల్లిఙ్గం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః।
ఓం భూర్భువస్సువః।
ఓం యం - యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో
రుద్రో విశ్వా భువనాఽఽవివేశ తస్మై రుద్రాయ నమో అస్తు॥
ఓం పం ఫం బం భం మం। ఓం నమో భగవతే రుద్రాయ।
యం ఓం - ఊర్ధ్వాంగ రుద్రాయ నమః॥

---

05. ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః।
తేనాన్నేనాప్యాయస్వ।
నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥
పం ఫం బం భం మం। య ర ల వ శ ష స హోమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। ఊర్ధ్వాఙ్గ రుద్రాయ నమః॥

\- - - = - - -

02. పఞ్చముఖ (ధ్యానమ్) న్యాసః

---

01. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్।
సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనక ప్రస్పర్ధితేజోమయం।
గమ్భీరధ్వనిమిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరమ్॥
అర్ధేన్దుద్యుతిలోలపిఙ్గళజటాభారప్రబద్ధోరగం।
వన్దే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖః శూలినః॥
ఓం అం కం ఖం గం ఘం ఙం ఆం ఓం।
ఓం నమో భగవతే రుద్రాయ।
నం ఓం పూర్వముఖాయ నమః॥

===

01. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥
సంవర్తాగ్ని తటిత్ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోరుణం
గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సున్దరమ్।

అర్ధేన్దుద్యుతి లోలపిఙ్గల జటా భార ప్రబద్ధోదకం
వన్దే సిద్ధ సురాసురేన్ద్ర నమితం పూర్వం ముఖం శూలినః॥
ఓం నమో భగవతే రుద్రాయ। పూర్వాఙ్గ ముఖాయ నమః॥

---

02. అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

కాలాభ్ర భ్రమరాఞ్జనద్యుతినిభం వ్యావృత్తపిఙ్గేక్షణం।
కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాఙ్కురమ్॥
సర్పప్రోతకపాల శుక్తిశకల వ్యాకీర్ణసంచారగం।
వన్దే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభఙ్గరౌద్రం ముఖమ్॥
ఓం ఇం చం ఛం జం ఝం ఞం ఈం ఓం।
ఓం నమో భగవతే రుద్రాయ।
మం ఓం దక్షిణముఖాయ నమః॥

===

02. అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
కాలాభ్ర భ్రమరాఞ్జన ద్యుతినిభం వ్యావృత్త పిఙ్గేక్షణం
కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోద్భిన్న దంస్ట్రాఙ్కురమ్।
సర్ప ప్రోత కపాల శుక్తి శకల వ్యాకీర్ణతాశేఖరం
వన్దే దక్షినమీశ్వరస్య వదనం చాథర్వనాదోదయమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। దక్షిణాఙ్గ ముఖాయ నమః॥

---

03. సద్యోజాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః।
భవే భవే నాతి భవే భవస్వమామ్। భవోద్భవాయ నమః।
ప్రాలేయాచల మిందుకుంద ధవళం గోక్షీర ఫేనప్రభం।
భస్మాభ్యఙ్గ మనఙ్గ దేహ దహన జ్వాలావళీ లోచనమ్॥
బ్రహ్మేన్ద్రాది మరుద్గణైస్స్తుతిపరైరభ్యర్చితం యోగిభిః
వన్దేఽహం సకలం కళఙ్క రహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్॥
ఓం ఉం టం రం డం ఢం ణం ఊం ఓం।
ఓం నమో భగవతే రుద్రాయ।

శిం ఓం పశ్చిమముఖాయ నమః॥

===

03. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః।
భవేభవే నాతిభవే భవస్వ మామ్। భవోద్భవాయ నమః॥
ప్రాలేయాచల మిన్దుకున్ద ధవళం గోక్షీర ఫేనప్రభం
భస్మాభ్యఙ్గ మనఙ్గ దేహ దహన జ్వాలావలీ లోచనమ్।
విష్ణు-బ్రహ్మ మరుద్గణార్చిత-పదం ఋగ్వేద-నాదోదయం
వన్దేఽహం సకలం కలఙ్క-రహితం స్థాణోర్-ముఖం పశ్చిమమ్।
ఓం నమో భగవతే రుద్రాయ। పశ్చిమాఙ్గ ముఖాయ నమః॥

---

04. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్ర్శేష్ఠాయ
నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ
నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥

గౌరం కుఙ్కుమ పఙ్కిలం సుతిలకం వ్యాపాణ్డు గణ్డస్థలం।
భ్రూవిక్షేప కటాక్ష వీక్షణ లసత్ సంసక్త కర్ణోత్పలమ్।
స్నిగ్ధం బిమ్బ ఫలాధర ప్రహసితం నీలాలకాలఙ్కృతం।
వన్దే పూర్ణ శశాఙ్కమణ్డలనిభం వక్త్రం హరస్యోత్తరమ్॥
ఓం ఏం తం థం దం ధం నం ఐం ఓం।

ఓం నమో భగవతే రుద్రాయ।

వాం ఓం ఉత్తర ముఖాయ నమః॥

===

04. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ
నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ
నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమ స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥
గౌరం కుఙ్కుమ పఙ్కిలం సుతిలకం వ్యాపాణ్డు మణ్డస్థలం।
భ్రూవిక్షేప కటాక్ష వీక్షణ లసత్ సంసక్త కర్ణోత్పలమ్।
స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం నీలాలకాలఙ్కృతం।
వన్దే యాజుష-వేదఘోష-జనకం వక్త్రం హరస్యోత్తరమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। ఉత్తరాజ్ఞ ముఖాయ నమః॥

---

05. ఈశానస్సర్వవిద్యానామీశ్వరః సర్వ భూతానాం
బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే
అస్తు సదాశివోమ్॥
వ్యక్తా వ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశ తత్త్వాత్మకం।
తస్మాదుత్తరతత్త్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః।

వన్దే తామసవర్జితం త్రిణయనం సూక్ష్మాతిసూక్ష్మాత్పరం।
శాన్తం పఞ్చమ మీశ్వరస్య వదనం ఖవ్యాపితేజోమయమ్।
ఓం ఓం పం ఫం బం భం మం ఔం ఓం।
ఓం నమో భగవతే రుద్రాయ।

యం ఓం ఊర్ధ్వముఖాయ నమః॥

---

05. ఈశానస్సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోమ్॥
వ్యక్తా వ్యక్త నిరూపితం చ పరమం షట్త్రింశ తత్వాధికం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః।
ఓం కారాది సమస్త మన్త్ర జనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం
వన్దే పఞ్చమ-మీశ్వరస్య వదనం ఖం-వ్యాపి తేజోమయమ్॥
ఓం నమో భగవతే రుద్రాయ। ఊర్ధ్వాఙ్గ ముఖాయ నమః॥

పూర్వే పశుపతిః పాతు దక్షిణే పాతు శంకరః।
పశ్చిమే పాతు విశ్వేశో నీలకణ్ఠస్తథోత్తరే॥
ఐశాన్యాం పాతు మాం శర్వో హ్యాగ్నేయ్యాం పార్వతీపతిః।
నైరృత్యాం పాతు మాం రుద్రో వాయవ్యాం నీలలోహితః।
ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః।
ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః॥

నా రుద్రో రుద్రమర్చయేత్। న్యాసపూర్వకం
జపహోమార్చనాఽభిషేకవిధిం వ్యాఖ్యాస్యామః॥

కేశాది పాదాన్తన్యాసః (న్యాస పంచకం)
03. అంగన్యాసః (అథ ప్రథమో న్యాసమ్)

01. ఓం యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాభిచాకశీహి॥
శిఖాయై నమః॥

02. ఓం అస్మిన్ మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి॥
శిరసే నమః॥

03. ఓం సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవ ధన్వాని తన్మసి॥
లలాటాయ నమః॥

04. ఓం హగ్ం స శ్శుచిషద్-వసురన్తరిక్షసద్ధోతా
వేదిషదతిథిర్దురోణసత్।
నృషద్వరసదృతసద్వ్యోమసదబ్జా గోజా ఋతజా
అద్రిజా ఋతం బృహత్॥
భ్రువోర్మధ్యాయ నమః॥

05. ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ ముక్షీయ మాఽమృతాత్॥
నేత్రాభ్యాం నమః॥

06. ఓం నమస్స్రుత్యాయ-చ పథ్యాయ-చ నమః కాట్యాయ-చ
- నీప్యాయ-చ నమః సూద్యాయ-చ సరస్యాయ-చ
- నమో నాద్యాయ-చ వైశన్తాయ-చ॥

కర్ణాభ్యాం నమః॥

07. ఓం మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు
మా నో అశ్వేషు రీరిషః।
వీరాన్మా నో రుద్ర భామితోఽ వధీర్హవిష్మన్తో నమసా విధేమ తే॥

నాసికా(భ్యాం)యై నమః॥

08. ఓం అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో న స్సుమనా భవ॥

ముఖాయ నమః॥

09. ఓం నీలగ్రీవా శ్శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
తేషాగ్ం సహస్రయోజనేఽ వ ధన్వాని తన్మసి॥

కణ్ఠాయ నమః॥

10. ఓం నీలగ్రీవా శ్శితికణ్ఠాః దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
తేషాగ్ం సహస్రయోజనేఽ వ ధన్వాని తన్మసి॥

ఉపకణ్ఠాయ నమః॥

11. ఓం నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యామ్ తవ ధన్వనే॥

బాహుభ్యాం నమః॥

12. ఓం యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ॥
ఉపబాహుభ్యాం నమః॥

13. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ
తనయాయ మృడయ॥
మణిబన్ధాభ్యాం నమః॥

14. ఓం యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
తేషాగ్ం సహస్రయోజనేఽవ ధన్వాని తన్మసి॥
హస్తాభ్యాం నమః॥

15. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః
భవేభవే నాతిభవే భవస్వ మామ్। భవోద్భవాయ నమః॥
అఙ్గుష్ఠాభ్యాం నమః॥

16. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥
తర్జనీభ్యాం నమః॥

17. ఓం అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
మధ్యమాభ్యాం నమః॥

18. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ అనామికాభ్యాం నమః॥

19. ఈశాన-స్సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
కనిష్ఠికాభ్యాం నమః॥

20. (ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ
- హిరణ్యపతయే ఽ(అ)ంబికాపతయ
- ఉమాపతయే పశుపతయే నమో నమః॥
కరతలకరపృష్ఠాభ్యాం నమః॥ (ఇతి అధికపాఠం క్వచిత్॥)

21. ఓం నమో వః కిరకేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీనకేభ్యో
నమో విచిన్వత్కేభ్యో నమః ఆనిర్-హతేభ్యో నమః
ఆమీవత్కేభ్యః॥ హృదయాయ నమః॥

22. ఓం నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమః॥
పృష్ఠాయ నమః॥

23. ఓం నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః॥

కక్షాభ్యాం నమః॥

నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః॥

పార్శ్వాభ్యాం నమః॥

25. ఓం విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్‌ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషఙ్గధిః॥

జఠరాయ నమః॥

26. ఓం హిరణ్యగర్భ స్సమవర్తతాగ్రే భూతస్య జాతః
పతిరేక ఆసీత్।
సదాధార పృథివీం ద్యాముతే మాం
కస్మై దేవాయ హవిషా విధేమ॥

నాభ్యై నమః॥

27. మీఢుష్టమ శివతమ శివే న స్సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
– ఆచర పినాకం బిభ్రదాగహి॥

కట్యై నమః॥

28. యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
తేషాగ్‌ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి॥

గుహ్యాయ నమః॥

29. యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి॥
అణ్డాభ్యాం నమః॥

30. స శిరా జాతవేదాః। అక్షరం పరమం పదమ్।
వేదానాగ్ం శిర ఉత్తమమ్।
జాతవేదసే శిరసి మాతా బ్రహ్మ భూర్భువస్సువరోమ్॥
(స శిరా జాతవేదా అక్షరం పరమం పదమ్।
వేదానాగ్ం శిరసి మాతా ఆయుష్మన్తం కరోతు మామ్।
(- పాఠభేదః) అపానాయ నమః॥

31. మా నో మహాన్తముత మా నో అర్భకం మా న
- ఉక్షన్తముత మాన ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం ప్రియా
- మాన స్తనువో రుద్ర రీరిషః॥
ఊరుభ్యాం నమః॥

32. ఏష తే రుద్ర భాగస్తం జుషస్వ తేనాఽవసేన పరో
మూజవతోఽతీహ్యవతతధన్వా పినాకహస్తః కృత్తివాసాః॥
జానుభ్యాం నమః॥

33. సగ్ంసృష్టజిత్ సోమపా బాహుశర్ధ్యూర్ధ్వధన్వా
ప్రతిహితాభిరస్తా।
బృహస్పతే పరి దీయారథేన రక్షోహామిత్రాగ్ం అపబాధమానః।
జఙ్ఘాభ్యాం నమః॥

34. విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం
జాయమానఞ్చ యత్।
సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు॥
గుల్ఫాభ్యాం నమః॥

35. యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి॥
పాదాభ్యాం నమః॥

36. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్ంశ్చ సర్వాఞ్జమభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః॥
కవచాయ నమః॥

37. ఓం నమో బిల్మినే చ కవచినే చ
- నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥
ఉపకవచాయ నమః॥

38. ఓం నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్ నమః॥
తృతీయనేత్రాయ నమః॥ (నేత్రత్రయాయ వౌషట్॥)

39. ఓం ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హ స్త ఇషవః పరా తా భగవో వప॥
అస్త్రాయ (ఫట్) నమః॥

40. ఓం య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి॥
దిగ్బన్ధాయ నమః॥ (ఇతి దిగ్బన్ధః॥)

– – – = – – –

04. దశాఙ్గ న్యాసః

(ఓం నమో భగవతే రుద్రాయేతి నమస్కారాన్ న్యసేత్॥)

ఓం నమో భగవతే రుద్రాయ॥

ఓం మూర్ధ్నే నమః

నం నాసికాయై నమః

మోం లలాటాయ నమః

భం ముఖాయ నమః

గం కణ్ఠాయ నమః

వం హృదయాయ నమః

తేం దక్షిణ-హస్తాయ నమః

రుం వామ-హస్తాయ నమః

ద్రాం నాభ్యై నమః

యం పాదాభ్యాం నమః

– – – = – – –

05. పఞ్చాఙ్గ న్యాసః

(పాదాది మూర్ధాన్త పంచాంగ న్యాసః)

01. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః
భవే భవే నాతిభవే భవస్వ మామ్। భవోద్భవాయ నమః॥
పాదాభ్యాం నమః॥

02. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమః స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥
ఊరుమధ్యాభ్యాం నమః॥(ఊరుభ్యాం నమః॥)

03. ఓం అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
హృదయాయ నమః॥

04. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ ముఖాయ నమః॥

05. ఓం ఈశాన-స్సర్వవిద్యానామీశ్వరః సర్వ భూతానాం।
బ్రహ్మాధిపతి-ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే
అస్తు సదాశివోమ్॥ (హంస హంస) మూర్ధ్నే నమః॥

- - - = - - -

06. హంస గాయత్రీ

(పాఠభేదః - అనుష్టుప్ ఛందః॥)

అస్య శ్రీ హంసగాయత్రీ స్తోత్ర మహా మన్త్రస్య।
అవ్యక్త పరబ్రహ్మ ఋషిః। అవ్యక్త గాయత్రీ చన్దః।
పరమహంసో దేవతా।
(ఆత్మా ఋషిః। పరమాత్మా దేవతా। ఆవ్యక్త గాయత్రీ ఛన్దః।)
హం సాం - బీజమ్। హం సీం - శక్తిః। హం సూం - కీలకమ్॥
పరమ హంస - ప్రసాద సిద్ధ్యర్థే హంస గాయత్రీ
జపే వినియోగః॥

కరన్యాసం:

01. ఓం హం సాం అంగుష్ఠాభ్యాం నమః॥
02. ఓం హం సీం తర్జనీభ్యాం నమః॥
03. ఓం హం సూం మధ్యమాభ్యాం నమః॥
04. ఓం హం సైం అనామికాభ్యాం నమః॥
05. ఓం హం సౌం కనిష్ఠికాభ్యాం నమః॥
06. ఓం హం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః॥

అంగన్యాసం:

01. ఓం హం సాం హృదయాయ నమః॥
02. ఓం హం సీం శిరసే స్వాహా॥
03. ఓం హం సూం శిఖాయై వషట్॥

04. ఓం హం సైం కవచాయ హుమ్॥
05. ఓం హం సౌం నేత్రత్రయాయ వౌషట్॥
06. ఓం హం సః అస్త్రాయ ఫట్॥
భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః॥

ధ్యానమ్॥

గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారమ్।
పశ్యామి తే సర్వజనాన్తరస్థం నమామి
హంసం పరమాత్మరూపమ్॥
దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః।
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోఽహం భావేన పూజయేత్॥
(హంసహంసః పరమహంస సోఽహం
హంస సోఽహం హంసః)
హంసో హంస పరమహంసః।
హంస సోఽహం సోఽహం హంసః॥
హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహీ।
తన్నో హంసః ప్రచోదయాత్॥
హంస హంసేతి యో బ్రూయాద్ధంసో నామ సదాశివః।
ఏవం న్యాస విధిం కృత్వా తత స్సంపుట మారభేత్॥

– – – = – – –

07. దిక్ సంపుట న్యాసః

- ॥అథ సమ్పుటీకరణమ్॥ -

---

01. ఓం భూర్భువస్సువః । ఓం ఓమ్ ।

త్రాతార మిన్ద్ర మవితార మిన్ద్రగ్ం హవే హవే
సుహవగ్ం శూర మిన్ద్రమ్।
హువే ను శక్రం పురుహూత మిన్ద్రగ్గ్ం స్వస్తి నో మఘవా
ధాత్విన్ద్రః॥

ఓం నమో భగవతే రుద్రాయ।

ఓం ఓం పూర్వ(తూర్పు) దిగ్భాగే ఇన్ద్రాయ నమః॥

===

త్రఓం భూర్భువస్సువరోం - లం -
త్రాతారమిన్ద్ర మవితారమిన్ద్రగ్ం హవే హవే
సుహవగ్ం శూరమిన్ద్రమ్।
హువే ను శక్రం పురుహూతమిన్ద్రగ్గ్ం స్వస్తి నో మఘవా
ధాత్విన్ద్రః॥

లం - భూర్భువస్సువః - ఇన్ద్రాయ వజ్రహస్తాయ సురాధిపతయే ఐరావతవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥
పూర్వదిగ్భాగే లలాటస్థానే ఇన్ద్ర స్సుప్రీతో సుప్రసన్నో
వరదో భవతు॥

===

02. ఓం భూర్భువస్సువః । ఓం నమ్ ।

త్వం నో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడోఽవ యాసిసీష్ఠాః
యజిష్ఠో వహ్నితమశ్శోశుచానో విశ్వా
ద్వేషాగ్ంసి ప్రముముగ్ధ్యస్మత్॥

ఓం నమో భగవతే రుద్రాయ।
నం ఓం ఆగ్నేయ దిగ్భాగే అగ్నయే నమః॥

ఓం భూర్భువస్సువరోం - రం -
త్వం నో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడోఽవ యాసిసీష్ఠాః
యజిష్ఠో వహ్నితమశ్శోశుచానో విశ్వా
ద్వేషాగ్ంసి ప్రముముగ్ధ్యస్మత్॥
రం - భూర్భువస్సువః - అగ్నయే శక్తి హస్తాయ తేజోఽధిపతయే అజవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥
అగ్నేయదిగ్భాగే నేత్రస్థానే అగ్ని స్సుప్రీతో సుప్రసన్నో
వరదో భవతు॥

03. ఓం భూర్భువస్సువః । ఓం మోమ్ ।
సుగం నః పన్థా మభయం కృణోతు।
యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా।
యస్మిన్నేనమభ్యషిఞ్చన్త దేవాః।
తదస్య చిత్రగ్ం హవిషా యజామ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
మోం ఓం దక్షిణ దిగ్భాగే యమాయ నమః॥

ఓం భూర్భువస్సువరోం - హం -
సుగన్నః పన్థామభయం కృణోతు।
యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా।
యస్మిన్నేనమభ్యషిఞ్చన్త దేవాః। తదస్య చిత్రగ్ం
హవిషా యజామ॥
హం - భూర్భువస్సువః - యమాయ దణ్డహస్తాయ ధర్మాధిపతయే మహిషవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥
దక్షిణదిగ్భాగే కర్ణస్థానే యమ స్సుప్రీతో సుప్రసన్నో
వరదో భవతు॥

04. ఓం భూర్భువస్సువః । ఓం భమ్ ।

అసున్వన్త మయజమానమిచ్ఛ స్తేనస్యేత్యాన్తస్కరస్యాన్వేషి।
అన్యమస్మదిచ్ఛ సా త ఇత్యా నమో దేవి నిర్ఋతే తుభ్యమస్తు॥

ఓం నమో భగవతే రుద్రాయ।

భం ఓం నిర్ఋతి దిగ్భాగే నిర్ఋతయే నమః॥

ఓం భూర్భువస్సువరోం - షం -

అసున్వన్త మయజమానమిచ్ఛ స్తేనస్యేత్యాన్తస్కరస్యాన్వేషి।
అన్యమస్మదిచ్ఛ సా త ఇత్యా నమో దేవి నిర్ఋతే తుభ్యమస్తు॥

షం - భూర్భువస్సువః - నిర్ఋతయే ఖడ్గహస్తాయ రక్షోధిపతయే నరవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

నైర్ఋతిదిగ్భాగే ముఖస్థానే నిర్ఋతి స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

05. ఓం భూర్భువస్సువః । ఓం గమ్ ।

తత్వాయామి బ్రహ్మణా వన్దమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః।

అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ంస మా న ఆయుః ప్రమోషీః॥

ఓం నమో భగవతే రుద్రాయ।

గం ఓం పశ్చిమ దిగ్భాగే వరుణాయ నమః॥

ఓం భూర్భువస్సువరోం - వం -

తత్వాయామి బ్రహ్మణా వన్దమానస్తదా శాస్తే యజమానో హవిర్భిః

అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ంస మా న ఆయుః ప్రమోషీః॥

వం - భూర్భువస్సువః - వరుణాయ పాశహస్తాయ జలాధిపతయే మకరవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

పశ్చిమదిగ్భాగే బాహుస్థానే వరుణ స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

06. ఓం భూర్భువస్సువః । ఓం వమ్ ।

ఆ నో నియుద్భిశ్శతినీభిరధ్వరమ్।
సహస్రిణీభిరుపయాహి యజ్ఞమ్।
వాయో అస్మిన్ హవిషి మాదయస్వ।
యూయం పాత స్వస్తిభిస్సదా నః॥

ఓం నమో భగవతే రుద్రాయ।

వం ఓం వాయవ్యదిగ్భాగే వాయవే నమః॥

ఓం భూర్భువస్సువరోం - యం -

ఆ నో నియుద్భిశ్శతినీభిరధ్వరమ్।
సహస్రిణీభిరుపయాహి యజ్ఞమ్।
వాయో అస్మిన్ హవిషి మాదయస్వ।
యూయం పాత స్వస్తిభిస్సదా నః॥

యం - భూర్భువస్సువః - వాయవే సాఙ్కుశధ్వజహస్తాయ ప్రాణాధిపతయే మృగవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

వాయవ్యదిగ్భాగే నాశికాస్థానే వాయు స్సుప్రీతో సుప్రసన్నో
వరదో భవతు॥

---

07. ఓం భూర్భువస్సువః । ఓం తేమ్ ।

వయగ్ం సోమ వ్రతే తవ। మనస్తనూషు బిభ్రతః।

ప్రజావన్తో అశీమహి। ఇన్ద్రాణీ దేవీ సుభగాసుపత్నీ॥

ఓం నమో భగవతే రుద్రాయ।

తేం ఓం ఉత్తరదిగ్భాగే కుబేరాయ నమః॥

===

ఓం భూర్భువస్సువరోం - సం -

వయగ్ం సోమ వ్రతే తవ। మనస్తనూషు బిభ్రతః।

ప్రజావన్తో అశీమహి। ఇన్ద్రాణీ దేవీ సుభగాసుపత్నీ॥

సం - భూర్భువస్సువః - సోమాయ అమృతకలశహస్తాయ నక్షత్రాధిపతయే అశ్వవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

ఉత్తరదిగ్భాగే హృదయస్థానే సోమ స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

===

08. ఓం భూర్భువస్సువః । ఓం రుమ్ ।

తమీశానం జగత స్తస్థుషస్పతిమ్।
ధియం జిన్వమవసే హూమహే వయమ్।
పూషా నో యథా వేదసామసద్వృధే।
రక్షితా పాయురదబ్ధస్స్వస్తయే॥
ఓం నమో భగవతే రుద్రాయ।

రుం ఓం ఈశాన్యదిగ్భాగే ఈశానాయ నమః॥

ఓం భూర్భువస్సువరోం - శం -

తమీశానం జగత స్తస్థుషస్పతిమ్।
ధియం జిన్వమవసే హూమహే వయమ్।
పూషా నో యథా వేదసామసద్వృధే।
రక్షితా పాయురదబ్ధస్స్వస్తయే॥

శం - భూర్భువస్సువః - ఈశానాయ త్రిశూలహస్తాయ విద్యాధిపతయే వృషభవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

ఈశాన్యదిగ్భాగే నాభిస్థానే ఈశాన స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

---

09. ఓం భూర్భువస్సువః । ఓం ద్రామ్ ॥

అస్మే రుద్రా మేహనా పర్వతాసో వృత్రహత్యే భరహూతౌ సజోషాః

యశ్శంసతే స్తువతే ధాయి పజ్ర ఇన్ద్రజ్యేష్ఠా అస్మాం అవన్తు దేవాః

ఓం నమో భగవతే రుద్రాయ।

ద్రాం ఓం ఊర్ధ్వ దిగ్భాగే ఆకాశాయ నమః॥

===

ఓం భూర్భువస్సువరోం – ఖం –

అస్మే రుద్రా మేహనా పర్వతాసో వృత్రహత్యే భరహూతౌ సజోషాః

యశ్శంసతే స్తువతే ధాయి పజ్ర ఇన్ద్రజ్యేష్ఠా అస్మాం అవన్తు దేవాః

ఖం – భూర్భువస్సువః – బ్రహ్మణే పద్మహస్తాయ లోకాధిపతయే హంసవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

ఊర్ధ్వదిగ్భాగే మూర్ధస్థానే బ్రహ్మ స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

===

10. ఓం భూర్భువస్సువః ॥ ఓం యమ్ ॥

స్యోనా పృథివి భవాన్నృక్షరా నివేశనీ।

యచ్ఛానశ్శర్మ సప్రథాః॥

ఓం నమో భగవతే రుద్రాయ।

యం ఓం అధో(క్రిందికి) దిగ్భాగే పృథివ్యై నమః॥

అదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతిః ప్రణమం తతః।

బీజం మంత్రం సముచ్చార్య మంత్రాన్తే బీజ ముచ్చరేత్॥

ఓం భూర్భువస్సువరోం - హ్రీం -

స్యోనా పృథివి భవాన్నృక్షరా నివేశనీ।

యచ్ఛానశ్శర్మ సప్రథాః॥

హ్రీం - భూర్భువస్సువః - విష్ణవే చక్రహస్తాయ నాగాధిపతయే గరుడవాహనాయ సాఙ్గాయ సాయుధాయ సశక్తిపరివారాయ సర్వాలఙ్కారభూషితాయ ఉమామహేశ్వర పార్షదాయ నమః॥

అధోదిగ్భాగే పాదస్థానే విష్ణు స్సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు॥

- - - = - - -

08. దశాంగ రౌద్రీకరణం -

॥అథ దశాంగరౌద్రీకరణమ్॥

01. ఓం భూర్భువస్సువః । ఓం ఓమ్ ।

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
\- - -

త్రాతారమిన్ద్ర మవితారమిన్ద్రగ్ం
హవే హవే సుహవగ్ం శూరమిన్ద్రమ్।
హువే ను శక్రం పురుహూతమిన్ద్రగ్ం
స్వస్తి నో మఘవా ధాత్విన్ద్రః।
\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఓం ఓం పూర్వదిగ్భాగే లలాటస్థానే ఇంద్రాయ నమః॥

02. ఓం భూర్భువస్సువః । ఓం నమ్ ।

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
\- - -

త్వం నో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడోఽవ యాసిసీష్ఠాః।
యజిష్ఠో వహ్నితమశ్శోశుచానే
విశ్వా ద్వేషాగ్ంసి ప్రముముగ్ధ్యస్మత్॥
\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
నం ఓం ఆగ్నేయదిగ్భాగే నేత్రస్థానే అగ్నయే నమః॥

03. ఓం భూర్భువస్సువః । ఓం మోమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
\- - -
సుగం నః పన్థామభయం కృణోతు।
యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా।
యస్మిన్నేనమభ్యసిఞ్చన్త దేవా। తదస్య చిత్రగ్ం
హవిషా యజామ॥
\- - -
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
మోం ఓం దక్షిణదిగ్భాగే కర్ణస్థానే యమాయ నమః॥

04. ఓం భూర్భువస్సువః । ఓం భమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

అసున్వన్త మయజమానమిచ్ఛ స్తేనస్యేత్యాన్తస్కరస్యాన్వేషి।
అన్యమస్మదిచ్ఛ సా త ఇత్యా నమో దేవి నిర్‌ఋతే తుభ్యమస్తు॥

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
భం ఓం నిర్‌ఋతిదిగ్భాగే ముఖస్థానే నిర్‌ఋతయే నమః॥

05\. ఓం భూర్భువస్సువః । ఓం గమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

తత్వాయామి బ్రహ్మణా వన్దమానస్తదా శాస్తే
యజమానో హవిర్భిః
అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ంస మా న
ఆయుః ప్రమోషీః

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
గం ఓం పశ్చిమదిగ్భాగే బాహుస్థానే వరుణాయ నమః॥

06. ఓం భూర్భువస్సువః । ఓం వమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

ఆ నో నియుద్భిశ్శతినీభిరధ్వరమ్।
సహస్రిణీభిరుపయాహి యజ్ఞమ్।
వాయో అస్మిన్ హవిషి మాదయస్వ।
యూయం పాత స్వస్తిభిస్సదా నః॥

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
వం ఓం వాయవ్యదిగ్భాగే నాసికాస్థానే వాయవే నమః॥

07. ఓం భూర్భువస్సువః । ఓం తేమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

వయగ్ం సోమ వ్రతే తవ। మనస్తనూషుబిభ్రతః।
ప్రజావన్తో అశీమహి। ఇన్ద్రాణీ దేవీ సుభగాసుపత్నీ॥

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
తేం ఓం ఉత్తరదిగ్భాగే జఠరస్థానే కుబేరాయ నమః॥

08\. ఓం భూర్భువస్సువః । ఓం రుమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

తమీశానం జగత స్తస్థుషస్పతిమ్।
ధియం జిన్వమవసే హూమహే వయమ్।
పూషా నో యథా వేదసామసద్వృధే।
రక్షితా పాయురదబ్ధస్స్వస్తయే॥

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
రుం ఓం ఈశాన్యదిగ్భాగే నాభిస్థానే ఈశానాయ నమః॥

09\. ఓం భూర్భువస్సువః । ఓం ద్రామ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

అస్మే రుద్రా మేహనా పర్వతాసో వృత్రహత్యే భరహూతౌ సజోషాః
యశ్శంసతే స్తువతే ధాయి వజ్ర ఇన్ద్రజ్యేష్ఠా అస్మాం అవన్తు దేవాః

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ద్రాం ఓం ఊర్ధ్వదిగ్భాగే మూర్ధస్థానే ఆకాశాయ నమః॥

10. ఓం భూర్భువస్సువః । ఓం యమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

– – –

స్యోనా పృథివి భవానృక్షరా నివేశనీ।
యచ్ఛానశ్శర్మ సప్రథాః॥

– – –

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
యం ఓం అధోదిగ్భాగే పాదస్థానే పృథివ్యై నమః॥

– – – = – – –

09. షోడశాఙ్గ రౌద్రీకరణం

॥అథ షోడశాంగ రౌద్రీకరణమ్॥

01. ఓం భూర్భువస్సువః । ఓం అమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

విభూరసి ప్రవాహణో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే।
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
అం ఓం భూర్భువస్సువరోమ్। శిఖాస్థానే రుద్రాయ నమః॥

02. ఓం భూర్భువస్సువః । ఓం ఆమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

వహ్నిరసి హవ్య వాహనో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఆం ఓం భూర్భువస్సువరోమ్। శిరస్థానే రుద్రాయ నమః॥

03. ఓం భూర్భువస్సువః । ఓం ఇమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

\- - -

శ్వాత్రోఽసి ప్రచేతాః రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఇం ఓం భూర్భువస్సువరోమ్। మూర్ధస్థానే రుద్రాయ నమః॥

04. ఓం భూర్భువస్సువః । ఓం ఈమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

\- - -

తుథోఽసి విశ్వవేదా రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఈం ఓం భూర్భువస్సువరోమ్। లలాటస్థానే రుద్రాయ నమః॥

05. ఓం భూర్భువస్సువః । ఓం ఉమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఉశిగసికవీ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ। (భ్రూస్థానే రుద్రాయ నమః)
ఉం ఓం భూర్భువస్సువరోమ్। నేత్రస్థానే రుద్రాయ నమః॥

06. ఓం భూర్భువస్సువః । ఓం ఊమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
అఙ్ఘారిరసి బంభారీ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ। (ముఖస్థానే రుద్రాయ నమః)
ఊం ఓం భూర్భువస్సువరోమ్। కర్ణస్థానే రుద్రాయ నమః॥

07. ఓం భూర్భువస్సువః । ఓం ఋమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
అవస్యురసి దువస్వాన్ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ। (కణ్ఠస్థానే రుద్రాయ నమః)
ఋం ఓం భూర్భువస్సువరోమ్। ముఖస్థానే రుద్రాయ నమః॥

08. ఓం భూర్భువస్సువః । ఓం ఋూమ్।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
శున్ధ్యూరసి మార్జాలీయో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ। (బాహుస్థానే రుద్రాయ నమః)
ఋూం ఓం భూర్భువస్సువరోమ్। కణ్ఠస్థానే రుద్రాయ నమః॥

09. ఓం భూర్భువస్సువః ।ఓం అలుమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

సంప్రమాడసి కృశానూ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ। (ఊరుస్థానే రుద్రాయ నమః)
అలుం ఓం భూర్భువస్సువరోమ్। బాహుస్థానే రుద్రాయ నమః॥

10. ఓం భూర్భువస్సువః । ఓం అలూం ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

పరిషద్యోసి పవమానో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
అలూం ఓం భూర్భువస్సువరోమ్।
హృదయస్థానే రుద్రాయ నమః॥

11. ఓం భూర్భువస్సువః । ఓం ఏమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

\- - -

ప్రతక్వాఽసి నభస్వాన్ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఏం ఓం భూర్భువస్సువరోమ్। నాభిస్థానే రుద్రాయ నమః॥

12. ఓం భూర్భువస్సువః ।ఓం ఐమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

\- - -
అసం మృష్టోఽసి హవ్యసూదో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ం సీః॥
\- - -

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఐం ఓం భూర్భువస్సువరోమ్।
కటి(చట్టలు)స్థానే రుద్రాయ నమః॥

13\. ఓం భూర్భువస్సువః । ఓం ఓమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
\- - -
ఋతధామాఽసి సువర్జ్యోతీ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ం సీః॥
\- - -
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఓం ఓం భూర్భువస్సువరోమ్।
ఊరు(పిరుదులు) స్థానే రుద్రాయ నమః॥

14. ఓం భూర్భువస్సువః । ఓం ఔమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

బ్రహ్మ జ్యోతిరసి సువర్ధామా రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
ఔం ఓం భూర్భువస్సువరోమ్।

జాను(మోకాళ్లు) స్థానే రుద్రాయ నమః॥

15. ఓం భూర్భువస్సువః । ఓం అమ్ ।
ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

అజోఽస్యేకపాత్ రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
అం ఓం భూర్భువస్సువరోమ్।

జఙ్ఘాస్థానే రుద్రాయ నమః॥

16. ఓం భూర్భువస్సువః । ఓం అః ।

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥

అహిరసి బుధ్నియో రౌద్రేణానీకేన పాహి మాఽగ్నే
పిపృహి మా మా మా హిగ్ంసీః॥

ఓం నమశ్శంభవే చ మయోభవే చ నమః శఙ్కరాయ చ।
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ॥
ఓం నమో భగవతే రుద్రాయ।
అః ఓం భూర్భువస్సువరోమ్।

పాదస్థానే రుద్రాయ నమః॥

త్వగస్థిగతైః సర్వపాపైః ప్రముచ్యతే।
సర్వభూతేష్వ పరాజితో భవతి।
తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకినీ ఢాకినీ సర్ప శ్వాపద వృశ్చిక తస్కర జ్వరా ద్యుపద్రవా ద్యుపఘాతాః॥ సర్వే జ్వలన్తం పశ్యన్తు।
మాం రక్షన్తు / యజమానగ్ం రక్షన్తు॥

/ యజమానం సహ కుటుంబం రక్షన్తు, / సర్వేషాం
భక్త మహా జనానాం సహ కుటుంబానాం రక్షన్తు॥

– – – = – – –

10. గుహ్యాది-మస్తకాన్తం షడంగ న్యాసః

01. మనో జ్యోతిర్జుషతా మాజ్యం విచ్ఛిన్నం యజ్ఞగ్ం
సమిమం దధాతు।
బృహస్పతిస్తనుతామిమం నో విశ్వేదేవా ఇహమాదయన్తామ్॥
(యా ఇష్టా ఉషసో నిమ్రుచశ్చ తాస్సన్దధామి
హవిషా ఘృతేన॥)
గుహ్యాయ నమః॥

02. అబోధ్యగ్ని స్సమిధా జనానాం
ప్రతి ధేనుమివాయతీముషాసమ్।
యహ్వా ఇవ ప్రవయా ముజ్జిహానాః ప్రభానవః
సిస్రతే నాకమచ్ఛ॥
నాభ్యై నమః॥

03. అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్।
అపాగ్ం రేతాగ్ంసి జిన్వతి॥
హృదయాయ నమః॥

04. మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానర
మృతాయ జాతమగ్నిమ్।
కవిగ్ం సంరాజమతిథిం జ్ఞనానాం ఆసన్నా పాత్రం
జ్ఞనయన్త దేవాః॥
కణ్ఠాయ నమః॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

05. మర్మాణి తే వర్మభిశ్ఛాదయామి
సోమస్త్వా రాజాఽమృతేనాభిఽవస్తామ్।
ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయన్తం త్వా మను
మదన్తు దేవాః॥
ముఖాయ నమః॥

06. జాతవేదా యది వా పావకోఽసి।
వైశ్వానరో యది వా వైద్యుతోఽసి।
శం ప్రజాభ్యో యజమానాయ లోకమ్।
ఊర్జం పుష్టిన్దదదభ్యావ వృత్స్వ॥
శిరసే నమః॥

– – – = – – –

11. ఆత్మరక్షాః (తై.బ్రా. 2-3-11-1)

01. బ్రహ్మాత్మన్వదసృజత। తదకామయత।
సమాత్మనా పద్యేయేతి।

ఆత్మన్నాత్మన్ నిత్యామన్త్రయత।
తస్మై దశమగ్ంం హూతః ప్రత్యశృణోత్।
స దశహూతోఽభవత్। దశహూతో హ వై నామైషః
తం వా ఏతం దశహూతగ్ంం సన్తమ్।
దశహోతేత్యాచక్షతే పరోక్షేణ।
పరోక్షప్రియా ఇవ హి దేవాః॥

02. ఆత్మన్నాత్మన్ నిత్యామన్త్రయత।
తస్మై సప్తమగ్ం హూతః ప్రత్యశృణోత్।
స సప్తహూతోఽభవత్।
సప్తహూతో హ వై నామైషః।
తం వా ఏతగ్ం సప్తహూతగ్ం సన్తమ్।
సప్తహోతేత్యాచక్షతే పరోక్షేణ।
పరోక్షప్రియా ఇవ హి దేవాః।

03. ఆత్మన్నాత్మన్ నిత్యామన్త్రయత।
తస్మై షష్ఠగ్ం హూతః ప్రత్యశృణోత్।
స షడ్ఢూతోఽభవత్॥
షడ్ఢూతో హ వై నామైషః।
తం వా ఏతగ్ం షడ్ఢూతగ్ం సన్తమ్।
షడ్ఢోతేత్యాచక్షతే పరోక్షేణ।
పరోక్షప్రియా ఇవ హి దేవాః।

04. ఆత్మన్నాత్మన్ నిత్యామన్త్రయత।
తస్మై పఞ్చమగ్ం హూతః ప్రత్యశృణోత్।
స పఞ్చహూతోఽభవత్।
పఞ్చహూతో హ వై నామైషః।

తం వా ఏతం పఞ్చహూతగ్ం సన్తమ్।
పఞ్చహోతేత్యాచక్షతే పరోక్షేణ॥
పరోక్షప్రియా ఇవ హి దేవాః।

05. ఆత్మన్నాత్మన్ నిత్యామన్త్రయత।
తస్మై చతుర్థగ్ం హూతః ప్రత్యశృణోత్।
స చతుర్ హూతోఽభవత్।
చతుర్హూతో హ వై నామైషః।
తం వా ఏతం చతుర్హూతగ్ం సన్తమ్।
చతురోహతేత్యాచక్షతే పరోక్షేణ।
పరోక్షప్రియా ఇవ హి దేవాః।

తమబ్రవీత్ । త్వం వై మే నేదిష్ఠగ్ం హూతః ప్రత్యశ్రౌషీః।
త్వయైనానాఖ్యాతార ఇతి।
తస్మాన్ను హైనాగ్ంశ్చతుర్హోతార ఇత్యాచక్షతే।
తస్మాచ్ఛుశ్రూషుః పుత్రాణాగ్ం హృద్యతమః నేదిష్ఠో
హృద్యతమః।
నేదిష్ఠో బ్రహ్మణో భవతి। య ఏవం వేద॥
ఆత్మనే నమః॥
ఇత్యాత్మరక్షా కర్తవ్యా శివసంకల్పగ్ం హృదయం॥

- - - = - - -

12. శివసఙ్కల్పః (అథ శివసంకల్పాః॥) (హృదయం)

01. యేనేదం భూతం భువనం భవిష్యత్
-పరిగృహీతమమృతేన సర్వమ్।
యేన యజ్ఞస్త్రాయతే సప్తహోతా తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

02. యేన కర్మాణి ప్రచరన్తి ధీరా యతో వాచా మనసా చారుయన్తి।
యత్సమ్మితం మనస్సంచరంతి ప్రాణినస్తన్మే
మనః శివసఙ్కల్పమస్తు॥

03. యేన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞే కృణ్వన్తి
వితథేషు ధీరాః।
యదపూర్వం యక్ష్మమన్తః ప్రజానాం తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

04. యత్ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ
యజ్జ్యోతిరన్తరమృతం ప్రజాసు।
యస్మాన్నఋతే కించన కర్మ క్రియతే తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

05. సుషారథిరశ్వానివయం
మనుష్యాన్నేనియుతేపశుభిర్వాజినీవాన్।
హృత్ప్రవిష్టం యదచరం యవిష్ఠం తన్మే మనః
శివసంకల్పమస్తు॥

06. యస్మిన్నృచః సామ యజూగ్ంషి యస్మిన్
ప్రతిష్ఠారుశనాభావిభారాః
యస్మిగ్గ్ం శ్చితగ్ం సర్వమోతం ప్రజానాం తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

07. యదత్ర షష్ఠం త్రిశతగ్ం సువీర్యం యజ్ఞస్య గుహ్యం నవనావ
మాయ్యమ్। దశ పఞ్చ త్రిగ్ంశతం యత్పరం తన్మే మః
శివసఙ్కల్పమస్తు॥

08. యజ్జాగ్రతో దూరముదైతు సర్వంతత్సుప్తస్య తథైవైతి।
దూరఙ్గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

09. యే నేదం విశ్వం జగతో బభూవ యే దేవాపి మహాతో
జాతవేదాః।
తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదుచన్ద్రమాస్తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

10. యేనద్యౌః పృథివీ చాన్తరిక్షం చ యే పర్వతాః ప్రదిశో దిశశ్చ।
యేనేదం జగద్వాయప్తం ప్రజానాం తన్మే మనః
శివసఙ్కల్పమస్తు॥

11. యే మనో హృదయం యే చ దేవా యే దివ్యా ఆపో యే
సూర్య రశ్మిః।
తే శ్రోత్రే చక్షుషీ సంచరన్తం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

12. అచిన్త్యం చాప్రమేయం చ వ్యక్తావ్యక్త పరం చ యత్।
సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

13. ఏకా చ దశ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ
ప్రయుతం చార్బుదం చ న్యర్బుదం చ సముద్రశ్చ మధ్యం
చాన్తశ్చ పరార్ధశ్చ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

14. యే పఞ్చ పఞ్చా దశ శతగ్ం సహస్రమయుతం
న్యర్బుదం చ।
తే అగ్ని చిత్యేష్టకాస్తాగ్ం శరీరం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

15. వేదాహమేతం పురుషం మహాన్తమాదిత్యవర్ణం
తమసః పరస్తాత్।
యస్య యోనిం పరిపశ్యన్తి ధీరాస్తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

16. యస్యైతం ధీరాః పునన్తి కవయో బ్రహ్మాణమేతం
త్వా వృణుతమిన్దుమ్।
స్థావరం జఙ్గమం ద్యౌరాకాశం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

17. పరాత్పరతరం బ్రహ్మ తత్పరాత్పరతో హరిః।
యత్పరాత్పరతోఽధీశం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

18. పరాత్పరతరం చైవ తత్పరాచ్చైవ యత్పరమ్।
యత్పరాత్పరతో జ్ఞేయం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

19. యా వేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ।
ఋగ్యజుస్సామాథర్వైశ్చ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

20. యో వై దేవం మహాదేవం ప్రయతః ప్రణతశ్శుచిః।
(ప్రణవశ్శుచిః)
యస్సర్వే సర్వ వేదైశ్చ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

21. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమమ్।
ఓంకారం ప్రణవాత్మాం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

22. యోఽసౌ సర్వేషు వేదేషు పఠ్యతే హ్యయమీశ్వరః।
అకాయో నిర్గుణో హ్యాత్మా తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

23. గోభిర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ।
ప్రజయా పశుభిః పుష్కరాక్షం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

24. త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ
మామృతాత్ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

25. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే।
దేవతాస్తత్ర మోదన్తి తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

26. కైలాస శిఖరావాసం హిమవద్గిరి సంస్థితమ్।
నీలకణ్ఠం త్రిణేత్రం చ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

27. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త
ఉత విశ్వతస్పాత్।
సం బాహుభ్యాం నమతి సం పతత్రైర్ ద్యావాపృథివీ
జనయన్దేవ ఏకస్తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

28. చతురో వేదానధీయీత సర్వశాస్త్ర మయం విదుః।
ఇతిహాస పురాణాని తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

29. మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మానోఽవధీః పితరం మోత మాతరం ప్రియా మా నస్తనువో
రుద్ర రీరిషస్తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

30. మానస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషం।
వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్ హవిష్మన్తో నమసా
విధేమతే తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

31. ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపిఙ్గలమ్।
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై
నమో నమస్తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

32. కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే।
వోచేమ శన్తమగ్ం హృదే।
సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు
తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

33. బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో
వేన ఆవః।
స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాః సతశ్చ యోనిమసతశ్చ
వివస్తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

34. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ।
య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా
విధేమ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

35. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం
యస్య దేవాః
యస్య ఛాయాఽమృతం యస్య మృత్యుః కస్మై దేవాయ
హవిషా విధేమ తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

36. యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనాఽఽవివేశ తస్మై రుద్రాయ నమో అస్తు
తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

37. గన్ధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

38. నమకం చమకం చైవ పురుషసూక్తం చ యద్విదుః।
మహాదేవం చ తత్తుల్యం తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

39. య ఇదగ్ం శివసంకల్పగ్ం సదా ధ్యాయన్తి బ్రాహ్మణాః।
తే పరం మోక్షం గమిష్యన్తి తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్ం
హృదయాయ నమః॥

– – – = – – –

13. పురుష సూక్తమ్ (శిరస్సు)

01. సహస్ర శీర్షా పురుషః। సహస్రాక్షః సహస్రపాత్।
స భూమిం విశ్వతో వృత్వా। అత్యతిష్ఠద్దశాంగులమ్॥

02. పురుష ఏవేదగ్ం సర్వమ్। యద్భూతం యచ్చ భవ్యమ్।
ఉతామృతత్వ స్యేశానః। యదన్నే నాఽతిరోహతి॥

03. ఏతావానస్య మహిమా। అతో జ్యాయాగ్శ్చ పూరుషః।
పాదోఽస్య విశ్వా భూతాని। త్రిపాదస్యాఽమృతం దివి॥

04. త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః। పాదోఽస్యేహాఽఽభవాత్పునః।
తతో విష్వజ్ వ్యక్రామత్। సాశనానశనే అభి॥

05. తస్మాద్విరాడజాయత। విరాజో అధి పూరుషః।
స జాతో అత్యరిచ్యత। పశ్చాద్భూమి మథో పురః॥

06. యత్పురుషేణ హవిషా। దేవా యజ్ఞమతన్వత।
వసన్తో అస్యాఽఽసీదాజ్యమ్। గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః॥

07. సప్తాస్యాఽఽసన్పరిధయః। త్రిఃస్సప్తసమిధః కృతాః।
దేవా యద్యజ్ఞంతన్వానాః। ఆబధ్నన్పురుషం పశుమ్॥

08. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్। పురుషం జాత మగ్రతః।
తేన దేవా అయజంత। సాధ్యా ఋషయశ్చ యే॥

09. తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। సంభృతం పృషదాజ్యమ్।
పశూగ్స్తాగ్శ్చక్రే వాయవ్యాన్। అరణ్యాన్గ్రామ్యాశ్చ యే॥

10. తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। ఋచః సామాని జజ్ఞిరే।
ఛందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్। యజుస్తస్మా దజాయత॥

11. తస్మాదశ్వా అజాయంత। యే కే చోభయాదతః।
గావో హ జజ్ఞిరే తస్మాత్। తస్మాజ్జాతా అజావయః॥

12. యత్పురుషం వ్యదధుః। కతిధా వ్యకల్పయ౯(న్)।
ముఖం కిమస్య కౌ బాహూ। కావూరూ పాదావుచ్యేతే॥

13. బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్। బాహూ రాజన్యః కృతః।
ఊరు తదస్య యద్వైశ్యః। పద్భ్యాగ్ం శూద్రో అజాయత॥

14. చంద్రమా మనసో జాతః। చక్షోః సూర్యో అజాయత।
ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ। ప్రాణాద్వాయు రజాయత॥

15. నాభ్యా ఆసీదంతరిక్షమ్। శీర్ష్ణో ద్యౌః సమవర్తత।
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్। తథా లోకాగ్ం అకల్పయన్॥

16. వేదాహమేతం పురుషం మహాంతమ్।
ఆదిత్యవర్ణం తమసస్తు పారే।
సర్వాణి రూపాణి విచిత్య ధీరః।
నామాని కృత్వాఽభివదన్ యదాస్తే॥

17. ధాతా పురస్తాద్యముదాజహార।
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః।
తమేవం విద్వా నమృత ఇహ భవతి।
నాఽన్యః పంథా అయనాయ విద్యతే॥

18. యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః।
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తే హ నాకం మహిమానః సచంతే।
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః
ఓం నమో భగవతే రుద్రాయ పురుషసూక్తగ్ం

శిరసే స్వాహా॥

\- - - = - - -

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

14. ఉత్తర నారాయణమ్ (శిఖ)

01. అద్భ్యఃసంభూతః పృథివ్యై రసాచ్చ।
విశ్వకర్మణః సమవర్తతాధి।
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి।
తత్పురుషస్య విశ్వమాజా న మగ్రే।

02. వేదాహమేతం పురుషం మహాంతమ్।
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్।
తమేవం విద్వానమృత ఇహ భవతి।
నాన్యః పంథా విద్యతేఽయనాయ।

03. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః।
అజాయమానో బహుధా విజాయతే।
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్।
మరీచీనాం పద మిచ్ఛంతి వేధసః

03. యో దేవేభ్య ఆతపతి। యో దేవానాం పురోహితః।
పూర్వో యో దేవేభ్యో జాతః। నమో రుచాయ బ్రాహ్మయే॥

04. రుచం బ్రాహ్మం జనయంతః। దేవా అగ్రే తదబ్రువ౯(న్)।
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్। తస్య దేవా అసన్ వశే॥

05. హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ। అహోరాత్రే పార్శ్వే।
నక్షత్రాణి రూపమ్। అశ్వినౌ వ్యాత్తమ్।
ఇష్టం మనిషాణ। అముం మనిషాణ। సర్వం మనిషాణ॥

ఓమ్ తచ్ఛంయోరావృణీమహే। గాతుం యజ్ఞాయ।
గాతుం యజ్ఞపతయే। దైవీ స్వస్తిరస్తు నః।
స్వస్తిర్మానుషేభ్యః। ఊర్ధ్వం జిగాతు భేషజమ్।
శం నో అస్తు ద్విపదే। శం చతుష్పదే॥

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః॥ హరిః ఓమ్ ॥

ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తరనారాయణగ్ం

శిఖాయై వషట్॥

- - - = - - -

15. అప్రతిరథమ్ (కవచమ్)

01. ఆశు శ్శిశానో వృషభో న యుధ్మో ఘనాఘనః
క్షోభణశ్చర్షణీనామ్।
సఙ్క్రన్దనోఽనిమిష ఏకవీర శ్శతఙ్ం సేనా
అజయథ్సాకమిన్ద్రః॥

02. సఙ్క్రన్దనేనానిమిషేణ జిష్ణునా యుత్కారేణ
దుశ్చ్యవనేన ధృష్ణునా।
తదిన్ద్రేణ జయత తథ్సహధ్వం యుధో నర
ఇషుహస్తేన వృష్ణా॥

03. స ఇషుహస్తైః స నిషఙ్గిభిర్వశీ సగ్ంస్రష్టా స యుధ
ఇన్ద్రో గణేన।
సగంసృష్టజిథ్సోమపా బాహుశర్ధ్యూర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా॥

04. బృహస్పతే పరిదీయా రథేన రక్షోహాఽమిత్రాగ్ం
అపబాధమానః।
ప్రభఞ్జన్థ్సేనాః ప్రమృణో యుధా
జయన్నస్మాకమేధ్యవితా రథానామ్॥

05. గోత్రభిదం గోవిదం వజ్రబాహుం

జయన్తమజ్మ ప్రమృణన్తమోజసా।

ఇమగ్ం సజాతా అను వీరయధ్వమిన్ద్రగ్ం

సఖాయోఽనుసగ్ం రభధ్వమ్॥

06. బలవిజ్ఞాయః స్థవిరః ప్రవీరః సహస్వాన్ వాజీ

సహమాన ఉగ్రః।

అభివీరో అభిసత్వా సహోజా జైత్రమిన్ద్ర రథమా తిష్ఠ గోవిత్॥

07. అభిగోత్రాణి సహసా గాహమానోఽదాయో

వీర శ్శతమన్యురిన్ద్రః।

దుశ్చ్యవనః పృతనాషాడయుధ్యోఽస్మాకగ్ం సేనా

అవతు ప్ర యుత్సు॥

08. ఇన్ద్ర ఆసాం నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పుర ఏతు

సోమః।

దేవసేనానామభిభఞ్జతీనాం జయన్తీనాం మరుతో యన్త్వగ్రే॥

09. ఇన్ద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగ్ం
శర్ధ ఉగ్రమ్।
మహామనసాం భువనచ్యవానాం ఘోషో
దేవానాం జయతాముదస్థాత్॥

10. అస్మాకమిన్ద్రః సమృతేషు ధ్వజేష్వస్మాకం యా
ఇషవస్తా జయన్తు।
అస్మాకం వీరా ఉత్తరే భవన్త్వస్మాను దేవా అవతా హవేషు॥

11. ఉద్ధర్షయ మఘవన్నాయుధాన్యుత్సత్వనాం
మామకానాం మహాగ్ంసి।
ఉద్వృత్రహన్ వాజినాం వాజినాన్యుద్రథానాం
జయతామేతు ఘోషః॥

12. ఉప ప్రేత జయతా నరః స్థిరా వస్సన్తు బాహవః।
ఇన్ద్రో వ శ్శర్మ యచ్ఛత్వనాధృష్యా యథాఽసథ॥

13. అవసృష్టా పరా పత శరవ్యే బ్రహ్మసగ్ంశితా।
గచ్ఛామిత్రాన్ ప్రవిశ మైషాం కం చనోచ్ఛిషః॥

14.మర్మాణి తే వర్మభిశ్ఛాదయామి
సోమస్త్వా రాజాఽమృతేనాభిఽవస్తామ్।
ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయన్తం త్వామను
మదన్తు దేవాః॥

15. యత్ర బాణాః సమ్పతన్తి కుమారా విశిఖా ఇవ।
ఇన్ద్రో నస్తత్ర వృత్రహా విశ్వాహా శర్మ యచ్ఛతు॥

16. అసురానజయన్తదప్రతిరథస్యా ప్రతిరథత్వం యదప్రతిరథం
ద్వితీయో హోతాఽన్వాహాప్రత్యేవ తేన యజమానో
భ్రాతృవ్యాఞ్జయత్యథో అనభిజితమేవాభిజయతి దశర్చం భవతి
దశాక్షరా విరాడ్విరాజేమౌలోకౌ విధృతౌ
వనయోర్లోకయోర్విధృత్యా
అథో దశాక్షరా విరాడన్నం విరాడ్విరాజ్యేవాన్నాద్యే
ప్రతి తిష్ఠత్యసదివ
వా అన్తరిక్షమన్తరిక్షమివాగ్నీధ్రమాగ్నీధ్రే।

ఓం నమో భగవతే రుద్రాయ।

ఆశుశ్శిశానోఽప్రతిరథం కవచాయ హుమ్॥

- - - = - - -

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

16. ప్రతిపూరుషమిత్యనువాకః (నేత్రం)

01. ప్రతిపూరుషమేకకపాలాన్ నిర్వపత్యేకమతిరిక్తం యావన్తో
గృహ్యా స్స్మస్తేభ్యః కమకరం పశూనాగ్ం శర్మాఽసి శర్మ
యజమానస్య శర్మ మే యచ్ఛైక ఏవ రుద్రో న ద్వితీయాయ
తస్థ అఖుస్తే రుద్ర పశుస్తం జుషస్వైష తే రుద్ర భాగ స్సహ
స్వస్రాఽమ్బికయా తం జుషస్వ భేషజం గవేఽశ్వాయ
పురుషాయ భేషజమథో అస్మభ్యం భేషజగ్ం సుభేషజం
యథాఽసతి।

02. సుగం మేషాయ మేష్యా అవామ్బ రుద్రమదిమహ్యావ దేవం
త్ర్యమ్బకమ్।
యథా న శ్రేయసః కరద్యథా నో వస్య సః కరద్యథా నః
పశుమతః కరద్యథా నో వ్యవసాయయాత్।

03. త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్ ముత్యోర్ ముక్షీయ మాఽమృతాత్।

04. ఏష తే రుద్ర భాగస్తం జుషస్వ తేనాఽవసేన పరో
మూజవతోఽతీహ్యవతత ధన్వా పినాకహస్తః కృత్తివాసాః।

05. ప్రతిపూరుషమేక కపాలాన్ నిర్వపతి। జాతా ఏవ ప్రజా
రుద్రాన్నిరవదయతే। ఏకమతిరిక్తమ్।
జనిష్యమాణా ఏవ ప్రజా రుద్రాన్నిరవదయతే।

06. ఏకకపాలా భవన్తి। ఏకధైవ రుద్రం నిరవదయతే।
నాభిఘారయతి। యదభిఘారయేత్॥

07. అన్తరవచారిణగ్ం రుద్రం కుర్యాత్। ఏకోల్ముకేన యన్తి॥
తద్ధి రుద్రస్య భాగధేయమ్। ఇమాం దిశం యన్తి।

08. ఏషా వై రుద్రస్య దిక్। స్వాయామేవ దిశి రుద్రన్నిరవదయతే।
రుద్రో వాఅపశుకాయా ఆహుత్యై నాతిష్ఠత। అసౌ తే పశురితి
నిర్ది శేద్యం ద్విష్యాత్॥

09. యమేవ ద్వేష్టి। తమస్మై పశుం నిర్దిశతి।
యది న ద్విష్యాత్। అఖుస్తే పశురితి బ్రూయాత్॥

10. న గ్రామ్యాన్ పశూన్ హినస్తి। నారణ్యాన్। చతుష్పథే జుహోతి।
ఏష వా అగ్నీనాం పడ్బీశో నామ॥

11. అగ్నివత్యేవ జుహోతి। మధ్యమేన పర్ణేన జుహోతి।
స్రుగ్ఘ్యేషా। అథో ఖలు।

12. అన్తమేనైవ హోతవ్యమ్।
అన్తత ఏవ రుద్రం నిరవదయతే।
ఏష తే రుద్ర భాగ స్సహ స్వస్రాఽమ్బికయేత్యాహ।
శరద్వా అస్యామ్బికా స్వసా।

13. తయా వా ఏష హినస్తి। యగ్ం హినస్తి।
తయైవైనగ్ం సహ శమయతి। భేషజం గవ ఇత్యాహ।

14. యావన్త ఏవ గ్రామ్యాః పశవః। తేభ్యో భేషజం కరోతి।
అవామ్బ రుద్రమది మహీత్యాహ। ఆశిషమేవైతామాశాస్తే।

15. త్ర్యమ్బకం యజామహ ఇత్యాహ।
మృత్యోర్-ముక్షీయ మాఽమృతాదితి వా వై తదాహ।
ఉత్కిరన్తి। భగస్య లీప్సన్తే।

16. మూతే కృత్వాఽఽసజన్తి। యథా జనం యతేఽవసం కరోతి।
తాదృగేవ తత్। ఏష తే రుద్ర భాగ ఇత్యాహ నిరవత్త్యై।

17. అప్రతీక్షమాయన్తి। ఆపః పరిషిఞ్చతి।
రుద్రస్యాన్తర్హిత్యై। ప్రవా ఏతేఽస్మాల్లోకాచ్చ్యవన్తే।

18. యే త్ర్యమ్బకైశ్చరన్తి। ఆదిత్యం చరుం పునరేత్య నిర్వపతి।
ఇయం వా అదితిః। అస్యామేవ ప్రతితిష్ఠన్తి॥

19. విభ్రాడ్బృహత్పిబతు సోమ్యం
మధ్వాయుర్దధద్యజ్ఞపతావవిహ్రుతమ్।
వాతజూతో యో అభిరక్షతిత్మనా ప్రజాః పుపోష
పురుధా విరాజతి॥

ఓం నమో భగవతే రుద్రాయ ప్రతిపూరుషం
ప్రతిపూరుషం విభ్రాడితి నేత్రత్రయాయ వౌషట్॥

- - -

17. త్వమగ్నే రుద్రోఽనువాకః

01. త్వమఽగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగ్ం శర్ధో
మారుతం పృక్ష ఈశిషే।
త్వం వాతైరరుణైర్యాసి శఙ్గయస్త్వం పూషా విధతః
పాసి ను త్మనా॥

02. ఆ వో రాజాన మధ్వరస్య రుద్రగ్ం హోతారగ్ం సత్య
యజగ్ం రోదస్యోః।
అగ్నిం పురా తనయిత్నో రచిత్తాద్ధిరణ్యరూపమవసే
కృణుధ్వమ్।

03. అగ్నిర్హోతా ని షసాదా యజీ యాను పస్థే
మాతుస్సురభావు లోకే।
యువా కవిః పురునిష్ఠః ఋతావా ధర్తా కృష్టీనా
ముత మధ్య ఇద్ధః।

04. సాధ్వీ మకర్దేవవీతిం నో అద్య యజ్ఞస్య జిహ్వామ
విదామ గుహ్యామ్।
స ఆయురాఽగాత్సురభిర్-వసానో భద్రామకర్-దేవహూతిం
నో అద్య।

05. అక్రన్దదగ్ని స్తనయన్నివ ద్యౌః క్షామా
రేరిహద్-వీరుధ స్సమఞ్జన్।
సద్యో జజ్ఞానో వి హీమిద్ధో అఖ్యదా రోదసీ భానునా
భాత్యన్తః।

06. త్వే వసూని పుర్వణీక హోతర్-దోషా వస్తో రేరిరే
యజ్ఞియాసః।
క్షామేవ విశ్వా భువనాని యస్మిన్థ్సగ్ం సౌభగాని
దధిరే పావకే॥

07. తుభ్యం తా అఙ్గిరస్తమ విశ్వాస్సుక్షితయః పృథక్।
అగ్నే కామాయ యేమిరే॥

08. అశ్యామ తం కామమఽగ్నే తవోత్యశ్యామ రయిగ్ం
రయివ స్సువీరమ్।
అశ్యామ వాజమభి వాజయన్తోఽశ్యామ
ద్యుమ్నమజరా జరంతే॥

09. శ్రేష్ఠం యవిష్ఠ భారతాఽగ్నే ద్యుమన్త మా భర।
వసో పురుస్పృహగ్ం రయిమ్॥

10. స శ్వితానస్తన్-యతూ రోచనస్థా
అజరేభిర్నానదద్భిర్యవిష్ఠః।
యః పావకః పురుతమః పురూణి
పృథూన్యగ్నిరనుయాతి భర్వన్॥

11. ఆయుష్టే విశ్వతో దధ దయమగ్నిర్ వరేణ్యః।
పునస్తే ప్రాణ ఆ౽యతి పరా యక్ష్మగ్ం సువామి తే॥

12. ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృతప్రతీకో
ఘృతయోని రేధి।
ఘృతం పీత్వా మధు చారు గవ్యం పితేవ
పుత్రమభి రక్షతాదిమమ్।

13. తస్మై తే ప్రతిహర్య తే జాతవేదో విచర్షణే।
అగ్నే జనామి సుష్టుతిమ్॥

14. దివస్పరి ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్-ద్వితీయం పరి
జాతవేదాః।
తృతీయమప్సు నృమణా అజస్రమిన్ధాన
ఏనం జరతే స్వాధీః॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

15. శుచిః పావక వన్ద్యోఽగ్నే బృహద్వి రోచసే।
త్వం ఘృతేభిరాహుతః॥

16. దృశానో రుక్మ ఉర్వ్యా వ్యద్యౌద్-దుర్మర్షమాయుశ్శ్రియే
రుచానః।
అగ్నిరమృతో అభవద్వయోభిః యదేనం
ద్యౌరజనయత్-సురేతాః॥

17. ఆ యదిషే నృపతిం తేజ ఆనట్ఛుచి రేతో నిషిక్తం ద్యౌరభీకే।
అగ్ని శ్శర్ధమనవద్యం యువానగ్గ్ం స్వాధియం
జనయత్-సూదయచ్చ।

18. స తేజీయసా మనసా త్వోత ఉత శిక్ష స్వపత్యస్య శిక్షోః।
అగ్నే రాయో నృతమస్య ప్రభూతౌ భుయామ తే
సుష్టుతయశ్చ వస్వః।

19. అగ్నే సహన్తమా భర ద్యుమ్నస్య ప్రాసహా రయిమ్।
విశ్వా య శ్చర్షణీరభ్యాసా వాజేషు సాసహత్॥

20. తమఽగ్నే పృతనాసహగ్గ్ం రయిగ్గ్ం సహస్వ ఆ భర।
త్వగ్గ్ం హి సత్యో అద్భుతో దాతా వాజస్య గోమతః॥

21. ఉక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్ఠాయ వేధసే।
స్తోమైర్-విధేమాఽగ్నయే॥

22. వద్మా హి సూనో అస్యద్మ సద్వా చక్రే
అగ్నిర్-జనుషాఽజ్మాన్నమ్।
స త్వం న ఊర్జసన ఊర్జం ధా రాజేవ జేరవృకే క్షేష్యన్తః॥

23. అగ్న ఆయూగ్ంషి పవస ఆ సువోర్జమిషం చ నః।
ఆరే బాధస్వ దుచ్ఛునామ్॥

24. అగ్నే పవస్వ స్వపా అస్మే వర్చ స్సువీర్యమ్।
దధత్-పోషగ్ం రయిం మయి॥

25. అగ్నే పావక రోజిషా మన్ద్రయా దేవజిహ్మయా।
ఆ దేవాన్ వక్షి యక్షి చ॥

26. స నః పావక దీదివోఽగ్నే దేవాగ్ం ఇహాఽఽవహ।
ఉప యజ్ఞగ్ం హవిశ్చ నః॥

27. అగ్నిశ్శుచివ్రతతమశ్శుచిర్విప్రశ్శుచిః కవిః।
శుచీరోచతు ఆహుతః।

28. ఉదగ్నే శుచయస్తవ శుక్రా భ్రాజన్త ఈరతే।
తవ జ్యోతీగ్ంషి ఆర్చయః॥

29. త్వమగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగ్ం శర్ధో
మారుతం పృక్ష ఈశిషే।
త్వం వాతైరరుణైర్యాసి శంగయస్త్వం పూషా విధతః
పాసి ను త్మనా॥

30. దేవా దేవేషు శ్రయధ్వమ్। ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వమ్।
ద్వితీయాస్తృతీయేషు శ్రయధ్వమ్। తృతీయాశ్చతుర్థేషు
శ్రయధ్వమ్।

31. చతుర్థాః పఞ్చమేషు శ్రయధ్వమ్। పఞ్చమా
షష్ఠేషు శ్రయధ్వమ్।
షష్ఠా స్సప్తమేషు శ్రయధ్వమ్। సప్తమా అష్టమేషు శ్రయధ్వమ్।

32. అష్టమా నవమేషు శ్రయధ్వమ్। నవమా దశమేషు శ్రయధ్వమ్।
దశమా ఏకాదశేషు శ్రయధ్వమ్।
ఏకాదశా ద్వాదశేషు శ్రయధ్వమ్।

33. ద్వాదశాస్త్ర యోదశేషు శ్రయధ్వమ్।
త్రయోదశాశ్చతుర్దశేషు శ్రయధ్వమ్।
చతుర్దశాః పఞ్చదశేషు శ్రయధ్వమ్।
పఞ్చదశా షోడశేషు శ్రయధ్వమ్।

34. షోడశా స్సప్తదశేషు శ్రయధ్వమ్।
సప్తదశా అష్టాదశేషు శ్రయధ్వమ్।
అష్టాదశా ఏకాన్నవిగ్ంశేషు శ్రయధ్వమ్।
ఏకాన్నవిగ్ంశా విగ్ంశేషు శ్రయధ్వమ్।

35. విగ్ంశా ఏకవిగ్ంశేషు శ్రయధ్వమ్।
ఏకవిగ్ంశా ద్వావిగ్ంశేషు శ్రయధ్వమ్।
ద్వావిగ్ంశాస్త్ర యోవిగ్ంశేషు శ్రయధ్వమ్।
త్రయోవిగ్ంశాశ్చతుర్విగ్ంశేషు శ్రయధ్వమ్।

36. చతుర్విగ్ంశాః పఞ్చవిగ్ంశేషు శ్రయధ్వమ్।
పఞ్చవిగ్ంశా షడ్విగ్ంశేషు శ్రయధ్వమ్।
షడ్విగ్ంశా స్సప్తవిగ్ంశేషు శ్రయధ్వమ్।
సప్తవిగ్ంశా అష్టావిగ్ంశేషు శ్రయధ్వమ్।

37. అష్టావిగ్ంశా ఏకాన్నత్రిగ్ంశేషు శ్రయధ్వమ్।
ఏకాన్నత్రిగ్ంశాస్త్రిగ్ంశేషు శ్రయధ్వమ్।
త్రిగ్ంశా ఏకత్రిగ్ంశేషు శ్రయధ్వమ్।
ఏకత్రిగ్ంశా ద్వాత్రగ్ంశేషు శ్రయధ్వమ్।

38. ద్వాత్రిగ్ంశాస్త్రయస్త్రిగ్ంశేషు శ్రయధ్వమ్।
దేవాస్త్రిరేకాదశాస్త్రిస్త్రయస్త్రిగ్ంశాః।
ఉత్తరే భవత। ఉత్తర వర్త్మాన ఉత్తర సత్వానః।

39. యత్కామ ఇదం జుహోమి। తన్మే సమృధ్యతామ్।
వయగ్గ్ంస్యామ పతయో రయీణామ్।
భూర్భువస్సువస్స్వాహా।

ఓ నమో భగవతే రుద్రాయ
త్వమగ్నే త్వమగ్నే శతరుద్రాయమిత్య అస్త్రాయ ఫట్॥

భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః॥

– – – = – – –

18. పఞ్చాఙ్గ జపః // అథ పఞ్చాఙ్గజపః॥

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః।
భవేభవే నాతిభవే భవస్వ మామ్। భవోద్భవాయ నమః॥

ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్శ్రేష్ఠాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమ స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం
బ్రహ్మాధిపతి-ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే
అస్తు సదాశివోమ్॥

==

01. హగ్ంసశ్శుచిషద్వసురన్తరిక్షసద్ధోతా
వేదిషదతిథిర్దురోణసత్।
నృషద్వరసదృతసద్వ్యోమసదబ్జా గోజా ఋతజా అద్రిజా
ఋతం బృహత్॥

02. ప్రతిద్విష్ణు స్తవతే వీర్యాయ। మృగో న భీమః కుచరో
గిరిష్ఠాః।
యస్యోరుషు త్రిషు విక్రమణేషు। అధిక్షియన్తి భువనాని
విశ్వా॥

03. ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్॥

04. తథ్సవితుర్వృణీమహే। వయం దేవస్య భోజనమ్।
శ్రేష్ఠగ్ం సర్వధాతమమ్। తురం భగస్య ధీమహి॥

05. విష్ణుర్యోనిం కల్పయతు। త్వష్టా రూపాణి పిగ్ంశతు।
అసిఞ్చతు ప్రజాపతిః। ధాతా గర్భం దధాతు తే॥

==

19. సాష్టాంగ(అష్టాఙ్గ) ప్రణామః

01. హిరణ్యగర్భ స్సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్।
స దాధార పృథివీం ద్యాముతేమాం కస్మై దేవాయ
హవిషా విధేమ॥
ఉరసా నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

02. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ।
య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ
హవిషా విధేమ॥
శిరసా నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

03. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో
వేన ఆవః।
స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ
యోనివసతశ్చ వివః॥
దృష్ట్యా నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

04. మహీ ద్యౌః పృథివీ చ న ఇమం యజ్ఞం మిమిక్షతామ్।
పిపృతాం నో భరీమభిః॥
మనసా నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

05. ఉపశ్వాసయ పృథివీముతద్యాం పురుత్రా తే
మనుతాం విష్ఠితం జగత్।
సదున్దుభే సజూరింద్రేణ దేవైర్దూరాద్దవీయో
అపసేధ శత్రూన్॥
వచసా నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

06. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ
వయునాని విద్వాన్।
యుయోధ్యస్మజ్జు హురాణమేనో భూయిష్ఠాం తే
నమ ఉక్తిం విధేమ॥
పద్భ్యాం నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

07. యా తే అగ్నే రుద్రియా తనూస్తయానః పాహి తస్యాస్తే స్వాహా।

యా తే అగ్నేఽయాశయా రజాశయా హరాశయా

తనూర్వర్షిష్ఠా।

గహ్వరేష్ఠోగ్రం వచో అపావధీం త్వేషం వచో అపావధీగ్ం

స్వాహా॥

కరాభ్యాం నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

08. ఇమం యమప్రస్తరమాహి సీదాఙ్గిరోభిః పితృభి

స్సంవిదానః॥

ఆత్వా మన్త్రాః కవిశస్తా వహన్త్వేనా రాజన్

హవిషా మాదయస్వ॥

కర్ణాభ్యాం నమః॥ ఉమామహేశ్వరాభ్యాం నమః॥

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా।

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాఙ్గ ఉచ్యతే॥

– – – = – – –

20. లఘున్యాసః

ఓం అథాత్మానగ్ం శివాత్మానగ్ం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్॥

ధ్యానమ్:

01. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పఞ్చవక్త్రకమ్।
గఙ్గాధరం దశభుజ(గ్)ం సర్వాభరణభూషితమ్॥

02. నీలగ్రీవ(గ్)ం శశాఙ్కాఙ్కం (శశాఙ్కచిహ్నం)
నాగయజ్ఞోపవీతినమ్।
వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయ-ప్రదమ్
(నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం॥)

03. కమణ్డల్వక్షసూత్రాణాం ధారిణం శూలపాణినమ్।
(కమణ్డల్వక్షసూత్ర-ధరమభయవరకరగ్ం శూలహస్తం।)
జ్వలన్తం పిఙ్గలజటా-శిఖాముద్యోతధారిణమ్॥
(జ్వలన్తం కపిలజటినగ్ం శిఖాముద్యోతధారిణమ్॥)

04. వృషస్కన్ధ-సమారూఢ-ముమాదేహార్ధ-ధారిణమ్।
అమృతేనాప్లుతం హృష్టం(శాన్తం) దివ్యభోగ-సమన్వితమ్॥

05. దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతమ్।
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయమ్॥

06. సర్వవ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణమ్।
ఏవం ధ్యాత్వా ద్విజస్సమ్యక్ తతో యజనమారభేత్॥

==

అథాత్మని దేవతాస్థాపయేత్॥
అథాతో రుద్రస్నానార్చనాభిషేకవిధిం వ్యాఖ్యాస్యామః।
ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిం ప్రయతో-
బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః
స్థాపయేత్॥

==

ఓం ప్రజననే బ్రహ్మా తిష్ఠతు। పాదయో-ర్విష్ణుస్తిష్ఠతు।
హస్తయో-ర్హరస్తిష్ఠతు। బాహ్వో రిన్ద్ర స్తిష్ఠతు।
జఠరే అగ్నిస్తిష్ఠతు। హృదయే శివస్తిష్ఠతు।
కణ్ఠే వసవస్తిష్ఠన్తు। వక్త్రే సరస్వతీ తిష్ఠతు।
నాసికయో ర్వాయుస్తిష్ఠతు।
నయనయో శ్చన్ద్రాదిత్యౌ తిష్ఠేతామ్।
కర్ణయో రశ్వినౌ తిష్ఠేతామ్। లలాటే రుద్రాస్తిష్ఠన్తు।
మూర్ధ్న్యాదిత్యాస్తిష్ఠన్తు। శిరసి మహాదేవస్తిష్ఠతు।
శిఖాయాం వామదేవస్తిష్ఠతు। పృష్ఠే పినాకీ తిష్ఠతు।
పురత శ్శూలీ తిష్ఠతు। పార్శ్వయో శ్శివాశంకరౌ తిష్ఠేతామ్।
సర్వతో వాయుస్తిష్ఠతు।

తతో బహిస్సర్వతో ఉగ్నిర్జ్వాలామాలాః పరివృతాస్తిష్ఠన్తు।
సర్వేష్వఙ్గేషు సర్వాదేవతా యథాస్థానం తిష్ఠన్తు।
మా(గ్)ం రక్షన్తు / యజమానగ్ం రక్షన్తు॥ /
(/ యజమానం సహ కుటుంబం రక్షన్తు। /
సర్వేషాం భక్త మహా జనానాం సహ కుటుంబానాం రక్షన్తు॥)

01. ఓం అగ్నిర్మే వాచి శ్రితః। వాగ్ధృ(ఘ్ఘృ)దయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

02. వాయుర్మే ప్రాణే శ్రితః। ప్రాణో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

03. సూర్యో మే చక్షుషి శ్రితః। చక్షుర్హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

04. చన్ద్రమా మే మనసి శ్రితః। మనో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

05. దిశో మే శ్రోత్రే శ్రితాః। శ్రోత్రగ్ం హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

06. ఆపో మే రేతసి శ్రితాః। రేతో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

07. పృథివీ మే శరీరే శ్రితాః। శరీరగ్ం హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

08. ఓషధి వనస్పతయో మే లోమసు శ్రితాః। లోమాని హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

09. ఇన్ద్రో మే బలే శ్రితః। బలగ్ం హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

10. పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః। మూర్ధా హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

11. ఈశానో మే మన్యౌ శ్రితః। మన్యుర్ హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

12. ఆత్మా మ ఆత్మని శ్రితః। ఆత్మా హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

పునర్మ ఆత్మా పునరాయురాగాత్।
పునః ప్రాణః పునరాకూతమాగాత్॥

వైశ్వానరో రశ్మిభిర్వావృధానః। అన్తస్తిష్ఠత్వమృతస్య గోపాః॥

ఏవం యథాలిఙ్గమఙ్గాని సంమృజ్య
దేవమాత్మానం చ ప్రత్యారాధయేత్।

- - - = - - -

21. షోడశోపచార పూజా

ఆరాధితో మనుష్యైస్త్వం శుద్ధై ర్దేవా సురాదిభిః।
ఆరాధయామి భక్త్యా త్వాం మాం గృహాణ మహేశ్వర॥
ఆ త్వా వహన్తు హరయ స్వచేతస శ్వైతైరశ్వై స్సహ
కేతుమద్భిః।
వాతాజితై ర్బలవద్భి ర్మనోజవై రాయాహి శీఘ్రం మమ
హవ్యాయ శర్వోమ్॥
ఈశానమావాహయామి॥

॥ కలశేషు ధ్యానమ్ ॥

ధ్యాయేన్నిరామయం వస్తు సర్గస్థితి లయాదికమ్।
నిర్గుణం నిష్కలం నిత్యం మనోవాచామగోచరమ్॥

గఙ్గాధరం శశిధరం జటామకుట శోభితమ్।
శ్వేతభూతి త్రిపుణ్డ్రేణ విరాజిత లలాటకమ్।

లోచనత్రయ సంపన్నం స్వర్ణకుణ్డల శోభితమ్।
స్మేరాననం చతుర్బాహుం ముక్తాహారోప శోభితమ్।

అక్షమాలాం సుధాకుంభం చిన్మయీం ముద్రికామపి।
పుస్తకం చ భుజై ర్దివ్యై ర్దధానం పార్వతీపతిమ్॥

శ్వేతామ్బరధరం స్వేతం రత్నసింహాసన స్థితమ్।
సర్వాభీష్ట ప్రదాతారం వటమూల నివాసినమ్॥

జపాకుసుమ సాహస్ర సమాన శ్రియ మీశ్వరీమ్।
సువర్ణ రత్నఖచిత మకుటేన విరాజితామ్॥

లలాటపట్టసంరాజత్ సంలగ్న తిలకాఞ్చితామ్।
రాజీవాయత నేత్రాన్తాం నీలోత్పలదలేక్షణామ్॥

సన్తప్త హేమఖచిత తాటఙ్కాభరణాన్వితామ్।
తాంబూల చర్వణ రత రక్తజిహ్వా విరాజితామ్॥

పతాకాభరణోపేతాం ముక్తాహారోప శోభితామ్।
స్వర్ణకఙ్కణ సంయుక్తై శ్చతుర్భి ర్బాహుభి ర్యుతామ్॥

సువర్ణరత్నఖచిత కాఞ్చీదామ విరాజితామ్।
కదలీల లితస్తమ్భ సన్నిభోరు యుగాన్వితామ్॥

శ్రియా విరాజితపదాం భక్తత్రాణపరాయణామ్।
అన్యోన్యాశ్లిష్టహృద్బాహు గౌరీశఙ్కర సంజ్ఞకమ్।

సనాతనం పరం బ్రహ్మ పరమాత్మాన మవ్యయమ్।
ఆవాహయామి జగతా మీశ్వరః పరమేశ్వరమ్॥

ఆ త్వా వహన్తు హరయ స్సచేతస శ్శ్వేతైరశ్వై స్సహ
కేతుమద్భిః।

వాతాజితై ర్భలవద్భి ర్మనోజవై రాయాహి శ్రీఘ్రం మమ
హవ్యాయ శర్వోమ్॥

ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ ముక్షీయ మాఽమృతాత్॥

గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్॥

॥ ఆవాహనమ్ ॥

సద్యోజాతం ప్రపద్యామి। ఓం భూర్భువస్సువరోమ్।
అస్మిన్ కుమ్భే (అస్యాం ప్రతిమాయాం)
మహాదేవం ధ్యాయామి ఆవాహయామి॥
శివం ధ్యాయామి ఆవాహయామి।
రుద్రం ధ్యాయామి ఆవాహయామి।
శఙ్కరం ధ్యాయామి ఆవాహయామి।
నీలలోహితం ధ్యాయామి ఆవాహయామి।
ఈశానం ధ్యాయామి ఆవాహయామి।
విజయం ధ్యాయామి ఆవాహయామి।
భీమం ధ్యాయామి ఆవాహయామి।
దేవదేవం ధ్యాయామి ఆవాహయామి।
భవోద్భవం ధ్యాయామి ఆవాహయామి।
(మధ్యే) ఆదిత్యాత్మక రుద్రం ధ్యాయామి ఆవాహయామి॥
(ఇతి తత్తత్ కలశేషు ఆవాహ్య)॥

॥ ప్రాణ ప్రతిష్ఠా ॥

మణ్డలాన్తరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం
శుచిస్మితమ్।
చణ్డదీధితిమఖణ్డవిగ్రహం చిన్తయేన్మునిసహస్రసేవితమ్॥

శఙ్కరస్య చరితా కథామృతం చన్ద్రశేఖరగుణానుకీర్తనమ్।
నీలకణ్ఠ తవ పాదసేవనం సంభవస్తు మమ జన్మజన్మని॥

ఆదిత్యాత్మక-రుద్రస్య ప్రాణ ప్రతిష్ఠా - మహామన్త్రస్య।
బ్రహ్మ-విష్ణు-మహేశ్వరా ఋషయః।
ఋగ్యజుస్సామాథర్వాణి ఛన్దాంసి।
సకల జగత్ సృష్టి-స్థితి-సంహార కారిణీ ప్రాణశక్తిః
పరాదేవతా।

ఆం బీజమ్। హ్రీం శక్తిః। క్రోం కీలకమ్।
ఆదిత్యాత్మక - రుద్రస్య ప్రాణప్రతిష్ఠార్థే జపే వినియోగః॥

కరన్యాసం:

ఆం - అఙ్గుష్ఠాభ్యాం నమః।
హ్రీం - తర్జనీభ్యాం నమః।
క్రోం - మధ్యమాభ్యాం నమః।
ఆం - అనామికాభ్యాం నమః।
హ్రీం - కనిష్ఠికాభ్యాం నమః।
క్రోం - కరతలకరపృష్ఠాభ్యాం నమః।

అంగన్యాసం:

ఆం – హృదయాయ నమః।
హ్రీం – శిరసే స్వాహా।
క్రోం – శిఖాయై వషట్।
ఆం – కవచాయహుమ్।
హ్రీం – నేత్రత్రయాయ వౌషట్।
క్రోం – అస్త్రాయ ఫట్।

భూర్భువ స్సువరోమితి దిగ్భన్ధః।

॥ ధ్యానమ్ ॥

రక్తాంభోధిస్థ – పోతోల్లస – దరుణ – సరోజాధిరూఢా
– కరాబ్జైః।
పాశం కోదణ్డమిక్షూద్భవ – మళిగుణ – మప్యఙ్కుశం
– పఞ్చబాణాన్।
బిభ్రాణాసృక్కపాలం త్రిణయన లసితా పీనవక్షోరుహాఢ్యా
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః॥

ఆం – హ్రీం – క్రోం, క్రోం – హ్రీం – ఆం
యరలవశషసహోమ్।
క్షం హంస స్సోహం, సోహం హంసః।
అదిత్యాత్మక – రుద్రస్య ప్రాణా ఇహ ప్రాణాః॥

ఆం - హ్రీం - క్రోం, క్రోం - హ్రీం - ఆం
యరలవశషసహోమ్।
క్షం హంస స్సోహం, సోహం హంసః।
ఆదిత్యాత్మక - రుద్రస్య జీవ ఇహ ప్రాణాః॥

ఆం - హ్రీం క్రోం, క్రోం - హ్రీం - ఆం యరలవశషసహోమ్।
క్షం హంస స్సోహం, సోహం హంసః।

ఆదిత్యాత్మక - రుద్రస్య సర్వేన్ద్రియాణి
వాజ్ - మనశ్చక్షు - శ్రోత్ర - జిహ్వా - ఘ్రాణ -
ప్రాణాపాన - వ్యానోదాన - సమానా
ఇహైవాగత్య ఇహైవాస్మిన్ కుమ్భే సుఖం చిరం తిష్ఠన్తు స్వాహా॥

అసునీతో పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో
ధేహి భోగామ్।
జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరన్త - మనుమతే మృడయా
నస్స్వస్తి॥

ఆవాహితో భవ। స్థాపితో భవ। సమ్ముఖో భవ।
సన్నిహితో భవ। సన్నిరుద్ధో భవ। అవకుణ్ఠితో భవ।
సుప్రీతో భవ। సుప్రసన్నో భవ। వరదో భవ।
ప్రసీద ప్రసీద ప్రసీదః।

స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకమ్।
తావత్త్వం ప్రీతి భావేన (కుమ్భే)లిఙ్గేఽస్మిన్ సన్నిధిం కురు॥
ఆదిత్యాత్మక రుద్రస్య ప్రాణాన్ ప్రతిష్ఠాపయామి॥

ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ ముక్షీయ మాఽమృతాత్॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః॥
ఓం హ్రీం నమ శ్శివాయ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః। ఆవాహనం సమర్పయామి।

యా త ఇషు శ్శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ॥

ఓం హ్రీం నమ శ్శివాయ। సద్యోజాతాయ వై నమో నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- రత్నసింహాసనం సమర్పయామి॥

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభిచాకశీహి॥
ఓం హ్రీం నమ శ్శివాయ। భవే భవే నాతిభవే భవస్వ మామ్।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- పాదయోః పాద్యం సమర్పయామి॥

యామిషుం గిరిశన్త హస్తే భిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్॥
ఓం హ్రీం నమ శ్శివాయ। భవోద్భవాయ నమః।
శ్రీభవానీ శంకరస్వామినే నమః।

– హస్తయోః అర్ఘ్యం సమర్పయామి।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా న స్సర్వమిజ్జగదయక్ష్మగ్ం సమనా అసత్।
ఓం హ్రీం నమ శ్శివాయ। వామదేవాయ నమః।
శ్రీ భవానీశంకరస్వామినే నమః।

– ముఖేః ఆచమనీయం సమర్పయామి।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగశ్చ సర్వాఞ్జమ్భయన్థ్సర్వాశ్చ యాతుధాన్యః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। జ్యేష్ఠాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః

– మధుపర్కం సమర్పయామి॥

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు స్సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశో ఽవైషాగ్ం హేడ ఈమహే॥
ఓం హ్రీం నమ శ్శివాయ। శ్రేష్ఠాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః

– స్నానం సమర్పయామి॥

శ్రీ భవానీశంకరాస్వామినే నమః

స్నానానన్తరం - శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥

అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। రుద్రాయ నమః।
శ్రీ భవానీశంకరస్వామినే నమః

- వస్త్రద్వయం సమర్పయామి।

ఓం శ్రేష్ఠాయ నమః। శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- ఉపవీతం సమర్పయామి॥

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। కాలాయ నమః।
శ్రీ భవానీశంకరస్వామినే నమః

- యజ్ఞోపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- ఆభరణాని సమర్పయామి॥

ఓం కాలాయ నమః। శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- గన్ధం సమర్పయామి।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప॥
ఓం హ్రీం నమ శ్శివాయ। కలవికరణాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః

– గన్ధస్యోపరి అలంకరనార్థం అక్షతాన్ సమర్పయామి॥

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో న స్సుమనా భవ॥
ఓం హ్రీం నమ శ్శివాయ। ఓం బల వికరణాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః

– పుష్పాణి సమర్పయామి॥

– పుష్పపూజ –

ఓం భవాయ దేవాయ నమః

– అర్క పుష్పం సమర్పయామి।

ఓం శర్వాయ దేవాయ నమః

– చమ్పక పుష్పం సమర్పయామి।

ఓం ఈశానాయ దేవాయ నమః

–పున్నాగ పుష్పం సమర్పయామి।

ఓం పశుపతయే దేవాయ నమః

–నన్ద్యావర్త పుష్పం సమర్పయామి।

ఓం రుద్రాయ దేవాయ నమః

– పాటల పుష్పం సమర్పయామి।

ఓం ఉగ్రాయ దేవాయ నమః

- బృహతీ పుష్పం సమర్పయామి।

ఓం భీమాయ దేవాయ నమః

- కరవీర పుష్పం సమర్పయామి।

ఓం మహతే దేవాయ నమః

- ద్రోణ పుష్పం సమర్పయామి।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః

- అర్క పుష్పం సమర్పయామి।

ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః

- చమ్పక పుష్పం సమర్పయామి।

ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః

- పున్నాగ పుష్పం సమర్పయామి।

ఓం పశుపతేర్దేవస్య మత్న్యై నమః

- నన్ద్యావర్త పుష్పం సమర్పయామి।

ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః

- పాటల పుష్పం సమర్పయామి।

ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః

- బృహతీ పుష్పం సమర్పయామి।

ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః

- కరవీర పుష్పం సమర్పయామి।

ఓం మహతో దేవస్య పత్న్యై నమః

- ద్రోణ పుష్పం సమర్పయామి।

భవం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।

శర్వం దేవం తర్పయామి।

- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।

ఈశానం దేవం తర్పయామి।

- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।

పశుపతిం దేవం తర్పయామి।

- పశుపతిం దేవస్య పత్నీం తర్పయామి।

రుద్రం దేవం తర్పయామి।

- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।

ఉగ్రం దేవం తర్పయామి।

- ఉగ్రస్య దేవస్య వత్నీం తర్పయామి।

భీమం దేవం తర్పయామి।

- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।

మహాన్తం దేవం తర్పయామి।

- మహతో దేవస్య పత్నీం తర్పయామి।

ధూపం:

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషఙ్గథిః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। ఓం బలాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః। - ధూపం సమర్పయామి॥

దీపమ్: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునికి దీపమును చూపించవలెను)

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభ్భుజ॥
ఓం హ్రీం నమ శ్శివాయ। బలప్రమథనాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః

– దీపం సమర్పయామి॥

శ్రీ భవానీశంకరాస్వామినే నమః
– దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥

నైవేద్యమ్:

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే॥
ఓం హ్రీం నమ శ్శివాయ। సర్వభూతదమనాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– మహా నైవేద్యం సమర్పయామి॥

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్యంత్వర్తేన పరిషించామి

(రాత్రిపూట ఈ మంత్రము – ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం ।
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ॥

శ్రీ భవానీ శంకరస్వామినే నమః
- (యధాభాగం గుడం, కదళీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) - నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.

హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట) -పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)

శ్రీ భవానీ శంకర స్వామినే నమః

– శుద్ధాచమనీయం సమర్పయామి

(నీళ్ళు విడిచి పెట్టాలి)

తాంబూలం:

పరి తే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవాఽఽరే అస్మన్ని ధేహి తమ్॥
ఓం హ్రీం నమ శ్శివాయ। మనోన్మనాయ నమః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– కర్పూర తామ్బూలం సమర్పయామి॥

నీరాజనమ్:

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ,
త్ర్యమ్బకాయ, త్రిపురాన్తకాయ, త్రికాగ్నికాలాయ,
కాలాగ్నిరుద్రాయ, నీలకణ్ఠాయ, మృత్యుఞ్జయాయ,
సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః॥
శ్రీ భవానీశంకరాస్మామినే నమః।

– కర్పూర నీరాజనమ్ దర్శయామి॥

మంత్రపుష్పం:

ఋక్: ఓం ధాతా పురస్తాద్యముదాజహార।
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః

తమేవం విద్వా నమృత ఇహ భవతి।
నాన్యః పన్థా ఆయనాయ విద్యతే॥

(ఇక్కడ మంత్రపుష్పమును చెప్పవలెను)

01. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమోనమః
భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః

02. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ
నమః సర్వ భూతదమనాయ నమో మనోన్మనాయ నమః

03. ఓం అఘోరేభ్యోథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః.

04. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్.

05. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి।
తన్నో దుర్గిః ప్రచోదయాత్।

06. ఓం ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మోధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం.

07. ఓం నమో హిరణ్యభాహవే హిరణ్యవర్ణాయ
హిరణ్యరూపాయ హిరణ్యపతయే -

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః

08. యో వేదాదౌ స్వరః ప్రోక్తా, వేదాంతే చ ప్రతిష్ఠితః,
తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః

09. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః

10. శ్రద్ధయా సిక్తయా భక్త్యాహార్ద్రప్రేమ్ణా సమర్పితః।
మంత్రపుష్పాంజలిశ్చాయం కృపయా ప్రతిగృహ్యతామ్॥
భవానీ శంకర స్వామినే నమః-

– వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

ఆత్మప్రదిక్షణ నమస్కారమ్:

01. ఓం ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిఽపతి ర్బ్రహ్మణోఽధిపతి ర్బ్రహ్మ శివో మే
అస్తు సదాశివోమ్।

02. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదే పదే..

03. పాపోఽహం పాపకర్మాఽహం పాపాఽత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవా శరణాగత వత్సల..

04. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర..

శ్రీ భవానీ శంకర స్వామినే నమః –

– ఆత్మ ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి.

(అథాస్యాఘోరతనూరుపతిష్ఠతే)

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అశాస్తేయం యజమానోసౌ। ఆయురాశాస్తే।
సుప్రజాస్త్వమాశాస్తే। సజాతవనస్యామాశాస్తే।
ఉత్తరాం దేవయజ్యామాశాస్తే।
భూయోహవిష్కరణమాశాస్తే।
దివ్యంధామాశాస్తే। విశ్వం ప్రియమాశాస్తే।
యదనేన హవిషాశాస్తే। తదస్యాత్తదృధ్యాత్।
తదస్మైదేవారాసన్తాం। తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే।
పయమగ్నేర్మానుషాం। ఇష్టంచ వీతంచ।
ఉభేచనోద్యావాపృథివీ అగ్ంహసస్పాతామ్।
ఇహాగతిర్వా మస్యేదంచ। నమో దేవేభ్యః।
ఉత్తరతశ్చణ్డీశ్వరాయ నమః। – నిర్మాల్యం విసృజ్య॥

===

॥ ఆవాహనమ్ ॥

సద్యోజాతం ప్రపద్యామి। ఓం భూర్భువస్సువరోమ్।
అస్మిన్ కుమ్భే (అస్యాం ప్రతిమాయాం)
మహాదేవం ధ్యాయామి ఆవాహయామి॥
శివం ధ్యాయామి ఆవాహయామి।
రుద్రం ధ్యాయామి ఆవాహయామి।
శఙ్కరం ధ్యాయామి ఆవాహయామి।
నీలలోహితం ధ్యాయామి ఆవాహయామి।
ఈశానం ధ్యాయామి ఆవాహయామి।
విజయం ధ్యాయామి ఆవాహయామి।
భీమం ధ్యాయామి ఆవాహయామి।
దేవదేవం ధ్యాయామి ఆవాహయామి।
భవోద్భవం ధ్యాయామి ఆవాహయామి।
(మద్ధ్యే) ఆదిత్యాత్మక రుద్రం ధ్యాయామి ఆవాహయామి॥
(ఇతి తత్తత్ కలశేషు ఆవాహ్య)॥

ఆదిత్యాత్మక-రుద్రస్య ప్రాణ ప్రతిష్ఠా - మహామన్త్రస్య।
బ్రహ్మా-విష్ణు-మహేశ్వరా ఋషయః।
ఋగ్యజుస్సామాథర్వాణి ఛన్దాంసి।
సకల జగత్ సృష్టి-స్థితి-సంహార కారిణీ ప్రాణశక్తిః పరాదేవతా।

ఆం బీజమ్। హ్రీం శక్తిః। క్రోం కీలకమ్।
ఆదిత్యాత్మక - రుద్రస్య ప్రాణప్రతిష్ఠార్థే జపే వినియోగః॥
కరన్యాసం:
ఆం - అఙ్గుష్ఠాభ్యాం నమః।
హ్రీం - తర్జనీభ్యాం నమః।
క్రోం - మధ్యమాభ్యాం నమః।
ఆం - అనామికాభ్యాం నమః।
హ్రీం - కనిష్ఠికాభ్యాం నమః।
క్రోం - కరతలకరపృష్ఠాభ్యాం నమః।
అంగన్యాసం:
ఆం - హృదయాయ నమః।
హ్రీం - శిరసే స్వాహా।
క్రోం - శిఖాయై వషట్।
ఆం - కవచాయహుమ్।
హ్రీం - నేత్రత్రయాయ వౌషట్।
క్రోం - అస్త్రాయ ఫట్।
భూర్భువ స్సువరోమితి దిగ్బన్ధః।
॥ ధ్యానమ్ ॥
రక్తాంభోధిస్థ - పోతోల్లస - దరుణ - సరోజాధిరూఢా - కరాబ్జైః।

పాశం కోదణ్డమిక్షూద్భవ - మళిగుణ - మప్యఙ్కుశం - పఞ్చబాణాన్।
బిభ్రాణాసృక్కపాలం త్రిణయన లసితా పీనవక్షోరుహాఢ్యా
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః॥
లం - పృథివ్యాత్మికాయై గన్ధం సమర్పయామి।
హం - ఆకాశాత్మికాయై పుష్పైః పూజయామి।
యం - వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి।
రం - అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి।
వం - అమృతాత్మికాయై అమృతం మహానైవేద్యం నివేదయామి।
సం - సర్వాత్మికాయై సర్వోపచార పూజాం సమర్పయామి॥
ఆం - హ్రీం - క్రోం, క్రోం - హ్రీం - ఆం యరలవశషసహోమ్।
క్షం హంస స్సోహం, సోహం హంసః।
ఆదిత్యాత్మక - రుద్రస్య జీవ ఇహ ప్రాణాః॥
ఆం - హ్రీం క్రోం, క్రోం - హ్రీం - ఆం యరలవశషసహోమ్।
క్షం హంస స్సోహం, సోహం హంసః।
ఆదిత్యాత్మక - రుద్రస్య సర్వేన్ద్రియాణి
వాఙ్ - మనశ్చక్షు - శ్రోత్ర - జిహ్వా - ఘ్రాణ - ప్రాణాపాన - వ్యానోదాన - సమానా
ఇహైవాగత్య ఇహైవాస్మిన్ కుమ్భే సుఖం చిరం తిష్టన్తు స్వాహా॥
అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగామ్।

జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరన్త - మనుమతే మృడయా నస్స్వస్తి॥
ఆదిత్యాత్మక రుద్రస్య ప్రాణాన్ ప్రతిష్ఠాపయామి॥
(పఞ్చోపచార పూజా॥ యత్కిఞ్చిన్నివేదనమ్॥)
యా త ఇషు శ్శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ॥
ఓం హ్రీం నమ శ్శివాయ। సద్యోజాతాయ వై నమో నమః।
రత్న సింహాసనం సమర్పయామి॥
యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభిచాకశీహి॥
ఓం హ్రీం నమ శ్శివాయ। భవే భవే నాతిభవే భవస్వ మామ్।
పాదయోః పాద్యం సమర్పయామి॥
యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్॥
ఓం హ్రీం నమ శ్శివాయ। భవోద్భవాయ నమః।
అర్ఘ్యం సమర్పయామి॥
శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా న స్సర్వమిజ్జగదయక్ష్మగ్ం సమనా అసత్।
ఓం హ్రీం నమ శ్శివాయ। వామదేవాయ నమః।
ఆచమనీయం సమర్పయామి।
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।

అహీగశ్చ సర్వాఙ్ఞ్మ్భయస్థ్సర్వాశ్చ యాతుధాన్యః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। జ్యేష్ఠాయ నమః।
మధుపర్కం సమర్పయామి॥
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు స్సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశో వైషాగ్ం హేడ ఈమహే॥
ఓం హ్రీం నమ శ్శివాయ। శ్రేష్ఠాయ నమః।
స్నానం సమర్పయామి॥
స్నానానన్తరం ఆచమనీయం సమర్పయామి॥
అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। ఉద్రాయ నమః।
వస్త్రోత్తరీయం సమర్మయామి॥
నమో అస్తు నీలగ్రీవాయ సహస్రక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। కాలాయ నమః।
యజ్ఞోపవీతం సమర్పయామి।
ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప॥

ఓం హ్రీం నమ శ్శివాయ। కలవికరణాయ నమః।
గన్ధస్యోపరి అలంకరనార్ధం అక్షతాన్ సమర్పయామి॥
అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో న స్సుమనా భవ॥
ఓం హ్రీం నమ శ్శివాయ।బలవికరణాయ నమః।
పుష్పైః పూజయామి॥
ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః। ఓం పశుపతయే దేవాయ నమః।
ఓం రుద్రాయ దేవాయ నమః। ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః। ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః। ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః। ఓం పశుపతేః దేవస్య పత్న్యై నమఃఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః। ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమఃఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషఙ్గధిః॥
ఓం హ్రీం నమ శ్శివాయ। బలాయ నమః
దూపమాఘ్రాపయామి॥

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభ్భుజ॥
ఓం హ్రీం నమ శ్శివాయ। బలప్రమథనాయ నమః।

దీపం దర్శయామి।

దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే॥
ఓం హ్రీం నమ శ్శివాయ। సర్వభూతదమనాయ నమః।

మహానైవేద్యం నివేదయామి॥

పరి తే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవాఽఽరే అస్మన్ని ధేహి తమ్॥
ఓం హ్రీం నమ శ్శివాయ। మనోన్మనాయ నమః।

కర్పూర తాంబూలం సమర్పయామి॥

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యమ్బకాయ, త్రిపురాన్తకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకణ్ఠాయ, మృత్యుఞ్జయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః॥

కర్పూరనీరాజనదీపం దర్శయామి॥

బృహత్సామ క్షత్రభృద్ వృద్ధవృష్ణియం
త్రిష్టుభౌజశ్శుభిత-ముగ్ర-వీరమ్।

ఇన్ద్రస్తోమేన పఞ్చదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష॥
రక్షాం ధారయామి॥
(తతో నమో హిరణ్యబాహవే ఇత్యారభ్య నమ ఆమీవత్కేభ్యః ఇత్యన్తం మన్త్రపదేరేవ త్రిశతార్చనం కుర్యాత్)
ద్రాపే అన్ధసస్పతే + పరాచీనా ముఖా కృధి॥
ప్రదక్షిణం కృత్వా॥
సహస్రాణి సహస్రశో + తం వో జమ్భే దధామి।
నమస్కారాన్ కృత్వా॥
(తత స్సమగ్ర - చమకానువాకై స్సర్వాభీష్టం ప్రార్థయేత్)
అగ్నావిష్ణూ సజోషసే + భువనశ్చాధిపతిశ్చ॥
మహాదేవాదిభ్యోనమః॥ సమస్తోపచారాన్ సమర్పయామి॥
(ఆథాశిషమాశాస్తే TB-3-5-10-4॥) ఆయురాశాస్తే
సుప్రజాస్త్వమాశాస్తే। సజాతవనస్యామాశాస్తే॥
ఉత్తరాం దేవ యజ్యామాశాస్తే। భూయో హవిష్కరణమాశాస్తే।
దివ్యం ధామాశాస్తే। విశ్వం ప్రియమాశాస్తే।
యదనేన హవిషాఽఽశాస్తే। తదశ్యాత్తదృధ్యాత్।
తదస్మై దేవా రాసన్తామ్। తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే।
వయమగ్నేర్మానుషాః। ఇష్టం చ వీతం చ।
ఉభే చ నో ద్యావాపృథివీ అగ్ంహస స్పాతామ్।
ఇహ గతిర్వామస్యేదం చ। నమో దేవేభ్యః॥

==

22.అ. పఞ్చామృతస్నానం

(వామదేవాయ నమః - స్నానం)

ఇత్యాది నిర్మాల్యం విసృజ్యేత్యన్తం ప్రతివారం కుర్యాత్॥

॥ పఞ్చామృతస్నానం ॥

అథ (పఞ్చామృత స్నానం) పఞ్చామృతదేవతాభ్యో నమః।
ధ్యానావాహనాది షోడశోపచారపూజాస్సమర్పయామి।
భవానీశంకరముద్దిశ్య భవానీశంకర ప్రీత్యర్థం
పఞ్చామృతస్నానం కరిష్యామః।

క్షీరం -

ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్।
భవా వాజస్య సంగథే॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః - క్షీరేణ స్నపయామి।

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- క్షీరస్నానానన్తరం శుద్ధోదక స్నానమ్ సమర్పయామి।

దధి –

దధిక్రావ్ణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః।
సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– దధ్నా స్నపయామి।

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– దధిస్నానానన్తరం శుద్ధోదక స్నానమ్ సమర్పయామి।

ఆజ్యం –

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా-
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– ఆజ్యేన స్నపయామి॥

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।

ఉశతీరివ మాతరః।

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।

ఆపో జనయథా చ నః।

శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– ఆజ్య స్నానానన్తరం శుద్ధోదక స్నానమ్ సమర్పయామి।

మధు –

మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సిన్ధవః।

మాధ్వీర్నః సన్త్వోషధీః।

మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః।

మధుద్యౌరస్తు నః పితా।

మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః।

మాధ్వీర్గావో భవన్తు నః।

శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– మధునా స్నపయామి।

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।

మహేరణాయ చక్షసే।

యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।

ఉశతీరివ మాతరః।

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।

ఆపో జనయథా చ నః।

శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– మధుస్నానానన్తరం శుద్ధోదక స్నానమ్ సమర్పయామి।

శర్కర –

స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే।
స్వాదురిన్ద్రాయ సుహవీతు నామ్నే।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే।
బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– శర్కరయా స్నపయామి॥

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– శర్కర స్నానానన్తరం శుద్ధోదక స్నానమ్ సమర్పయామి।

శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– పఞ్చామృత స్నానం సమర్పయామి॥

శంఖోదకం –

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– శఙ్ఖోదకేన స్నపయామి॥

ఫలోదకం –

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముఞ్చన్త్వగ్ం హసః॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– ఫలోదకేన స్నపయామి॥

గంధోదకం –

గన్ధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– గన్ధోదకేన స్నపయామి॥

పుష్పోదకం –

యోఽపాం పుష్పం వేద। పుష్పవాన్ ప్రజావాన్
పశుమాన్ భవతి।
చన్ద్రమా వా అపాం పుష్పమ్।
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
– పుష్పోదకేన స్నపయామి॥

అక్షతోదకం –

ఆయనే తే పరాయణే దూర్వా రోహన్తు పుష్పిణీః।
హ్రదాశ్చ పుణ్డరీకాణి సముద్రస్య గృహా ఇమే॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
– అక్షతోదకేన స్నపయామి॥

సువర్ణోదకం –

తథ్సువర్ణగ్ం హిరణ్యమభవత్।
తథ్సువర్ణస్య హిరణ్యస్యజన్మ।
య ఏవగ్ం సువర్ణస్య హిరణ్యస్య జన్మవేద।
సువర్ణ ఆత్మనా భవతి॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
– సువర్ణోదకేన స్నపయామి॥

రుద్రాక్షోదకం -

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టి వర్ధనం।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- రుద్రాక్షదకేన స్నపయామి॥

భస్మోదకం -

మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- భస్మోదకేన స్నపయామి॥

బిల్వోదకం -

మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।
వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా
విధేమ తే॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
- బిల్వోదకేన స్నపయామి॥

దూర్వోదకం -

కాణ్డాత్కాణ్డాత్ప్రరోహన్తి పరుషః పరుషః పరి।
ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– దూర్వోదకేన స్నపయామి॥

– – – = = =

22ఆ. మలాపకర్షణస్నానం - అథ మలాపకర్షణ స్నానమ్

హిరణ్యవర్ణాశ్శుచయః పావకా యాసు జాతః
కశ్యపో యాస్విన్ద్రః।
అగ్నిం యా గర్భం దధిరే విరూపాస్తా న ఆపశ్శగ్గ్
స్యోనా భవన్తు॥

యాసాగ్ంం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే
అవపశ్యఞ్జనానామ్।
మధుశ్చుతశ్శుచయో యాః పావకాస్తా న ఆపశ్శగ్గ్
స్యోనా భవన్తు॥

యాసాం దేవా దివి కృణ్వన్తి భక్షం యా అన్తరిక్షే
బహుధా భవన్తి।
యాః పృథివీం పయసోన్దన్తి శుక్రాస్తా న ఆపశ్శగ్గ్
స్యోనా భవన్తు॥

శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా తనువోప
స్పృశత త్వచం మే।
సర్వాగ్ం అగ్నీగ్ం రప్సుషదో హువే వో మయి వర్చో
బలమోజో నిధత్త॥

(అ.వే., కాణ్డ-3, సూక్తం-13)

01. యదదః సంప్రయతీరహావనదతా హతే।
తస్మాదా నద్యో నామ స్థ తా వో నామాని సిన్ధవః॥
02. యత్ప్రేషితా వరుణేనతాశ్శీభగ్ం సమవల్గత।
తదాప్నోదిన్ద్రో వో యతీస్తస్మాదాపో అనుస్థన॥
03. అపకామగ్గ్ం స్యన్దమానా అవీవరత వో హి కమ్।
ఇన్ద్రో వశ్శక్తిభిర్దేవీస్తస్మాద్వార్ణామ వో హితమ్॥
04. ఏకో వో దేవో అప్యతిష్ఠత్స్యన్దమానా యథావశమ్।
ఉదానిషుర్మహీరితి తస్మాదుదకముచ్యతే॥
05. ఆపో భద్రా ఘృతమిదాప ఆసురగ్నీషోమౌ
బిభ్రత్యాప ఇత్తాః।
తీవ్రో రసో మధుపృచామ్అరంగమ ఆ మా
ప్రాణేన సహ వర్చసాగన్॥
06. ఆదిత్పశ్యామ్యుత వా శృణోమ్యా మా
ఘోషో గచ్ఛతి వాఙ్మ ఆసామ్।
మన్యే భేజానో అమృతస్య తర్హి
హిరణ్యవర్ణా అతృపం యదా వః॥

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।
ఉశతీరివ మాతరః।
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।
– శుద్ధోదకేన స్నపయామి।

(**దివిశ్రయస్వాన్తరిక్షేయతస్వ పృథివ్యాసంభవ బ్రహ్మవర్చసమసి
బ్రహ్మవర్చసాయత్వా।
అపాం గ్రహన్గృహ్ణాత్యేతద్వావ రాజసూయం
యదేతేగ్రహాస్సవోఽగ్నిర్వరుణసవో
రాజసూయమగ్నిసవశ్చిత్యస్తాభ్యామేవ సూయతేఽథో
ఉభావేవలోకావభిజయతి యశ్చ రాజసూయేనేజానస్య
యశ్చాగ్నిచిత
ఆపో భవన్త్యాపో వా అగ్నేర్భ్రాతృవ్యా
యదపోఽగ్నేరధస్తాదుపదధాతి
భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనాపరాఽస్యభ్రాతృవ్యో
భవత్యమృతం
వా ఆపస్తస్మాదదద్భిరవతాంతమభాపిఞ్చన్తి
నార్తిమార్చ్ఛతిసర్వమాయురేతి॥**)

పవమానస్సువర్జనః। పవిత్రేణ విచర్షణీః।
యః పోతా స పునాతు మా। పునన్తు మా దేవజనాః।
పునన్తు మనవో ధియా। పునన్తు విశ్వ ఆయవః।
జాతవేదః పవిత్రవత్। పవిత్రేణ పునాహి మా।
శుక్రేణ దేవదీద్యత్। అగ్నే క్రత్వా క్రతూగ్ం రను।
యత్తే పవిత్రమర్చిషి। అగ్నే వితతమన్తరా।
బ్రహ్మ తేన పునీమహే। ఉభాభ్యాం దేవసవితః।
పవిత్రేణ సవేన చ। ఇదం బ్రహ్మ పునీమహే।
వైశ్వదేవీ పునతీ దేవ్యాగాత్। యస్యై భహ్వీస్తనువో వీతపృష్ఠాః।
తయా మదన్తః సధమాధ్యేషు। వయగ్గ్ స్యామ పతయో రయీణామ్।
వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు। వాతః ప్రాణేనేషిరో మయో భూః।
ద్యావాపృథివీ పయసా పయోభిః। ఋతావరీ యజ్ఞియే మా పునీతామ్॥
బృహద్భిస్సవితస్తృభిః। వర్షిష్ఠైర్దేవమన్మభిః
అగ్నే దక్షైః పునాహి మా। యేన దేవా అపునత।
యేనాపో దివ్యంకశః। తేన దివ్యేన బ్రహ్మణా।
ఇదం బ్రహ్మ పునీమహే। యః పావమానీరధ్యేతి।

ఋషిస్సంభృతగ్ం రసమ్। సర్వగ్ం స పూతమశ్నాతి।
స్వదితం మాతరిశ్వనా। పావమానీర్యో అధ్యేతి।
ఋషిభిస్సంభృతగ్ం రసమ్। తస్మై సరస్వతీ దుహే।
క్షీరగ్ం సర్పిర్మధూదకమ్॥
పావమానీస్స్వస్త్యయనీః। సుదుఘాహి పయస్వతీః।
ఋషిభిస్సంభృతో రసః। బ్రాహ్మణేష్వమృతగ్ం హితమ్।
పావమానీర్దిశన్తు నః। ఇమం లోకమథో అముమ్।
కామాన్థ్సమర్ధయన్తు నః। దేవీర్దేవైస్సమాభృతాః।
పావమానీస్స్వస్త్యయనీః। సుదుఘాహి ఘృతశ్చుతః।
ఋషిభిస్సంభృతో రసః। బ్రాహ్మణేష్వమృతగ్ం హితమ్।
యేన దేవాః పవిత్రేణ। ఆత్మానం పునతే సదా।
తేన సహస్రధారేణ। పావమాన్యః పునన్తు మా।
ప్రాజాపత్యం పవిత్రమ్। శతోద్యామగ్ం హిరణ్మయమ్।
తేన బ్రహ్మ విదో వయమ్। పూతం బ్రహ్మ పునీమహే।
ఇన్ద్రస్సునీతీ సహమా పునాతు। సోమస్స్వస్త్యా
వరుణస్సమీచ్యా।
యమో రాజా ప్రమృణాభిః పునాతు మా।
జాతవేదా మోర్జయన్త్యా పునాతు।
అపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా
వా ఆపః

పశవ ఆపో౽న్నమాపో౽మృతమాపః సమ్రాడాపో విరాడాపః
స్వరాడాపశ్ఛన్దాగ్ంస్యాపో జ్యోతీగ్ంష్యాపో
యజూగ్ంష్యాపస్సత్యమాపస్సర్వా దేవతా ఆపో
భూర్భువస్సువరాప ఓమ్॥
ఆపః ప్రణయతి। శ్రద్ధావా ఆపః।
శ్రద్ధామేవారభ్య ప్రణీయ ప్రచరతి।
అపః ప్రణయతి। యజ్ఞో వాఅ ఆపః।
యజ్ఞమేవారభ్య ప్రణీయ ప్రచరితి।
అపః ప్రణయతి। వజ్రో వా ఆపః।
వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహృత్య ప్రణీయ ప్రచరతి।
అపః ప్రణయతి। ఆపో వై రక్షోఘ్నీః। రక్షసామపహత్యై।
అపః ప్రణయతి। ఆపో వై దేవానాం ప్రియంధామ।
దేవానామేవ ప్రియంధామ ప్రణీయ ప్రచరతి।
అపః ప్రణయతి। ఆపో వై సర్వా దేవతాః।
దేవతా ఏవారభ్య ప్రణీయ ప్రచరతి।
(ఆపోవైశాన్తాః। శాన్తాభిరేవాస్య శుచగ్ంశమయతి॥)
శ్రీ భవానీశంకరాస్వామినే నమః।

– మలాపకర్షణస్నానం సమర్పయామి॥

23. ఏకాదశ రుద్రాభిషేకం

॥ ప్రథమ వారాభిషేచనం ॥

మహాన్యాస పారాయణానన్తరం
ప్రథమ వారాభిషేచనం కరిష్యే॥

ఓం భూర్భువస్సువః।
వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।
చణ్డీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య॥

సద్యోజాతం ప్రపద్యామి। ఆవాహనం సమర్పయామి।

సద్యో జాతాయ వై నమో నమః। ఆసనం సమర్పయామి।

భవే భవే నా। పాద్యం సమర్పయామి।

అతిభవే భవస్వ మామ్। అర్ఘ్యం సమర్పయామి।

భవోద్భవాయ నమః। ఆచమనీయం సమర్పయామి।

ఓం వామదేవాయ నమః।

అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్య...

- శ్రీ రుద్రప్రశ్నః -

అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషిః, అనుష్టుప్ ఛందః, సంకర్షణమూర్తిస్వరూపో యోఽ సావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా। నమః శివాయేతి బీజమ్। శివతరాయేతి శక్తిః। మహాదేవాయేతి కీలకమ్। శ్రీ సాంబసదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః॥

ఓం అగ్నిహోత్రాత్మనే అఙ్గుష్ఠాభ్యాం నమః।
దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః।
చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః।
నిరూఢపశుబన్ధాత్మనే అనామికాభ్యాం నమః।
జ్యోతిష్టో మాత్మనే కనిష్ఠికాభ్యాం నమః।
సర్వ క్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః॥

ఓం అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః।
దర్శ పూర్ణ మాసాత్మనే శిరసే స్వాహా।
చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్।
నిరూఢ పశుబన్ధాత్మనే కవచాయ హుమ్।
జ్యోతిష్టో మాత్మనే నేత్రతయాయ వౌషట్।
సర్వక్రత్వాత్మనే అస్త్రాయ ఫట్॥

భూర్భువస్సువరోమితి దిగ్బంధః।

॥ ధ్యానం ॥

ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః।
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోఽభిషించేచ్ఛివమ్॥

బ్రహ్మాండ వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః।
కంఠే కాలాః కపర్దాః కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః।
త్ర్యక్షా రుద్రాక్షమాలా సులలితవపుశ శ్శాంభవా మూర్తిభేదాః।
రుద్రాః శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు
సౌఖ్యమ్॥

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్॥
మహాగణపతయే నమః॥

ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ
మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ
మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే
యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే

విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే
సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ
ఋతం చ మేఽమృతం చే మేఽయక్ష్మం చ
మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ
మేఽనామిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే
శయనం చ మే సూషా చ మే సుదినం చ మే॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(01) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ।। తృతీయ అనువాక ।।

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః।। ।।3।।

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోऽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ంం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ ప్రథమ అనువాక ॥

01. ఓం అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాం గిరః।
ద్యుమ్నైర్వాజేభిరాగతమ్।
వాజశ్చ మే ప్రజవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే
ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే
శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే
ప్రాణశ్చ మేఽపానశ్చ మే వ్యానశ్చ మేఽసుశ్చ మే
చిత్తం చ మ ఆధీతం చ మే వాక్చ మే మనశ్చ మే
చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మ
ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే జరా చ మ
ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ
మేఽఙ్గాని చ మేఽస్థాని చ మే పరూగ్ంషి చ మే
శరీరాణి చ మే॥ ॥ 01 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।
ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము – ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽ పస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః – (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా
– ఓం వ్యానాయస్వాహా – ఓం ఉదానాయస్వాహా
– ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
–పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
–శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
– ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ – మన్త్రపుష్పం సమర్పయామి।
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మోధిపతి–

బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన ప్రథమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ ద్వితీయ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం ప్రథమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన ద్వితీయ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(02) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్శ్చ సర్వాఞ్జంభయన్థ్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్త్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్త్వగ్ంం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥౨॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో

నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో

నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో

నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో

నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో

నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో

నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో

నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో

నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో

నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో

నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో

నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో

నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం -॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యో౽రథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాऽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణ షవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రు(ద్రాయ చ

నమస్తా(మ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉ(గ్రాయ చ భీమాయ చ

నమో అ(గ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హ(న్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః (ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ (ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్_హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్న క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

Kiron Type Institute

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ ద్వితీయ అనువాక ॥

ఓం జ్యైష్ఠ్యం చ మ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే
భామశ్చ మేఽమశ్చ మేఽంభశ్చ మే జేమా చ మే
మహిమా చ మే వరిమా చ మే ప్రథిమా చ మే
వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే
వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే
ధనం చ మే వశశ్చ మే త్విషిశ్చ మే క్రీడా చ మే
మోదశ్చ మే జాతం చ మే జనిష్యమాణం చ మే
సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే
వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే
సుగం చ మే సుపథం చ మ ఋద్ధం చ మ
ఋద్ధిశ్చ మే క్లృప్తం చ మే క్లృప్తిశ్చ మే
మతిశ్చ మే సుమతిశ్చ మే॥ ॥ 02 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదళీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా
– ఓం వ్యానాయస్వాహా – ఓం ఉదానాయస్వాహా
– ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
–పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
–శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
– ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ – మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్నై్య నమః।
ఓం శర్వస్య దేవస్య పత్నై్య నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్నై్య నమః।
ఓం పశుపతయే దేవస్య పత్నై్య నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్నై్య నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్నై్య నమః।
ఓం భీమస్య దేవస్య పత్నై్య నమః।
ఓం మహతో దేవస్య పత్నై్య నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన ద్వితీయ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ తృతీయ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం ద్వితీయ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన తృతీయ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(03) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్ంశ్చ సర్వాఞ్జంభయన్థ్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినే౽న్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్న క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ తృతీయ అనువాక ॥

ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మేఽమృతం చ మేఽయక్ష్మం చ మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మేదీర్ఘాయుత్వం చ మేఽనమిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే॥ ॥ 3 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।
ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।
ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।
ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।
ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।
ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।
ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోऽ పస్తరణమసి --
శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన తృతీయ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ చతుర్థ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం తృతీయ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన చతుర్థ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(04) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్థ్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః

సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽ_స్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్ద్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ంం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

Kiron Type Institute

వీరాన్మా నో రుద్ర భామితోఽ వధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్న క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ చతుర్థ అనువాక ॥

ఓం ఊర్క్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే
ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే
కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మ ఔద్భిద్యం చ మే
రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే
విభు చ మే ప్రభు చ మే బహు చ మే భూయశ్చ మే
పూర్ణం చ మే పూర్ణతరం చ మేఽక్షితిశ్చ మే
కూయవాశ్చ మేఽన్నం చ మేఽక్షుచ్చ మే వ్రీహయశ్చ మే
యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే
ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే
ప్రియంగవశ్చ మేఽణవశ్చ మే శ్యామకాశ్చ మే
నీవారాశ్చ మే॥ ॥ 4 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽ పస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యథాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని)
కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని
పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి–
ర్బ్రహ్మణోఽధిపతి–ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
– ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన చతుర్థ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ పఞ్చమ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం చతుర్థ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన పఞ్చమ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(05) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక ॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ
నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ
నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈధ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్_హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితో౭వధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

Kiron Type Institute

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ పఞ్చమ అనువాక ॥

ఓం అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే
సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ
మేఽయశ్చ మే సీసం చ మే త్రపుశ్చ మే శ్యామం చ మే
లోహం చ మేఽగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ
ఓషధయశ్చ మే కృష్టపచ్యం చ మేఽకృష్టపచ్యం చ మే
గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం
విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే
వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ
మేర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే॥ ॥ 5 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మోధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన పఞ్చమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ షష్ఠ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం పంచమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన షష్ఠ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(06) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక ॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ంం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ షష్ఠ అనువాక ॥

ఓం అగ్నిశ్చ మ ఇన్ద్రశ్చ మే సోమశ్చ మ ఇన్ద్రశ్చ మే
సవితా చ మ ఇన్ద్రశ్చ మే సరస్వతీ చ మ ఇన్ద్రశ్చ మే
పూషా చ మ ఇన్ద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇన్ద్రశ్చ మే
మిత్రశ్చ మ ఇన్ద్రశ్చ మే వరుణశ్చ మ ఇన్ద్రశ్చ మే
త్వష్టా చ మ ఇన్ద్రశ్చ మే ధాతా చ మ ఇన్ద్రశ్చ మే
విష్ణుశ్చ మ ఇన్ద్రశ్చ మేఽశ్వినౌ చ మ ఇన్ద్రశ్చ మే
మరుతశ్చ మ ఇన్ద్రశ్చ మే విశ్వే చ మే దేవా ఇన్ద్రశ్చ మే
పృథివీ చ మ ఇన్ద్రశ్చ మేఽన్తరిక్షం చ మ ఇన్ద్రశ్చ మే
ద్యౌశ్చ మ ఇన్ద్రశ్చ మే దిశశ్చ మ ఇన్ద్రశ్చ మే
మూర్ధా చ మ ఇన్ద్రశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇన్ద్రశ్చ మే॥ ॥ 6 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।
ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।
ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।
ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।
ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।
ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।
ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --
శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

Kiron Type Institute

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన షష్ఠ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

Kiron Type Institute

॥ సప్తమ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం షష్ఠ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన సప్తమ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(07) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హింసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ

పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ

నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ

నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ

నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ

నమో మీఢుష్టమాయ చేషుమతే చ

నమో హ్రస్వాయ చ వామనాయ చ

నమో బృహతే చ వర్షీయసే చ

నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ

నమో అగ్రియాయ చ ప్రథమాయ చ

నమ ఆశవే చాజిరాయ చ

నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ

నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ

నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణ షవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ
నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ
నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈధ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ంసవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్_హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౨॥

నమకం - ॥ దశమ అనువాకః ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి।। ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ సప్తమ అనువాక ॥

ఓం అగ్ంశుశ్చ మే రశ్మిశ్చ మేఽదాభ్యశ్చ మేఽధిపతిశ్చ మ
ఉపాంగ్ంశుశ్చ మేఽన్తర్యామశ్చ మ ఐన్ద్రవాయవశ్చ మే
మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే
శుక్రశ్చ మే మన్థీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే
ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మ ఋతుగ్రహాశ్చ
మేఽతిగ్రాహ్యాశ్చ మ ఐన్ద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే
మరుత్వతీయాశ్చ మే మాహేన్ద్రశ్చ మ ఆదిత్యశ్చ మే
సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే
పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే॥ ॥ 7 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యథాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా
– ఓం వ్యానాయస్వాహా – ఓం ఉదానాయస్వాహా
– ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
–పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
–శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
– ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ – మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన సప్తమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ అష్టమ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం సప్తమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన అష్టమ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(08) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్త్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ

పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ

నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ

నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ

నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ

నమో మీఢుష్టమాయ చేషుమతే చ

నమో హ్రస్వాయ చ వామనాయ చ

నమో బృహతే చ వర్షీయసే చ

నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ

నమో అగ్రియాయ చ ప్రథమాయ చ

నమ ఆశవే చాజిరాయ చ

నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ

నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ

నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం -॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ
నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ
నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈధ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్న క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం – ॥ అష్టమ అనువాక ॥

ఓం ఇధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణియాశ్చ మే
స్రుచశ్చ మే చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ
ఉపరవాశ్చ మేఽధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే
వాయవ్యాని చ మే పూతభృచ్చ మ ఆధవనీయశ్చ మ
ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే
సదశ్చ మేపురోడాశాశ్చ మే పచతాశ్చ
మేఽవభృథశ్చ మే స్వగాకారశ్చ మే॥ ॥ 8 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽ పస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన అష్టమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ నవమ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం అష్టమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన నవమ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(09) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్థ్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥౧॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ।। తృతీయ అనువాక ।।

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః।। ।।3।।

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక ॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణ షవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ
నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ
నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈధ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ

నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ

నమః కపర్దినే చ పులస్తయే చ

నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ

నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ

నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ

నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ

నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ

నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ

నమో లోప్యాయ చోలప్యాయ చ

నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ

నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ

నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ

నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ

నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో

నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో

నమ ఆనిర్_హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం – ॥ నవమ అనువాక ॥

ఓం అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేఽర్కశ్చ మే సూర్యశ్చ మే
ప్రాణశ్చ మేఽశ్వమేధశ్చ మే పృథివీ చ మేఽదితిశ్చ మే
దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరఙ్గులయో దిశశ్చ మే
యజ్ఞేన కల్పన్తామృక్చ మే సామ చ మే స్తోమశ్చ మే
యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ ఋతుశ్చ మే
వ్రతం చ మేఽహోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథన్తరే చ మే
యజ్ఞేన కల్పేతామ్॥ ॥ 9 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।

ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।

ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।

ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।

ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।

ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యథాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన నవమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ దశమ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం నవమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన దశమ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(10) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాఽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిꣳసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽ సిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం -॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శ్రీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం -॥షష్ఠమ అనువాక॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక ॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ

నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ

నమో దూతాయ చ ప్రహితాయ చ

నమో నిషఙ్గిణే చేషుధిమతే చ

నమస్తీక్ష్ణ షవే చాయుధినే చ

నమః స్వాయుధాయ చ సుధన్వనే చ

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ

నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ

నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ

నమ ఈధ్రియాయ చాతప్యాయ చ

నమో వాత్యాయ చ రేష్మియాయ చ

నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్_హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్న క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ దశమ అనువాక ॥

ఓం గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్ర్యవిశ్చ మే త్ర్యవీ చ మే
దిత్యవాట్ చ మే దిత్యౌహీ చ మే పఞ్చావిశ్చ మే
పఞ్చావీ చ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే
తుర్యవాట్ చ మే తుర్యౌహీ చ మే పష్ఠవాట్ చ మే
పష్ఠౌహీ చ మ ఉక్షా చ మే వశా చ మ ఋషభశ్చ మే
వేహచ్చ మేఽనడ్వాఞ్చ మే ధేనుశ్చ మే
ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతామపానో
యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం
చక్షుర్యజ్ఞేన కల్పతాగ్ శ్రోత్రం యజ్ఞేన కల్పతాం
మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా
యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతామ్॥ ॥ 10 ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।
ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।
ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।
ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।
ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।
ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।
ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --
శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)
-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)
శ్రీ భవానీ శంకర స్వామినే నమః
-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।

ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

- భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
- శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
- పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
- రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
- భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।
- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన దశమ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే నమః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

--- === ---

॥ ఏకాదశ వారాభిషేచనం ॥

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భవానీశంకర ప్రీత్యర్థం దశమ వారాభిషేకానన్తరం అన్యోన్య సహాయేన ఏకాదశ వారాభిషేకం కరిష్యామః॥

ఓం నమో భగవతే రుద్రాయ॥

(11) --- నమకం - ॥ ప్రథమ అనువాక ॥

ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః।
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః।

యా త ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః।
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ।

యా తే రుద్ర శివా తనూరఘోరాऽపాపకాశినీ।
తయా నస్తనువా శన్తమయా గిరిశన్తాऽభి చాకశీహి।

యామిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే।
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।

శివేన వచసా త్వా గిరిశాఽచ్ఛా వదామసి।
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్।

అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్।
అహీగ్‌శ్చ సర్వాఞ్జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః।

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమఙ్గలః।
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః
సహస్రశోఽవైషాగ్ం హేడ ఈమహే।

అసౌ యోఽవసర్పతి నీలగ్రీవో విలోహితః।
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః।
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః।

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే।
అథో యే అస్య సత్వానోఽహం తేభ్యోఽకరన్నమః।

ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యామ్।
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవో వప।

అవతత్య ధనుస్తవగ్ం సహస్రాక్ష శతేషుధే।
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ।

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత।
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగథిః।

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః।
తయాఽస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ।

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే।
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే।

పరితే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః।
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తమ్॥

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥ ॥1॥

నమకం - ॥ ద్వితీయ అనువాక ॥

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పిఞ్జరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో
నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమః రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహన్త్యాయ వనానాం పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్త్వనాం పతయే నమః॥ ॥2॥

నమకం - ॥ తృతీయ అనువాక ॥

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనీం పతయే నమో
నమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో
నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో
నమో సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతా పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తఞ్చరద్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥3॥

నమకం - ॥ చతుర్థ అనువాక ॥

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్యశ్చ వో నమో
నమో రథిభ్యోఽరథేభ్యశ్చ వో నమో
నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో
నమః పుఞ్జిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః॥ ॥4॥

నమకం - ॥ పంచమ అనువాక ॥

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ
పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ
నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ ॥5॥

నమకం - ॥షష్ఠమ అనువాక ॥

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ

నమః పూర్వజాయ చాపరజాయ చ

నమో మధ్యమాయ చాపగల్భాయ చ

నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ

నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ

నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ

నమః శ్లోక్యాయ చాఽవసాన్యాయ చ

నమో వన్యాయ చ కక్ష్యాయ చ

నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ

నమః శూరాయ చావభిన్దతే చ

నమో వర్మిణే చ వరూథినే చ

నమో బిల్మినే చ కవచినే చ

నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ॥ ॥6॥

నమకం - ॥సప్తమ అనువాక॥

నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ
నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ
నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈధ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ॥ ॥7॥

నమకం - ॥ అష్టమ అనువాక ॥

నమః సోమాయ చ రుద్రాయ చ

నమస్తామ్రాయ చారుణాయ చ

నమః శఙ్గాయ చ పశుపతయే చ

నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ

నమో హన్త్రే చ హనీయసే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో

నమస్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమః శఙ్కరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ

నమః పార్యాయ చావార్యాయ చ

నమః ప్రతరణాయ చోత్తరణాయ చ

నమ ఆతార్యాయ చాలాద్యాయ చ

నమః శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ

నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ॥ ॥8॥

నమకం - ॥ నవమ అనువాక ॥

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ అఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః॥ ॥౯॥

నమకం - ॥ దశమ అనువాక ॥

ద్రాపే అన్ధసస్పతే దరిద్రన్నీలలోహిత।
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మాఽరో
మో ఏషాం కిఞ్చనామమత్।
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ।
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే।
ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్।
యథా నః శమసద్ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్।
మృడా నో రుద్రోత నో మయస్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే।
యచ్ఛం చ యోశ్చ మనురాయజే
పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ।
మా నో మహాన్తముత మా నో అర్భకం
మ న ఉక్షన్తముత మా న ఉక్షితమ్।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః।
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః।

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే।
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ
సుమ్నమస్మే తే అస్తు।
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యధా చ నః శర్మ యచ్ఛ
ద్విబర్హాః।
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న
భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః।
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతి
రఘాయోః।
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ।
మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి।

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః।
యాస్తే సహస్రగ్ం హేతయోన్యమస్మన్నివపన్తు తాః।

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః।
తాసామీశానో భగవః పరాచీనా ముఖా కృధి॥ ॥10॥

నమకం - ॥ ఏకాదశ అనువాక ॥

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
అస్మిన్మహత్యర్ణవేఽన్తరిక్షే భవా అధి।
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః।
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః।
యే వృక్షేషు సస్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః।
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః।
యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్।
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః।
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషఙ్గిణః।
య ఏతావన్తశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే।
తేషాగ్ం సహస్రయోజనేఽవధన్వాని తన్మసి।
నమో రుద్రేభ్యో యే పృథివ్యాః యేఽన్తరిక్షే యే దివి
యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ
దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో
మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తం
వో జంభే దధామి॥ ॥11॥

త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్॥

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో
విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు।

తము ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి
భేషజస్య।
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో భిర్దేవమసురం
దువస్య॥

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః।
అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హన్తవే।
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే।
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా।
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి॥

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ। సదాశివోమ్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

చమకం - ॥ ఏకాదశ అనువాక ॥

ఓం ఏకా చ మే తిస్రశ్చ మే పఞ్చ చ మే సప్త చ మే
నవ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే
పఞ్చదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ
ఏకవిగ్ంశతిశ్చ మే త్రయోవిగ్ంశతిశ్చ మే
పఞ్చవిగ్ంశతిశ్చ మే సప్తవిగ్ంశతిశ్చ మే నవవిగ్ంశతిశ్చ మ
ఏకత్రిగ్ంశచ్చ మే త్రయస్త్రిగ్ంశచ్చ మే చతస్రశ్చ
మేఽష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే
విగ్ంశతిశ్చ మే చతుర్విగ్ంశతిశ్చ మేఽష్టావిగ్ంశతిశ్చ మే
ద్వాత్రిగ్ంశచ్చ మే షట్త్రిగ్ంశచ్చ మేచత్వరిగ్ంశచ్చ మే
చతుశ్చత్వారిగ్ంశచ్చ మేఽష్టాచత్వారిగ్ంశచ్చ మే వాజశ్చ
ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ
వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ
భువనశ్చాధిపతిశ్చ॥ ॥ 11 ॥

ఓం ఇడా దేవహూర్మనుర్యజ్ఞనీర్బృహస్పతిరుక్థామదాని
శగ్ంసిషద్విశ్వేదేవాః సూక్తవాచః పృథివీమాతర్మా మా
హిగ్ంసీర్మధు మనిష్యే మధు జనిష్యే మధు పక్ష్యామి

మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగ్ం
శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవన్తు
శోభాయై పితరోనుమదన్తు॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥
ఓం వామదేవాయ నమః। స్నానం సమర్పయామి।
ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి।
ఓం శ్రేష్ఠాయ నమః। ఉపవీతం సమర్పయామి।
ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి।
ఓం కాలాయ నమః। గన్ధం సమర్పయామి।
ఓం కల వికరణాయ నమః। అక్షతాన్ సమర్పయామి।
ఓం బల వికరణాయ నమః। పుష్పాణి సమర్పయామి।
ఓం బలాయ నమః। ధూపం సమర్పయామి।
ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి।
ఓం సర్వభూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదళీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మంll ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.

హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)

-పాదౌ ప్రక్షాళయామి (కాళ్ళు కడుగుట)

శ్రీ భవానీ శంకర స్వామినే నమః

-శుద్ధాచమనీయం సమర్పయామి (నీళ్ళు విడిచి పెట్టాలి)

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి।

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
- ఉత్తరనీరాజనమ్ సమర్పయామి।

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥ - మన్త్రపుష్పం సమర్పయామి।

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి-
ర్బ్రహ్మణోఽధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్॥
- ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి।

ఓం భవాయ దేవాయ నమః। ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।ఓం పశుపతయే దేవాయ నమః
ఓం రుద్రాయ దేవాయ నమః। ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః। ఓం మహతే దేవాయ నమః।
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః।
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః।
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః।

ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః।
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః।
ఓం మహతో దేవస్య పత్న్యై నమః।

ఓం భవం దేవం తర్పయామి।
ఓం శర్వం దేవం తర్పయామి।
ఓం ఈశానం దేవం తర్పయామి।
ఓం పశుపతిం దేవం తర్పయామి।
ఓం రుద్రం దేవం తర్పయామి।
ఓం ఉగ్రం దేవం తర్పయామి।
ఓం భీమం దేవం తర్పయామి।
మహాన్తం దేవం తర్పయామి।

– భవస్య దేవస్య పత్నీం తర్పయామి।
– శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి।
– ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి।
– పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి।
– రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
– ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి।
– భీమస్య దేవస్య పత్నీం తర్పయామి।

- మహతో దేవస్య పత్నీం తర్పయామి॥

అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥

అనేన ఏకాదశ వారాభిషేకేన భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీశంకర స్వామినే సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥

తతః నమక చమక పురుషసూక్త దశశాన్తి ఘోషశాన్తిభిరభిషిఞ్చేత్॥

--- === ---

దశశాన్తయః

01. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః। స్థిరైరఙ్గైస్తుష్టువాగ్ంసస్తనూభిః।
వ్యశేమ దేవహితం యదాయుః। స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః।
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః। స్వస్తి నః పూషా విశ్వవేదాః।
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః। స్వస్తి నో బృహస్పతిర్దధాతు॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

02. ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే
నమః పృథివ్యై నమ ఓషధీభ్యః।
నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే
బృహతే కరోమి॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

03. నమో వాచే యా చోదితా యా చానుదితా తస్యై వాచే నమో
నమో వాచే నమో వాచస్పతయే నమ ఋషిభ్యో మన్త్రకృద్భ్యో
మన్త్రపతిభ్యో మామామృషయో మన్త్రకృతో మన్త్రపతయః
పరాదుర్మాఽహమృషీన్మన్త్రకృతో మన్త్రపతీన్పరాదాం
వైశ్వదేవీం వాచ ముద్యాసగ్ంం శివామదస్తాం జుష్టాం
దేవేభ్యశ్శర్మ మే ద్యౌశ్శర్మపృథివీ శర్మ విశ్వమిదం జగత్।
శర్మ చన్ద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మప్రజాపతీ।

భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే-
యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే-
తస్మా అహమిదముపస్తరణముపస్తృణ ఉపస్తరణం మే-
ప్రజాయై పశూనాం భూయాదుపస్తరణమహం ప్రజాయై-
పశూనాం భూయాసం ప్రాణాపానౌ మృత్యోర్మాపాతం-
ప్రాణాపానౌ మా మా హాసిష్టం మధు మనిష్యే మధు జనిష్యే-
మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో-
వాచముద్యాసగ్ం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా-
అవన్తు శోభాయై పితరోఽనుమదన్తు॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

04. ఓం శం నో వాతః పవతాం మాతరిశ్వా శం
నస్తపతు సూర్యః।
అహాని శం భవన్తు నశ్శగ్ం రాత్రిః ప్రతి ధీయతామ్।
శముషానో వ్యుచ్ఛతు శమాదిత్య ఉదేతు నః
శివా నశ్శన్తమాభవ సుమృడీకా సరస్వతి।
మాతే వ్యోమ సన్దృశి।
ఇడాయైవాస్త్వసి వాస్తు మద్వాస్తుమన్తో భూయాస్మ మా
వాస్తోశ్ఛిత్స్మహ్యవాస్తుస్స భూయాద్యోఽస్మాన్ద్వేష్టి యం
చ వయం ద్విష్మః।
ప్రతిష్ఠాసి ప్రతిష్ఠావన్తో భూయాస్మమా

ప్రతిష్ఠాయాశ్చిద్భస్మహ్యప్రతిష్ఠస్స భూయాద్యో౨స్మాన్ద్వేష్టి యం చ వయం ద్విష్మః।

ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రపః।
త్వగ్ంం హి విశ్వభేషజో దేవానాం దూత ఈయసే।
ద్వావిమౌ వాతౌ వాత ఆసిన్ధోరాపరావతః॥

దక్షం మే న్య ఆవాతు పరా౨న్యోవాతు యద్రపః।
యదదోవాతతే గృహే౨మృతస్య నిధిర్ హితః।
తతో నో దేహి జీవసే తతో నో ధేహి భేషజమ్।
తతో నో మహ ఆవహ వాత ఆవాతు భేషజమ్।
శంభూర్మయోభూర్నో హృదేప్రణ ఆయూగ్ంషి తారిషత్।
ఇన్ద్రస్య గృహో౨సి తం త్వా ప్రపద్యే సగుస్సాశ్వః।
సహ యన్మే అస్తి తేన।
భూః ప్రపద్యే భువః ప్రపద్యే సువః ప్రపద్యే భూర్భువస్సువః ప్రపద్యే వాయుః ప్రపద్యేనార్తాం దేవతాం ప్రపద్యే౨శ్మానమాఖణం ప్రపద్యే ప్రజాపతేర్బ్రహ్మకోశం బ్రహ్మప్రపద్య ఓం ప్రపద్యే।
అన్తరిక్షం మ ఉర్వన్తరం బృహదగ్నయః పర్వతాశ్చ యమా వాతః స్వస్త్యా స్వస్తిమాన్తయా స్వస్త్యా స్వస్తిమానసాని।
ప్రాణాపానౌ మృత్యోర్మాపాతం ప్రాణాపానౌ మా మా హాసిష్టం

మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు
మయి మేధాం మయి ప్రజాం మయీన్ద్ర ఇన్ద్రియం
దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో
భ్రాజో దధాతు॥

ద్యుభిరక్తుభిః పరిపాతమస్మానరిష్టేభిరశ్వినా సౌభగేభిః।
తన్నో మిత్రో వరుణో మామహన్తామదితిస్సిన్ధుః
పృథివీ ఉతద్యౌః।

కయానశ్చిత్ర ఆభువదూతీ సదావృధస్సఖా।
కయాశచిష్ఠయా వృతా।
కస్త్వా సత్యో మదానాం మగ్ంహిష్ఠో మత్సదన్ధసః।
దృఢా చిదారుజే వసు।
అభీషుణస్సఖీనామవితా జరితౄణామ్।
శతం భవాస్యూతిభిః।
వయస్సుపర్ణా ఉపసేదురిన్ద్రం ప్రియమేధా ఋషయో
నాధమానాః।
అపధ్వాన్తమూర్ణుహి పూర్ధిచక్షుర్ముముగ్ధ్యస్మాన్నిధయేవ
బద్ధాన్।
శం నో దేవీ రభిష్టయ ఆపో భవన్తు పీతయే।
శంయోరభిస్రవన్తు నః॥
ఈశానావార్యాణాం క్షయన్తీశ్చర్షణీనామ్।

ఆపో యాచామి భేషజమ్।

సుమిత్రాన ఆప ఓషధయస్సన్తు దుర్మిత్రాస్తస్మై
భూయాసుర్యోఽస్మాన్ద్వేష్టి యం చ వయం ద్విష్మః।

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।

మహేరణాయ చక్షసే।

యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః।

ఉశతీరివ మాతరః।

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ।

ఆపోజనయథా చ నః।

పృథివీ శాన్తా సాఽగ్నినా శాన్తా సామే శాన్తా శుచగ్ంం
శమయతు।

అన్తరిక్షగ్ంం శాన్తం తద్వాయునా శాన్తం
తన్మే శాన్తగ్ంం శుచగ్ంం శమయతు।

ద్యౌశ్శాన్తా సాఽఽదిత్యేన శాన్తా సా మే శాన్తా శుచగ్ంం
శమయతు।

పృథివీ శాన్తిరన్తరిక్షగ్ంం శాన్తి-ర్ద్యౌ-శ్శాన్తి-ర్దిశ-శ్శాన్తి-
రవాన్తరదిశా-శ్శాన్తి-రగ్ని-శ్శాన్తి-ర్వాయు-శ్శాన్తి-రాదిత్య-
శ్శాన్తి-శ్చన్ద్రమా-శ్శాన్తి-ర్నక్షత్రాణి-శాన్తి-రాప-శ్శాన్తి-
రోషధయ-శ్శాన్తి-ర్వనస్పతయ-శ్శాన్తి--ర్గౌ-శ్శాన్తి-రజా-
శాన్తి-రశ్వ-శ్శాన్తిః।

పురుష-శ్శాన్తి-ర్బ్రహ్మ-శ్శాన్తి-ర్బ్రాహ్మణ-శ్శాన్తి-శ్శాన్తి-రేవ-
శాన్తి-శ్శాన్తి-ర్మే -స్తు శాన్తిః। తయాఽహగ్ం శాన్త్యా
సర్వశాన్త్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాన్తిం కరోమి
శాన్తిర్మే అస్తు శాన్తిః॥

ఏహ శ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం
ధర్మశ్చైతాని మోత్తిష్ఠన్త-మనూత్తిష్ఠన్తు మా మాగ్ శ్రీశ్చ
హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం
ధర్మశ్చైతాని మా మా హాసిషుః।

ఉదాయుషా స్వాయుషోదోషధీనాగ్ం రసేనోత్పర్జన్యస్య
శుష్మేణోదస్థామమృతాగ్ం అను।
తచ్చక్షుర్దేవహితం పురస్తా-చ్ఛుక్రముచ్చరత్।

పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నన్దామ శరదశ్శతం
మోదామ శరదశ్శతం భవామ శరదశ్శతగ్ం శృణవామ
శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతమజీతాస్స్యామ
శరదశ్శతం జ్యోక్చ సూర్యం దృశే।

య ఉదగాన్మహతోఽర్ణవాద్విభ్రాజమానస్సరిరస్య మధ్యాథ్స
మా వృషభో లోహితాక్షస్సూర్యో విపశ్చిన్మనసా పునాతు॥
బ్రహ్మణశ్చోతన్యసి బ్రహ్మణ ఆణీస్థో బ్రహ్మణ ఆవపనమసి
ధారితేయం పృథివీ బ్రహ్మణా మహీ ధారితమేనేన

మహదన్తరిక్షం దివం దాధార పృథివీగ్ం సదేవాం
యదహం వేద తదహం ధారయాణి మామద్వేదోఽధి
విస్రసత్।
మేధామనీషే మావిశతాగ్ం సమీచీ భూతస్య భవ్యస్యావరుద్ధ్యై
సర్వమాయురయాణి సర్వమాయురయాణి।

ఆభిర్గీర్భిర్యదతోన ఊనమాప్యాయయ హరివో వర్ధమానః।
యదా స్తోతృభ్యో మహి గోత్రా రుజాసి భూయిష్ఠభాజో
అధ తేస్యామ।
బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మా హాసీత్॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

05. సం త్వా సిఞ్చామి యజుషా ప్రజామాయుర్ధనం చ॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

06. ఓం శం నో మిత్రశ్శం వరుణః। శం నో భవత్వర్యమా।
శం న ఇన్ద్రో బృహస్పతిః। శం నో విష్ణురురుక్రమః
నమో బ్రహ్మణే। నమస్తే వాయో। త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి। ఋతం వదిష్యామి।
సత్యం వదిష్యామి। తన్మామవతు। తద్వక్తారమవతు।
అవతు మామ్। అవతు వక్తారమ్॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

07. ఓం తచ్ఛం యోరావృణీమహే। గాతుం యజ్ఞాయ।
గాతుం యజ్ఞపతయే। దైవీః స్వస్తిరస్తు నః।
స్వస్తిర్మానుషేభ్యః। ఊర్ధ్వం జిగాతు భేషజమ్।
శం నో అస్తు ద్విపదే। శం చతుష్పదే॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

08. ఓం సహ నావవతు। సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

09. ఓం సహ నావవతు। సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥ ॥10॥

10. ఓం సహ నావవతు। సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

॥ స్రామ్రాజ్య పట్టాభిషేకః ॥

01. ఓం మిత్రో౽సి వరుణో౽సి। సమహం విశ్వైర్దేవైః।
క్షత్రస్య నాభిరసి। క్షత్రస్య యోనిరసి। స్యోనామాసీద।
సుషదామాసీద। మా త్వా హిగ్ంసీత్। మా మా హిగ్ంసీత్।
నిషసాద ధృతవ్రతో వరుణః। పస్త్యాస్వా।
సామ్రాజ్యాయ సుక్రతుః। దేవస్య త్వా సమితుః ప్రసవే।
అశ్వినోర్బాహుభ్యామ్। పూష్ణో హస్తాభ్యామ్।
అశ్వినోర్భైషజ్యేన। తేజసే బ్రహ్మవర్చసాయాభిషిఞ్చామి।
దేవస్య త్వా సవితుః ప్రసవే। అశ్వినోర్బాహుభ్యామ్।
పూష్ణో హస్తాభ్యామ్। సరస్వత్యై భైషజ్యేన।
వీర్యాయాన్నాద్యాయాభిషిఞ్చామి। దేవస్య త్వా సవితుః ప్రసవే।
అశ్వినోర్బాహుభ్యామ్। పూష్ణో హస్తాభ్యామ్। ఇన్ద్రస్యేన్ద్రియేణ।
శ్రియై యశసే బలాయాభిషిఞ్చామి॥

02. అర్యమణం బృహస్పతిమిన్ద్రం దానాయ చోదయ।
వాచం విష్ణుగ్ం సరస్వతీగ్ం సవితారం చ వాజినం।
సోమగ్ం రాజానం వరుణమగ్నిమన్వారభామహే।
ఆదిత్యాన్ విష్ణుగ్ం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిమ్।
దేవస్య త్వా సవితుః ప్రసవే౽శ్వినోర్బాహుభ్యాం పూష్ణో
హస్తాభ్యాగ్ం సరస్వత్యై వాచోయన్తుర్యన్త్రేణాగ్నేస్త్వా

Kiron Type Institute

సా్రమాజ్యేనాభిషిఞ్చామీన్ద్రస్యత్వా సా్రమాజ్యేనాభిషిఞ్చామి
బృహస్పతేస్త్వా సా్రమాజ్యేనాభిషిఞ్చామి॥

03. దేవాస్త్వేన్ద్రజ్యేష్ఠా వరుణరాజానోఽధస్తాచ్చో పరిష్టాచ్చపాన్తు
న వా ఏతేన పూతో న మేధ్యో న ప్రోక్షితోయదేనమతః
ప్రాచానం ప్రోక్షతి యత్సఞ్చితమాజ్యేన ప్రోక్షతి తేన పూతస్తేన
మేధ్యస్తేన ప్రోక్షితః।

04. వసవస్త్వా పురస్తాదభిషిఞ్చన్తు గాయత్రేణ ఛన్దసా।
రుద్రాస్త్వా దక్షినతోఽభిషిఞ్చన్తు త్రైష్టుభేన ఛన్దసా।
ఆదిత్యాస్త్వా పశ్చాదభిషిఞ్చన్తు జాగతేన ఛన్దసా।
విశ్వేత్వా దేవా ఉత్తరతోఽభిషిఞ్చన్త్వానుష్టుభేన ఛన్దసా।
బృహస్పతిస్త్వోపరిష్టాదభిషిఞ్చతు పాఙ్క్తేన ఛన్దసా॥

05. ఇమాగ్ం రుద్రాయ స్థిరధన్వనే గిరః।
క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే॥
అషాఢాయ సహమానాయ మీఢుషే।
తిగ్మాయుధాయ భరతాశృణోతన।
త్వాదత్తేభీరుద్ర శన్తమేభిః।
శతగ్ం హి మా అశీయ భేషజేభిః।
వ్యస్మద్ద్వేషో వితరంవ్యగ్ంహః।
వ్యమీవాగ్ంశ్చాతయస్వా విషూచీః॥

06. అర్హన్బిభర్షి సాయకానిధన్వ।
అర్హన్నిష్కం యజతం విశ్వరూపమ్।
అర్హన్నిదన్దయసే విశ్వమబ్భువమ్।
న వా ఓజీయో రుద్ర త్వదస్తి॥

07. మా నస్తోకే తనయే మా న ఆయుషి।
మా నో గోషు మా నే అశ్వేషు రీరిషః।
వీరాన్మానో రుద్ర భామితో వధీర్హవిష్మన్తో
నమసా విధేమ తే॥

08. ఆ తే పితర్మరుతాగ్ం సుమ్నమేతు।
మా నస్సూర్యస్య సన్దృశో యుయోథాః।
అభి నో వీరో అర్వతి క్షమేత।
ప్రజాయేమహి రుద్ర ప్రజాభిః।
ఏవా బభ్రో వృషభ చేకితాన।
యథా దేవ న హృణీషే న హగ్ంసి।
హావనశ్రూరోన్నరుద్రేహ బోధి।
బృహద్వదేమ విదథే సువీరాః।

09. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః
। అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ
మృడయ॥

10. స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగం
న భీమముపహత్నుముగ్రమ్।
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యం తే అస్మన్నివపన్తు సేనాః

11. మీఢుష్టమ శివతమ శివో నస్సుమనా భవ।
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం బిభ్రదాగహి॥

12. అర్హన్బిభర్షి సాయకాని ధన్వ।
అర్హన్నిష్కం యజతం విశ్వరూపమ్।
అర్హన్నిదం దయసే విశ్వమబ్భువమ్।
న వా ఓజీయో రుద్రత్వదస్తి॥

13. త్వమగ్నే రుద్రో అసురోమహో దిస్వగ్ం
శర్ధో మారుతం పృక్ష ఈశిషే।
త్వం వాతైరరుణైర్యాసి శఙ్గయస్త్వం పూషా విధతః పాసి
నుత్మనా।
ఆవో రాజానమధ్వరస్య రుద్రగ్ం హోతారగ్ం
సత్యయజగ్ం రోదస్యోః।
అగ్నిం పురాతనయిత్నోరచిత్తాద్ధిరణ్యరూపమవసే
కృణుధ్వమ్।

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

॥ పూజా ॥

ఓం నమో భగవతే రుద్రాయ అమృతాఽభిషేకోఽస్తు॥

వస్త్రం –

ఓం జ్యేష్ఠాయ నమః। వస్త్రం సమర్పయామి॥

ఉపవీతం –

ఓం శ్రేష్ఠాయ నమః। యజ్ఞోపవీతం సమర్పయామి॥

భస్మలేపనం –

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్॥
శ్రీ భవానీశంకరస్వామినే నమః। భస్మలేపనం సమర్పయామి।

ఆభరణం –

ఓం రుద్రాయ నమః। ఆభరణాని సమర్పయామి॥

గంధం –

ఓం కాలాయ నమః।
– సుగన్ధాది పరిమళద్రవ్యాణి సమర్పయామి॥

శ్వేతాక్షతాన్ –

ఓం కల వికరణాయ నమః। శ్వేతాక్షతాన్ సమర్పయామి॥

బిల్వదళం –

ఓం బల వికరణాయ నమః। బిల్వదళం సమర్పయామి॥

-- బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం --

01. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్॥

02. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః।
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్॥

03. సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనమ్।
సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణమ్॥

04. నాగాధిరాజవలయం నాగహారేణ భూషితమ్।
నాగకుండలసంయుక్తం ఏకబిల్వం శివార్పణమ్॥

05. అక్షమాలాధరం రుద్రం పార్వతీప్రియవల్లభమ్।
చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణమ్॥

06. త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్।
విభూత్యభ్యర్చితం దేవం ఏకబిల్వం శివార్పణమ్॥

07. త్రిశూలధారిణం దేవం నాగాభరణసుందరమ్।
చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణమ్॥

08. గంగాధరాంబికానాథం ఫణికుండలమండితమ్।
కాలకాలం గిరీశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

09. శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్।
సర్వేశ్వరం సదాశాంతం ఏకబిల్వం శివార్పణమ్॥

10. సచ్చిదానందరూపం చ పరానందమయం శివమ్।
వాగీశ్వరం చిదాకాశం ఏకబిల్వం శివార్పణమ్॥

11. శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్।
హిరణ్యబాహుం సేనాన్యం ఏకబిల్వం శివార్పణమ్॥

12. అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవమ్।
జ్యేష్టం కనిష్ఠం గౌరీశం ఏకబిల్వం శివార్పణమ్॥

13. హరికేశం సనందీశం ఉచ్చైర్ఘోషం సనాతనమ్।
అఘోరరూపకం కుంభం ఏకబిల్వం శివార్పణమ్॥

14. పూర్వజావరజం యామ్యం సూక్ష్మం తస్కరనాయకమ్।
నీలకంఠం జఘన్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

15. సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్।
మహాసేనం మహావీరం ఏకబిల్వం శివార్పణమ్॥

16. కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథమ్।
తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

17. దశకర్ణం లలాటాక్షం పంచవక్త్రం సదాశివమ్।
అశేషపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్॥

18. నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరమ్।
మహాపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్॥

19. చూడామణీకృతవిభుం వలయీకృతవాసుకిమ్।
కైలాసవాసినం భీమం ఏకబిల్వం శివార్పణమ్॥

20. కర్పూరకుందధవళం నరకార్ణవతారకమ్।
కరుణామృతసింధుం చ ఏకబిల్వం శివార్పణమ్॥

21. మహాదేవం మహాత్మానం భుజంగాధిపకంకణమ్।
మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణమ్॥

22. భూతేశం ఖండపరశుం వామదేవం పినాకినమ్।
వామే శక్తిధరం శ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణమ్॥

23. ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలమ్।
నీలలోహితఖట్వాంగం ఏకబిల్వం శివార్పణమ్॥

24. కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాంతకమ్।
వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణమ్॥

25. సామప్రియం సర్వమయం భస్మోద్ధూళితవిగ్రహమ్।
మృత్యుంజయం లోకనాథం ఏకబిల్వం శివార్పణమ్॥

26. దారిద్ర్యదుఃఖహరణం రవిచంద్రానలేక్షణమ్।
మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణమ్॥

27. సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణమ్।
నిర్మలం నిర్గుణాకారం ఏకబిల్వం శివార్పణమ్॥

28. సర్వతత్త్వాత్మకం సాంబం సర్వతత్త్వవిదూరకమ్।
సర్వతత్త్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణమ్॥

29. సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదమ్।
సర్వలోకైకనేత్రం చ ఏకబిల్వం శివార్పణమ్॥

30. మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకమ్।
కమలాప్రియపూజ్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

31. తేజోమయం మహాభీమం ఉమేశం భస్మలేపనమ్।
భవరోగవినాశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

32. స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదమ్।
నగరాజసుతాకాంతం ఏకబిల్వం శివార్పణమ్॥

33. మంజీరపాదయుగళం శుభలక్షణలక్షితమ్।
ఫణిరాజవిరాజం చ ఏకబిల్వం శివార్పణమ్॥

34. నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకమ్।
తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివార్పణమ్॥

35. సర్వలోకైకపితరం సర్వలోకైకమాతరమ్।
సర్వలోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణమ్॥

36. చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వరవాహనమ్।
నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణమ్॥

37. రత్నకంచుకరత్నేశం రత్నకుండలమండితమ్।
నవరత్నకిరీటం చ ఏకబిల్వం శివార్పణమ్॥

38. దివ్యరత్నాంగుళీస్వర్ణం కంఠాభరణభూషితమ్।
నానారత్నమణిమయం ఏకబిల్వం శివార్పణమ్॥

39. రత్నాంగుళీయవిలసత్కరశాఖానఖప్రభమ్।
భక్తమానసగేహం చ ఏకబిల్వం శివార్పణమ్॥

40. వామాంగభాగవిలసదంబికావీక్షణప్రియమ్।
పుండరీకనిభాక్షం చ ఏకబిల్వం శివార్పణమ్॥

41. సంపూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణమ్।
సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణమ్॥

42. నానాశాస్త్రగుణోపేతం స్ఫురన్మంగళ విగ్రహమ్।
విద్యావిభేదరహితం ఏకబిల్వం శివార్పణమ్॥

43. అప్రమేయగుణాధారం వేదకృద్రూపవిగ్రహమ్।
ధర్మాధర్మప్రవృత్తం చ ఏకబిల్వం శివార్పణమ్॥

44. గౌరీవిలాససదనం జీవజీవపితామహమ్।
కల్పాంతభైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణమ్॥

45. సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనమ్।
దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణమ్॥

46. సుఖరూపం రూపనాశం సర్వధర్మఫలప్రదమ్।
అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణమ్॥

47. సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపమ్।
సర్వపక్షిమృగాధారం ఏకబిల్వం శివార్పణమ్॥

48. జీవాధ్యక్షం జీవవంద్యం జీవం జీవనరక్షకమ్।
జీవకృజ్జీవహరణం ఏకబిల్వం శివార్పణమ్॥

49. విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మా వజ్రహస్తకమ్।
వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణమ్॥

50. గణాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకమ్।
జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణమ్॥

51. త్ర్యంబకం మృడం శూరం అరిషడ్వర్గనాశకమ్।
దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణమ్॥

52. కుందేందుశంఖధవళం భగనేత్రభిదుజ్జ్వలమ్।
కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణమ్॥

53. కంబుగ్రీవం కంబుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకమ్।
శార్దూలచర్మవసనం ఏకబిల్వం శివార్పణమ్॥

54. జగదుత్పత్తిహేతుం చ జగత్ప్రళయకారణమ్।
పూర్ణానందస్వరూపం చ ఏకబిల్వం శివార్పణమ్॥

55. సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనమ్।
బ్రహ్మాండనాయకం తారం ఏకబిల్వం శివార్పణమ్॥

56. మందారమూలనిలయం మందారకుసుమప్రియమ్।
బృందారకప్రియతరం ఏకబిల్వం శివార్పణమ్॥

57. మహేంద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకమ్।
సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణమ్॥

58. బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదమ్।
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

59. యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశకమ్।
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

60. ధూర్జటిం పింగళజటం జటామండలమండితమ్।
కర్పూరగౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణమ్॥

61. సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవమ్।
యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణమ్॥

62. ఉత్తమానుత్తమం తత్త్వం అంధకాసురసూదనమ్।
భక్తకల్పద్రుమస్తోమం ఏకబిల్వం శివార్పణమ్॥

63. విచిత్రమాల్యవసనం దివ్యచందనచర్చితమ్।
విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

64. కుమారం పితరం దేవం శ్రితచంద్రకళానిధిమ్।
బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణమ్॥

65. లావణ్యమధురాకారం కరుణారసవారధిమ్।
భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణమ్॥

66. జటాధరం పావకాక్షం వృక్షేశం భూమినాయకమ్।
కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణమ్॥

67. శివం శాంతం ఉమానాథం మహాధ్యానపరాయణమ్।
జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణమ్॥

68. వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణమ్।
జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణమ్॥

69. శశాంకధారిణం భర్గం సర్వలోకైకశంకరమ్।
శుద్ధం చ శాశ్వతం నిత్యం ఏకబిల్వం శివార్పణమ్॥

70. శరణాగతదీనార్తపరిత్రాణపరాయణమ్।
గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణమ్॥

71. భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానసమ్।
కరణం కారణం జిష్ణుం ఏకబిల్వం శివార్పణమ్॥

72. క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్ధైకప్రయోజనమ్।
వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణమ్॥

73. భవఘ్నం తరుణోపేతం క్షోదిష్టం యమనాశకమ్।
హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణమ్॥

74. దక్షం చాముండజనకం మోక్షదం మోక్షకారణం।
హిరణ్యదం హేమరూపం ఏకబిల్వం శివార్పణమ్॥

75. మహాశ్మశాననిలయం ప్రచ్ఛన్నస్ఫటికప్రభమ్।
వేదాస్యం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణమ్॥

76. స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుమ్।
జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణమ్॥

77. రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలమ్।
రుద్రాక్షభక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణమ్॥

78. ఫణీంద్రవిలసత్కంఠం భుజంగాభరణప్రియమ్।
దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

79. నాగేంద్రవిలసత్కర్ణం మహీంద్రవలయావృతమ్।
మునివంద్యం మునిశ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణమ్॥

80. మృగేంద్రచర్మవసనం మునీనామేకజీవనమ్।
సర్వదేవాదిపూజ్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

81. నిధనేశం ధనాధీశం అపమృత్యువినాశనమ్।
లింగమూర్తిమలింగాత్మం ఏకబిల్వం శివార్పణమ్॥

82. భక్తకల్యాణదం వ్యస్తం వేదవేదాంతసంస్తుతమ్।
కల్పకృత్కల్పనాశం చ ఏకబిల్వం శివార్పణమ్॥

83. ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్జితమ్।
కపాలమాలాభరణం ఏకబిల్వం శివార్పణమ్॥

84. మాతంగచర్మవసనం విరాడ్రూపవిదారకమ్।
విష్ణుక్రాంతమనంతం చ ఏకబిల్వం శివార్పణమ్॥

85. యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకమ్।
యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏకబిల్వం శివార్పణమ్॥

86. కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకమ్।
యోగిమానసపూజ్యం చ ఏకబిల్వం శివార్పణమ్॥

87. మహోన్నతమహాకాయం మహోదరమహాభుజమ్।
మహావక్త్రం మహావృద్ధం ఏకబిల్వం శివార్పణమ్॥

88. సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమమ్।
మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణమ్॥

89. సమస్తజగదాధారం సమస్తగుణసాగరమ్।
సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణమ్॥

90. మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురోః।
దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణమ్॥

91. తత్రాపి దుర్లభం మన్యేత్ నభోమాసేందువాసరే।
ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణమ్॥

92. తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయమ్।
కోటికన్యామహాదానం ఏకబిల్వం శివార్పణమ్॥

93. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్॥

94. తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామలకం తథా।
పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణమ్॥

95. అఖండబిల్వపత్రైశ్చ పూజయేన్నందికేశ్వరమ్।
ముచ్యతే సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్॥

96. సాలంకృతా శతావృత్తా కన్యాకోటిసహస్రకమ్।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్॥

97. దంత్యశ్వకోటిదానాని అశ్వమేధసహస్రకమ్।
సవత్సధేనుదానాని ఏకబిల్వం శివార్పణమ్॥

98. చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకమ్।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్॥

99. సర్వరత్నమయం మేరుం కాంచనం దివ్యవస్త్రకమ్।
తులాభాగం శతావర్తం ఏకబిల్వం శివార్పణమ్॥

100. అష్టోత్తరశ్శతం బిల్వం యోఽర్చయేల్లింగమస్తకే।
అథర్వోక్తం వదేద్యస్తు ఏకబిల్వం శివార్పణమ్॥

101. కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనమ్।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్॥

102. అష్టోత్తరశతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యథా।
త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్॥

103. దంతికోటిసహస్రాణాం భూః హిరణ్యసహస్రకమ్।
సర్వక్రతుమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణమ్॥

104. పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వా చాత్ర యథేప్సితమ్।
అంతే చ శివసాయుజ్యం ఏకబిల్వం శివార్పణమ్॥

105. విప్రకోటిసహస్రాణాం విత్తదానాశ్చ యత్ఫలమ్।
తత్ఫలం ప్రాప్నుయాత్సత్యం ఏకబిల్వం శివార్పణమ్॥

106. త్వన్నామకీర్తనం తత్త్వం తవపాదాంబు యః పిబేత్।
జీవన్ముక్తోభవేన్నిత్యం ఏకబిల్వం శివార్పణమ్॥

107. అనేకదానఫలదం అనంతసుకృతాదికమ్।
తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏకబిల్వం శివార్పణమ్॥

108. త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ।
భవనం శాంకరం నిత్యం ఏకబిల్వం శివార్పణమ్॥

109. ఉమయాసహితం దేవం సవాహనగణం శివమ్।
భస్మానులిప్తసర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్॥

110. సాలగ్రామసహస్రాణి విప్రాణాం శతకోటికమ్।
యజ్ఞకోటిసహస్రాణి ఏకబిల్వం శివార్పణమ్॥

111. అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చ యత్।
తత్సర్వం నాశమాయాతు ఏకబిల్వం శివార్పణమ్॥

112. ఏకైకబిల్వపత్రేణ కోటియజ్ఞఫలం భవేత్।
మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణమ్॥

113. అమృతోద్భవవృక్షస్య మహాదేవప్రియస్య చ
ముచ్యంతే కంటకాఘాతాత్ కంటకేభ్యో హి మానవాః॥

114. ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణమ్।
ద్వికాలే చ పఠేన్నిత్యం మనోరథఫలప్రదమ్।

త్రికాలే చ పఠేన్నిత్యం ఆయుర్వర్ధ్యో ధనప్రదమ్।
అచిరాత్కార్యసిద్ధిం చ లభలతే నాత్ర సంశయః॥

115. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః।
లక్ష్మీప్రాప్తిశ్శివావాసః శివేన సహ మోదతే॥

కోటిజన్మకృతం పాపం అర్చనేన వినశ్యతి।
సప్తజన్మకృతం పాపం శ్రవణేన వినశ్యతి।

116. జన్మాంతరకృతం పాపం పఠనేన వినశ్యతి।
దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి।
క్షణేక్షణేకృతం పాపం స్మరణేన వినశ్యతి।
పుస్తకం ధారయేద్దేహీ ఆరోగ్యం భయనాశనమ్।

117. యేమామనన్య శరణాస్సతతం వరేణ్యం।
సంపూజయంతి నవకోమల బిల్వపత్రైః।
తే నిర్గుణాఽపి గుణాం బుధయో భవంతి।
విందంతి భక్తిమనుభుక్త సమస్త భోగాః॥

॥ ఇతి బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్॥

అథ శివాష్టోత్తర శతనామభిః పూజయిత్వా॥

ఓం శివాయ నమః।
ఓం మహేశ్వరాయ నమః।
ఓం శంభవే నమః।
ఓం పినాకినే నమః।
ఓం శశిశేఖరాయ నమః।
ఓం వామదేవాయ నమః।
ఓం విరూపాక్షాయ నమః।
ఓం కపర్దినే నమః।
ఓం నీలలోహితాయ నమః।
ఓం శంకరాయ నమః। 10

ఓం శూలపాణినే నమః।

ఓం ఖట్వాంగినే నమః।

ఓం విష్ణువల్లభాయ నమః।

ఓం శిపివిష్టాయ నమః।

ఓం అంబికానాథాయ నమః।

ఓం శ్రీకంఠాయ నమః।

ఓం భక్తవత్సలాయ నమః।

ఓం భవాయ నమః।

ఓం శర్వాయ నమః।

ఓం త్రిలోకేశాయ నమః। 20

ఓం శితికంఠాయ నమః।

ఓం శివాప్రియాయ నమః।

ఓం ఉగ్రాయ నమః।

ఓం కపాలినే నమః।

ఓం కామారయే నమః।

ఓం అంధకాసురసూదనాయ నమః।

ఓం గంగాధరాయ నమః। 27

ఓం లలాటాక్షాయ నమః।

ఓం కాలకాలాయ నమః।

ఓం కృపానిధయే నమః।

ఓం భీమాయ నమః।

ఓం పరశుహస్తాయ నమః।

ఓం మృగపాణయే నమః।

ఓం జటాధరాయ నమః।

ఓం కైలాసవాసినే నమః।

ఓం కవచినే నమః। 36

ఓం కఠోరాయ నమః।

ఓం త్రిపురాంతకాయ నమః।

ఓం వృషాంకాయ నమః।

ఓం వృషభారూఢాయ నమః।

ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః।

ఓం సామప్రియాయ నమః।

ఓం స్వరమయాయ నమః।

ఓం త్రయీమూర్తయే నమః।

ఓం అనీశ్వరాయ నమః। 45

ఓం సర్వజ్ఞాయ నమః।

ఓం పరమాత్మనే నమః।

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః।

ఓం హవిషే నమః।

ఓం యజ్ఞమయాయ నమః।

ఓం సోమాయ నమః।

ఓం పంచవక్త్రాయ నమః।

ఓం సదాశివాయ నమః।

ఓం విశ్వేశ్వరాయ నమః। 54

ఓం వీరభద్రాయ నమః।
ఓం గణనాథాయ నమః।
ఓం ప్రజాపతయే నమః।
ఓం హిరణ్యరేతసే నమః।
ఓం దుర్ధర్షాయ నమః।
ఓం గిరీశాయ నమః।
ఓం గిరిశాయ నమః।
ఓం అనఘాయ నమః।
ఓం భుజంగభూషణాయ నమః। 63
ఓం భర్గాయ నమః।
ఓం గిరిధన్వనే నమః।
ఓం గిరిప్రియాయ నమః।
ఓం కృత్తివాసనే నమః।
ఓం పురారాతయే నమః।
ఓం భగవతే నమః।
ఓం ప్రమథాధిపాయ నమః।
ఓం మృత్యుంజయాయ నమః।
ఓం సూక్ష్మతనవే నమః। 72
ఓం జగద్వ్యాపినే నమః।
ఓం జగద్గురువే నమః।
ఓం వ్యోమకేశాయ నమః।
ఓం మహాసేనజనకాయ నమః।

ఓం చారువిక్రమాయ నమః।

ఓం రుద్రాయ నమః।

ఓం భూతపతయే నమః।

ఓం స్థాణవే నమః।

ఓం అహిర్బుధ్న్యాయ నమః। 81

ఓం దిగంబరాయ నమః।

ఓం అష్టమూర్తయే నమః।

ఓం అనేకాత్మనే నమః।

ఓం సాత్వికాయ నమః।

ఓం శుద్ధవిగ్రహాయ నమః।

ఓం శాశ్వతాయ నమః।

ఓం ఖండపరశవే నమః।

ఓం అజాయ నమః।

ఓం పాశవిమోచకాయ నమః। 90

ఓం మృడాయ నమః।

ఓం పశుపతయే నమః।

ఓం దేవాయ నమః।

ఓం మహాదేవాయ నమః।

ఓం అవ్యయాయ నమః।

ఓం హరయే నమః।

ఓం పూషదంతభిదే నమః।

ఓం అవ్యగ్రాయ నమః।

ఓం దక్షాధ్వరహరాయ నమః। 99
ఓం హరాయ నమః।
ఓం భగనేత్రభిదే నమః।
ఓం అవ్యక్తాయ నమః।
ఓం సహస్రాక్షాయ నమః।
ఓం సహస్రపదే నమః।
ఓం అపవర్గప్రదాయ నమః।
ఓం అనంతాయ నమః।
ఓం తారకాయ నమః।
ఓం పరమేశ్వరాయ నమః।108

॥ ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నాం అష్టోత్తరం శతం ॥

ధూపం –

ఓం బలాయ నమః। ధూపం ఆఘ్రాపయామి॥

దీపం –

ఓం బల ప్రమథనాయ నమః। దీపం సమర్పయామి॥

నైవేద్యం –

ఓం సర్వ భూతదమనాయ నమః। నైవేద్యం సమర్పయామి॥

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థములపై చల్లవలెను)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్

(ఈ క్రింది మంత్రమును చెపుతూ మరల పుష్పముతో నీటిని నైవేద్యము కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ చల్లవలెను)

సత్వంత్వర్తేన పరిషించామి (రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి స్వామికి చూపిస్తూ అ నీరు పళ్ళెములో 2సార్లు వదలవలెను)

అమృతమస్తు అమృతోఽపస్తరణమసి --

శ్రీ భవానీ శంకరస్వామినే నమః - (యధాభాగం గుడం, కదళీఫలం, నారికేళం) (ఆర్ద్ర ముద్గ) (షడ్రసోపేత) నైవేద్యం సమర్పయామి.

(ఈ క్రింది 6 మంత్రములతో 6 సార్లు (ఎడమ చేతితో కుడిచేయి మోచేతిని పట్టుకుని) కుడి చేతితో నైవేద్యము చూపవలెను)

మం॥ ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయస్వాహా
- ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయస్వాహా
- ఓం సమానాయస్వాహా - ఓం బ్రహ్మణే స్వాహా

(ఈ క్రింది మంత్రమును చెపుతూ భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు పుష్పముతో నీటిని పళ్ళెములో వదలవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.

హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట)

-పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట)

శ్రీ భవానీ శంకర స్వామినే నమః

- శుద్ధాచమనీయం సమర్పయామి

(నీళ్ళు విడిచి పెట్టాలి)

Kiron Type Institute

తామ్బూలం –

ఓం మనోన్మనాయ నమః। తామ్బూలం సమర్పయామి॥

నీరాజనం –

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥
నీరాజనమ్ సమర్పయామి॥

మంత్రపుష్పం –

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్॥
మంత్రపుష్పం సమర్పయామి॥

ప్రదక్షిణ నమస్కారం –

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం
బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా
శివో మే అస్తు సదాశివోమ్॥

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి॥

అనయా మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేచనయా
భగవాన్ సర్వాత్మకం శ్రీ భవానీశంకర స్వామీ సుప్రీణాతు॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః॥

॥ స్వస్తి ॥

॥ శ్రీ రుద్రనామ త్రిశతీ ॥

01. ఓం నమో హిరణ్యబాహవే నమః। సేనాన్యే నమః।
దిశాం చ పతయే నమః। నమో వృక్షేభ్యో నమః॥

02. హరికేశేభ్యో నమః। పశూనాం పతయే నమః।
నమ స్సస్పిఞ్జరాయ నమః। త్విషీమతే నమః॥

03. పథీనాం పతయే నమః। నమో బభ్లుశాయ నమః।
వివ్యాధినే నమః। అన్నానాం పతయే నమః॥

04. నమో హరికేశాయ నమః ఉపవీతినే నమః।
పుష్టానాం పతయే నమః నమో భవస్య హేత్యై నమః॥

05. జగతాం పతయే నమః। నమో రుద్రాయ నమః।
ఆతతావినే నమః। క్షేత్రాణాం పతయే నమః॥

06. నమ స్సూతాయ నమః। అహన్త్యాయ నమః।
వనానాం పతయే నమః। నమోరోహితాయ నమః॥

07. స్థపతయే నమః। వృక్షాణం పతయే నమః।
నమో మన్త్రిణే నమః। వాణిజాయ నమః॥

08. కక్షాణాం పతయే నమః। నమో భువన్తయే నమః।
వారివస్కృతాయ నమః। ఓషధీనాం పతయే నమః॥

09. నమ ఉచ్చైర్ఘోషాయ నమః। ఆక్రన్దయతే నమః।
పత్తీనామ్ పతయే నమః। నమః కృత్స్నవీతాయ నమః॥

10. ధావతే నమః। సత్త్వనాం పతయే నమః।
నమ స్వహమానాయ నమః। నివ్యాధినే నమః॥

11. ఆవ్యాధినీనాం పతయే నమః। నమః కకుభాయ నమః॥
నిషఙ్గిణే నమః। స్తేనానాం పతయే నమః॥

12. నమో నిషఙ్గిణే నమః। ఇషుధిమతే నమః॥
తస్కరాణాం పతయే నమః। నమో వఞ్చతే నమః॥

13. పరివఞ్చతే నమః। స్తాయూనాం పతయే నమః॥
నమో నిచేరవే నమః। పరిచరాయ నమః॥

14. అరణ్యానాం పతయే నమః। నమ స్సృకావిభ్యో నమః॥
జిఘాగ్ంసద్భ్యో నమః। ముష్ణతాం పతయే నమః॥

15. నమో ఽసిమద్భ్యో నమః। నక్తఞ్చరద్భ్యో నమః॥
ప్రకృన్తానాం పతయే నమః। నమ ఉష్ణీషినే నమః॥

16. గిరిచరాయ నమః। కుటుఞ్చానాం పతయే నమః।
నమ ఇషుమద్భ్యో నమః। ధన్వావిభ్యశ్చ నమః॥

17. వో నమః। నమ ఆతన్వానేభ్యో నమః॥
ప్రతిదధానేభ్యశ్చ నమః। వో నమః॥

18. నమ ఆయచ్ఛద్భ్యో నమః। విసృజద్భ్యశ్చ నమః।
వో నమః। నమో ఽస్యద్భ్యో నమః॥

19. విధ్యద్భ్యశ్చ నమః। వో నమః॥
నమ ఆసీనేభ్యో నమః। శయానేభ్యశ్చ నమః॥

20. వో నమః। నమ స్స్వపద్భ్యో నమః॥
జాగ్రద్భ్యశ్చ నమః వో నమః॥

21. నమస్తిష్ఠద్భ్యో నమః। ధావద్భ్యశ్చ నమః॥
వో నమః। నమస్సభాభ్యో నమః॥

22. సభాపతిభ్యశ్చ నమః। వో నమః॥
నమో అశ్వేభ్యో నమః। అశ్వపతిభ్యశ్చ నమః॥

23. వో నమః। నమ ఆవ్యాధినీభ్యో నమః॥
వివిధ్యన్తీభ్యశ్చ నమః। వో నమః॥

24. నమ ఉగణాభ్యో నమః। తృగ్ం హతీభ్యశ్చ నమః॥
వో నమః। నమో గృత్సేభ్యో నమః॥

25. గృత్సపతిభ్యశ్చ నమః। వో నమః॥
నమో వ్రాతేభ్యో నమః। వ్రాతపతిభ్యశ్చ నమః॥

26. వో నమః। నమో గణేభ్యో నమః॥
గణపతిభ్యశ్చ నమః। వో నమః॥

27. నమో విరూపేభ్యో నమః। విశ్వరూపేభ్యశ్చ నమః॥
వో నమః। నమో మహద్భ్యో నమః।

28. క్షుల్లకేభ్యశ్చ నమః వో నమః
నమో రథిభ్యో నమః అరథేభ్యశ్చ నమః

29. వో నమః నమో రథేభ్యో నమః।।
రథపతిభ్యశ్చ నమః వో నమః।।

30. నమస్సేనాభ్యో నమః సేనానిభ్యశ్చ నమః
వో నమః నమః క్షత్తృభ్యో నమః।।

31. సంగ్రహీతృభ్యశ్చ నమః వో నమః।।
నమస్తక్షభ్యో నమః రథకారేభ్యశ్చ నమః।।

32. వో నమః నమః కులాలేభ్యో నమః।।
కర్మారేభ్యశ్చ నమః వో నమః।।

33. నమః పుఞ్జిష్టేభ్యో నమః నిషాదేభ్యశ్చ నమః।।
వో నమః నమ ఇషుకృద్భ్యో నమః।।

34. ధన్వకృద్భ్యశ్చ నమః వో నమః।।
నమో మృగయుభ్యో నమః శ్వనిభ్యశ్చ నమః।।

35. వో నమః నమ శ్వభ్యో నమః
శ్వపతిభ్యశ్చ నమః వో నమః।।

36. నమో భవాయ చ నమః రుద్రాయ చ నమః।।
నమశ్శర్వాయ చ నమః పశుపతయే చ నమః।।

37. నమో నీలగ్రీవాయ చ నమః। శితికణ్ఠాయ చ నమః।
నమః కపర్దినే చ నమః। వ్యుప్తకేశాయ చ నమః।

38. నమస్సహస్రాక్షాయ చ నమః। శతధన్వనే చ నమః॥
నమో గిరిశాయ చ నమః। శిపివిష్టాయ చ నమః॥

39. నమో మీఢుష్టమాయ చ నమః। ఇషుమతే చ నమః।
నమో హ్రస్వాయ చ నమః। వామనాయ చ నమః॥

40. నమో బృహతే చ నమః। వర్షీయసే చ నమః॥
నమో వృద్ధాయ చ నమః। సంవృధ్వనే చ నమః॥

41. నమ ఆశవే చ నమః। అజిరాయ చ నమః॥
నమ శ్శీఘ్రియాయ చ నమః। శ్రీభ్యాయ చ నమః॥

42. నమ ఊర్మ్యాయ చ నమః అవస్వన్యాయ చ నమః॥
నమ స్స్రోతస్యాయ చ నమః। ద్వీప్యాయ చ నమః॥

43. నమో జ్యేష్ఠాయ చ నమః। కనిష్ఠాయ చ నమః॥
నమః పూర్వజాయ చ నమః। అపరజాయ చ నమః॥

44. నమో మధ్యమాయ చ నమః। అపగల్భాయ చ నమః॥
నమో జఘన్యాయ చ నమః। బుధ్నియాయ చ నమః॥

45. నమ స్సోభ్యాయ చ నమః। ప్రతిసర్యాయ చ నమః॥
నమో యామ్యాయ చ నమః। క్షేమ్యాయ చ నమః॥

46. నమ ఉర్వర్యాయ చ నమః। ఖల్యాయ చ నమః।
నమో వన్యాయ చ నమః। కక్ష్యాయ చ నమః॥

47. నమ శ్రవాయ చ నమః। ప్రతిశ్రవాయ చ నమః॥
నమ ఆశుషేణాయ చ నమః। ఆశురథాయ చ నమః।

48. నమ శ్శూరాయ చ నమః। అవభిన్దతే చ నమః॥
నమో వర్మిణే చ నమః। వరూథినే చ నమః॥

49. నమో బిల్మినే చ నమః కవచినే చ నమః॥
నమశ్శ్రుతాయ చ నమః। శ్రుతసేనాయ చ నమః॥

50. నమో దున్దుభ్యాయ చ నమః। ఆహనన్యాయ చ నమః॥
నమో ధృష్ణవే చ నమః। ప్రమృశాయ చ నమః।

51. నమో దూతాయ చ నమః। ప్రహితాయ చ నమః।
నమో నిషఙ్గిణే చ నమః। ఇషుధిమతే చ నమః॥

52. నమస్తీక్ష్ణేషవే చ నమః। ఆయుధినే చ నమః।
నమ స్స్వాయుధాయ చ నమః। సుధన్వనే చ నమః॥

53. నమ స్స్రుత్యాయ చ నమః। పథ్యాయ చ నమః॥
నమః కాట్యాయ చ నమః। నీప్యాయ చ నమః॥

54. నమస్సూద్యాయ చ నమః। సరస్యాయ చ నమః॥
నమో నాద్యాయ చ నమః। వైశన్తాయ చ నమః॥

55. నమో కూప్యాయ చ నమః। అవట్యాయ చ నమః।
నమో వర్ష్యాయ చ నమః। అవర్ష్యాయ చ నమః॥

56. నమో మేఘ్యాయ చ నమః। విద్యుత్యాయ చ నమః॥
నమ ఈధ్రియాయ చ నమః। ఆతప్యాయ చ నమః॥

57. నమో వాత్యాయ చ నమః రేష్మియాయ చ నమః॥
నమో వాస్తవ్యాయ చ నమః। వాస్తుపాయ చ నమః॥

58. నమ స్సోమాయ చ నమః। రుద్రాయ చ నమః॥
నమ స్తామ్రాయ చ నమః। అరుణాయ చ నమః॥

59. నమ శ్శఙ్గాయ చ నమః। పశుపతయే చ నమః॥
నమ ఉగ్రాయ చ నమః। భీమాయ చ నమః॥

60. నమో అగ్రేవధాయ చ నమః। దూరేవధాయ చ నమః॥
నమో హన్త్రే చ నమః। హనీయసే చ నమః॥

61. నమో వృక్షేభ్యో నమః। హరికేశేభ్యో నమః॥
నమస్తారాయ నమః। నమశ్శంభవే చ నమః।

62. మయోభవే చ నమః నమశ్శఙ్కరాయ చ నమః॥
మయస్కరాయ చ నమః। నమ శ్శివాయ చ నమః॥

63. శివతరాయ చ నమః। నమస్తీర్థ్యాయ చ నమః॥
కూల్యాయ చ నమః। నమః పార్యాయ చ నమః॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

64. అవార్యాయ చ నమః। నమః ప్రతరణాయ చ నమః॥
ఉత్తరణాయ చ నమః। నమ ఆతార్యాయ చ నమః।

65. ఆలాద్యాయ చ నమః। నమ శ్శష్ప్యాయ చ నమః॥
ఫేన్యాయ చ నమః। నమ స్సికత్యాయ చ నమః॥

66. ప్రవాహ్యాయ చ నమః॥ నమ ఇరాణ్యాయ చ నమః।
ప్రపథ్యాయ చ నమః। నమః కి గ్ం శిలాయ చ నమః।

67. క్షయణాయ చ నమః। నమః కపర్దినే చ నమః।
పులస్తయే చ నమః। నమో గోష్ఠ్యాయ చ నమః।

68. గృహ్యాయ చ నమః। నమస్తల్ప్యాయ చ నమః।
గేహ్యాయ చ నమః। నమః కాట్యాయ చ నమః।

69. గహ్వరేష్ఠాయ చ నమః। నమో హ్రదయ్యాయ చ నమః।
నివేష్ప్యాయ చ నమః। నమః పా గ్ం సవ్యాయ చ నమః।

70. రజస్యాయ చ నమః। నమ శ్శుష్క్యాయ చ నమః।
హరిత్యాయ చ నమః। నమో లోప్యాయ చ నమః।

71. ఉలప్యాయ చ నమః। నమ ఊర్వ్యాయ చ నమః।
సూర్మ్యాయ చ నమః। నమః పర్ణ్యాయ చ నమః।

72. పర్ణశద్యాయ చ నమః। నమోపగురమాణాయ చ నమః।
అభిఘ్నతే చ నమః। నమ ఆక్ఖిదతే చ నమః।

73. ప్రక్షిదతే చ నమః। వో నమః। కిరికేభ్యో నమః।
దేవానాగ్ం హృదయేభ్యో నమః। నమో విక్షీణకేభ్యో నమః।

73. నమో విచిన్వత్కేభ్యో నమః। అనిర్హతేభ్యో నమః।
నమ ఆమీవత్కేభ్యో నమః।

– – – = = = – – –

॥ రుద్ర ఏకాదశిని ఆరతి మన్త్రమ్ ॥

Set . 1.

01. ఏష వై విభూర్నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర విభు భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

02. ఏష వై ప్రభూర్నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర ప్రభు భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

03. ఏష వై ఊర్జస్వాన్నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్రోర్జస్వద్భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

04. ఏష వై పయస్వాన్నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర పయస్వద్భవతి।

యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

05. ఏష వై విధృతో నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర విధృతం భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

06. ఏష వై వ్యావృత్తో నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర వ్యావృత్తం భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

07. ఏష వై ప్రతిష్ఠితో నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర ప్రతిష్ఠితం భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

08. ఏష వై తేజస్వీ నామ యజ్ఞః।
సర్వగ్ం హ వై తత్ర తేజస్వి భవతి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

09. ఏష వై బ్రహ్మవర్చసీ నామ యజ్ఞః।
ఆ హ వై తత్ర బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ జాయతే।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

10. ఏష వై అతివ్యాధీ నామ యజ్ఞః।
ఆ హ వై తత్ర రాజన్యోఽతివ్యాధీ జాయతే।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

11. ఏష వై దీర్ఘో నామ యజ్ఞః।
దీర్ఘాయుషో హ వై తత్ర మనుష్యా భవన్తి।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

12. ఏష వై క్లుప్తో నామ యజ్ఞః।
కల్పతే హ వై తత్ర ప్రజాభ్యో యోగక్షేమః।
యత్రైతేన యజ్ఞేన యజన్తే॥

Set . 2.

01. ఓం తన్ మహేశాయ విద్మహే వాగ్విషుద్ధాయ ధీమహి।
తన్న శ్శివ ప్రచోదయాత్॥

02. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః।
భవేభవే నాతిభవే భవస్వ మామ్ భవోద్భవాయ నమః॥

03. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్శ్రేష్ఠాయ నమో రుద్రాయ
నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ
నమో బలాయ నమో బలప్రమథనాయ
నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥

04. అఘోరేభ్యోஉథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః।
సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః॥

05. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।

తన్నో రుద్రః ప్రచోదయాత్॥

06. ఈశాన-స్సర్వవిద్యానా-మీశ్వర-స్సర్వభూతానాం
బ్రహ్మాధి పతి-ర్బ్రహ్మణోఽధి పతి-ర్బ్రహ్మా శివో మే
అస్తు సదాశివోమ్॥

07. కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే।
వోచేమ శన్తమగ్ం హృదే।
సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు॥

08. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ
హిరణ్య పతయేఽమ్బికాపతయే ఉమాపతయే పశుపతయే
నమో నమః॥

09. కైలాసశిఖరే రమ్యే శఙ్కరస్య శివాలయే।
దేవతాస్తత్ర మోదన్తే తన్మే మనః శివసఙ్కల్పమస్తు॥

10. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాన్తే చ ప్రతిష్ఠితః।
తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః॥

11. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యమ్బకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకణ్ఠాయ మృత్యుఞ్జయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః॥

- - -

Set . 3.

01. ఓం పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్।।

02. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।
తన్నో రుద్రః ప్రచోదయాత్।।

03. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి।
తన్నో దన్తిః ప్రచోదయాత్।।

04. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుణ్డాయ ధీమహి।
తన్నో నన్దిః ప్రచోదయాత్।।

05. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి।
తన్నష్షణ్ముఖః ప్రచోదయాత్।।

06. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి।
తన్నో గరుడః ప్రచోదయాత్।।

07. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి।
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్।।

08. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి।
తన్నో విష్ణుః ప్రచోదయాత్।।

09. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గ్ష్ట్రాయ ధీమహి।

తన్నో నారసిగ్ంహః ప్రచోదయాత్॥

10. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్॥

11. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి।
తన్నో అగ్నిః ప్రచోదయాత్॥

12. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి।
తన్నో దుర్గిః ప్రచోదయాత్॥

– – –

Set . 4.

01. ప్రభ్రాజమానీనాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

02. వ్యవదాతానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

03. వాసుకివైద్యుతానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

04. రజతానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

05. శ్యామానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

07. కపిలానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

08. అతిలోహితానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

09. ఊర్ధ్వానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

10. అవపతన్తానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

11. వైద్యుతానాగ్ం రుద్రాణాగ్ స్థానే స్వతేజసా భాని॥

Set . 5.

01. ఓం అగ్నిర్మే వాచి శ్రితః। వాగ్ధృ(గ్ఘృ)దయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

02. వాయుర్మే ప్రాణే శ్రితః। ప్రాణో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

03. సూర్యో మే చక్షుషి శ్రితః। చక్షుర్హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

04. చన్ద్రమా మే మనసి శ్రితః। మనో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

05. దిశో మే శ్రోత్రే శ్రితాః। శ్రోత్రగ్ం హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

06. ఆపో మే రేతసి శ్రితాః। రేతో హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

07. పృథివీ మే శరీరే శ్రితాః। శరీరగ్ం హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

08. ఓషధి వనస్పతయో మే లోమసు శ్రితాః। లోమాని హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

09. ఇన్ద్రో మే బలే శ్రితః। బలగ్ం హృదయే।

హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

10. పర్జన్యో మే మూర్ధ్ని శ్రితః। మూర్ధా హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

11. ఈశానో మే మన్యౌ శ్రితః। మన్యుర్ హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

12. ఆత్మా మ ఆత్మని శ్రితః। ఆత్మా హృదయే।
హృదయం మయి। అహమమృతే। అమృతం బ్రహ్మణి।

\- - -

॥ లిఙ్గాష్టకమ్ ॥

01. బ్రహ్మమురారి సురార్చిత లిఙ్గం,
నిర్మలభాసిత శోభిత లిఙ్గమ్।
జన్మజ దుఃఖ వినాశక లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

02. దేవముని ప్రవరార్చిత లిఙ్గం,
కామదహన కరుణాకర లిఙ్గమ్।
రావణదర్ప వినాశన లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

03. సర్వ సుగంధ సులేపిత లిఙ్గం,
బుద్ధి వివర్ధన కారణ లిఙ్గమ్।
సిద్ధ సురాసుర వన్దిత లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

04. కనక మహామణి భూషిత లిఙ్గం,
ఫణిపతి వేష్టిత శోభిత లిఙ్గమ్।
దక్షసుయజ్ఞ వినాశన లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

05. కుంకుమ చన్దన లేపిత లిఙ్గం,
పఙ్కజహార సుశోభిత లిఙ్గమ్।
సఞ్చిత పాప వినాశన లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

06. దేవగణార్చిత సేవిత లిఙ్గం,
భావైర్ భక్తిభిరేవ చ లిఙ్గమ్।
దినకరకోటి ప్రభాకర లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

07. అష్టదళోపరివేష్టిత లిఙ్గం,

సర్వసముద్భవ కారణ లిఙ్గమ్।
అష్టదరిద్ర వినాశన లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

08. సురగురు సురవర పూజిత లిఙ్గం,
సురవన పుష్ప సదార్చిత లిఙ్గమ్।
పరమపతిం(పరాత్పరం) పరమాత్మక లిఙ్గం,
తత్ ప్రణమామి సదా శివలిఙ్గమ్॥

09. లిఙ్గాష్టక మిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ।
శివలోకమవాప్నోతి, శివేన సహ మోదతే॥

– – – = – – –

॥ భాగ్య సూక్తమ్ ॥

01. ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రగ్‌ం హవామహే
ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా।
ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిమ్ ప్రాత స్సోమముత
రుద్రగ్‌ం హువేమ॥

02. ప్రాతర్జితం భగముగ్రగ్‌ం హువేమ వయం
పుత్ర–మదితేర్యో విధర్తా।
ఆద్ధశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం
భక్షీత్యాహ॥

03. భగ ప్రణేత-ర్భగ సత్యరాధో భగేమాం
ధియముదవదదన్నః।
భగ ప్ర ణో జనయ గోభిరశ్వైర్భగ ప్ర
నృభి-ర్నృవన్త స్స్యామ॥

04. ఉతేదానీం భగవన్త స్స్యామ ఉత ప్రపిత్వ ఉత
మధ్యే అహ్నామ్।
ఉతోదితా మఘవన్ సూర్యస్య వయం దేవానాగ్ం
సుమతౌ స్యామ॥

05. భగ ఏవ భగవాగ్ం అస్తు దేవా స్తేన వయం
భగవన్త స్స్యామ।
తం త్వా భగ సర్వ ఇజ్జోహవీతి స నో భగ పుర
ఏతా భవేహ॥

06. సమధ్వరాయోషసో ఽనమన్త దధిక్రావేవ శుచయే
పదాయ।
అర్వాచీనం వసువిదం భగన్నో రథమివాశ్వా
వాజిన ఆ వహన్తు॥

07. అశ్వావతీ-ర్గోమతీ-ర్నఉషాసో వీరవతీ
స్సద-ముచ్ఛన్తు భద్రాః।
ఘృతం దుహానా విశ్వతః ప్రపీనా యూయం
పాత స్వస్తిభి స్సదా నః॥

08. యో మాఽగ్నే భాగినగ్ం సన్త-మథాభాగం చికీఋషతి।
అభాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు॥

– – – = – – –

॥ కలశ ఆవాహనమ్ ॥

01. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో
వేన ఆవః।
సబుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ
యోనిమసతశ్చ వివః।

02. నాకే సుపర్ణ-ముయత్పతన్తం హృదా వేనన్తో అభ్యచక్షతత్వా।
హిరణ్యపక్షం వరుణస్య దూతం యమస్య యోనౌ
శకునం భురణ్యమ్।

03. ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియమ్।
భవా వాజస్య సంగథే॥

04. యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు।
యో రుద్రో విశ్వా భువనాఽఽవివేశ తస్మై రుద్రాయ
నమో అస్తు॥

(అప ఉపస్పృశ్య)॥

05. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్।
సమూఢమస్య పాగ్ంసురే।

06. ఇన్ద్రం విశ్వా అవీవృధ-న్త్సముద్రవ్యచ-సంగిరః।
రథీతమగ్ం రథీనాం వాజానాగ్ం సత్పతిం పతిమ్॥

07. ఆపో వా ఇదగ్ంసర్వం విశ్వా-భూతాన్యాపః
ప్రాణా వా ఆపః।
పశవ ఆపోఽన్నమాపోఽమృతమాప స్సమ్రాడాపో విరాడాప
స్స్వరాడాప శ్ఛన్దాగ్స్యాపో జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాప స్సర్వా
దేవతా ఆపో భూర్భువసువరాప ఓమ్॥

08. అపః ప్రణయతి। శ్రద్ధా వా ఆపః।
శ్రద్ధామే వారభ్య ప్రణీయ ప్రచరతి।

09. అపః ప్రణయతి। యజ్ఞో వా ఆపః।
యజ్ఞమే వారభ్య ప్రణీయ ప్రచరతి।

10. అపః ప్రణయతి। వజ్రో వా ఆపః।
వజ్రమేవ వారభ్య భ్రాతృవ్యేభ్యః ప్రహృత్య ప్రణీయ ప్రచరతి।

11. అపః ప్రణయతి। ఆపో వై రక్షోఘ్నీః।
రక్షసామపహత్యై। అపః ప్రణయతి॥

12. ఆపో వై దేవానాం ప్రియం ధామ।
దేవానామేవ ప్రియం ధామ ప్రణీయ ప్రచరతి।
అపః ప్రణయతి। ఆపో వై సర్వాదేవతాః॥

13. దేవతా ఏవారభ్య ప్రణీయ ప్రచరతి। అపః ప్రణయతి।
ఆపో వై శాన్తాః। శాన్తాభిరేవాస్య శుచగ్ం శమయతి॥
దేవో వః సవితోత్పునా-త్వఛిద్రేణ పవిత్రేణ
వసోసూర్యస్య రశ్మిభిః॥

14. కూర్చాగ్రే రాక్షసాన్ ఘోరాన్ ఛిన్ధి కర్మవిఘాతినః।
త్వామర్పయామి కుమ్భేఽస్మిన్ సాఫల్యం కురు కర్మణి॥

15. వృక్షరాజ-సముద్భూతాః శాఖాయాః పల్లవత్వచః।
యుష్మాన్ కుమ్భేష్వర్పయామి సర్వపాపాపనుత్తయే॥

16. నాళికేర-సముద్భూత త్రిణేత్ర హరసత్తమ।
శిఖయా దురిత సర్వం పాపం పీడాం చ మే నుద॥
సహి రత్నాని దాశుషే సువాతి సవితా భగః।
తం భాగం చిత్రమీమహే॥

॥ ప్రార్థనా ॥

కలశస్య ముఖే విష్ణుః కణ్ఠే రుద్రః సమాశ్రితః।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః॥

కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసున్ధరా।
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః॥

అఙ్గైశ్చ సహితాః సర్వే కలశం తు సమాశ్రితాః।
అత్ర గాయత్రీ సావిత్రీ శాన్తిః పుష్టికరీ తథా॥

గఙ్గే చ యమునే చైవ గోదావరీ సరస్వతి।
నర్మదే సిన్ధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు॥

ఇమం మే గఙ్గే యమునే సరస్వతి శుతుద్రి స్తోమగ్ం
సచతా పరుష్ణియా।
అసిక్నియా మరుద్వృధే వితస్తయాఽఽర్జీకీయే
శ్రృణుహ్యా సుషోమయా॥

సర్వే సముద్రాః సరితః తీర్థాని జలదా నదాః।
ఆయాన్తు దేవపూజార్థం దురితక్షయకారకాః॥

॥ వరుణ పూజా ॥

ఇమం మే వరుణ శ్రుధీ హవమద్యా చ మృడయ।
త్వామవస్యురాచకే॥

తత్వా యామి బ్రహ్మణా వన్దమానస్తదాశాస్తే
యజమనో హవిర్భిః।
అహేడమనో వరుణేహ బోధ్యురుశగ్ంస మా న
ఆయుః ప్రమోషీః॥

అస్మిన్ కుమ్భే సకలతీర్థానాం అధిపతిం వరుణం ధ్యాయామి।

వరుణం ఆవాహయామి॥

ఓం వరుణాయ నమః। ఆసనం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। పాదయోః పాద్యం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। హస్తయోః అర్ఘ్యం సమర్పయామి।

ఓం వరుణాయ నమః।
– ముఖే ఆచమనీయం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। స్నపయామి।
– స్నానాన్తరం ఆచమనీయం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। వస్త్రోత్తరీయం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః।
– యజ్ఞోపవీతాభరణాని సమర్పయామి॥

ఓం వరుణాయ నమః।
– దివ్య–పరిమళ–గన్ధాన్ సమర్పయామి।

గన్ధస్యోపరి అక్షతాన్ సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। పుష్పైః పూజయామి॥

॥ అర్చన నామావళి ॥

ఓం వరుణాయ నమః।

ఓం ప్రచేతసే నమః।

ఓం సురూపిణే నమః।

ఓం అపాంపతయే నమః।

ఓం మకరవాహనాయ నమః।

ఓం పాశహస్తాయ నమః।

ఓం తీర్థరాజాయ నమః।

ఓం జలాధిపతయే నమః।

ఓం పశ్చిమాదిపతయే నమః।

ఓం మేఘాదిపతయే నమః।

ఓం అనర్ఘ మణిభూషణాయ నమః।

ఓం శ్వేతఛత్రధరాయ నమః।

ఓం సముద్రరాజాయ నమః।

ఓం ఋష్యశృఙ్గాయ నమః।

ఓం వరుణాయ నమః।

ఓం వరుణాయ నమః। – ధూపమాఘ్రాపయామి॥

ఓం వరుణాయ నమః। – దీపం దర్శయామి॥

ధూపదీపానన్తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। - నైవేద్యం నివేదయామి।

మధ్యే మధ్యే అమృతపానీయ సమర్పయామి॥

ఓం వరుణాయ నమః। తాంబూలం సమర్పయామి॥

॥ పుణ్యాహవాచన జపమ్ ॥

దధిక్రావ్ణ్ణో అకారిషమ్। జిష్ణో రశ్వస్య వాజినః।

సురభినో ముఖా కరత్। ప్రణ ఆయూగ్ంషి తారిషత్॥

ఆపో హి ష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన।

మహే రణాయ చక్షసే॥

యో వః శివతమో రసస్తస్య భాజయతేహ నః।


ఉశతీరివ మాతరః॥

తస్మా ఆరఙ్గమామ వో యస్య క్షయాయ జిన్వథ।

ఆపో జనయథా చనః।

ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః॥

- - - = - - -



(ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి.-944 044 9650, 994 994 1430)